మంగళవారం
5-2-2019
కరీంనగర్
• వెల. రూ.6.50
• సంపుటి 8 • సంచిక 221
• పేజీలు : 16 + 16

నమస్తే తెలంగాణ

మన రాష్ట్రం • మన పత్రిక
WWW. NTNEWS.COM
/NTDAILYONLINE
PUBLISHED FROM KARIMNAGAR | HYDERABAD | WARANGAL | KHAMMAM | NALGONDA | MAHABUBNAGAR | NIZAMABAD

నిధుల కొరతలేదు

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, వైభవోపేతంగా యాదాద్రి ఆలయ నిర్మాణాలుండాలి

పునరుద్ధరణ పూర్తయ్యాక సహస్రాష్టక కుండయాగం

దేశవిదేశీ ప్రముఖులను యాగానికి ఆహ్వానిస్తాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణపనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్‌లోకూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తరువాత సహస్రాష్టక కుండయాగం (1008 యాగకుండాలతో) 11 రోజులపాటు నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామన్నారు. యాదాద్రి పునరుద్ధరణ పనులను ఆదివారం సందర్శించి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమవారం

మిగతా 2వ పేజీలో



సోమవారం ప్రగతిభవన్‌లో యాదాద్రి పునరుద్ధరణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

- 4.5 ఎకరాల్లో ప్రధాన దేవాలయం
- 302 ఎకరాల్లో దేవాలయ ప్రాంగణం
- భక్తుల వసతికి టెంపుల్ సిటీలో 340 క్వార్టర్లు
- అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
- యాదాద్రి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష



సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో సంప్రదాయబద్ధంగా నాగోబా విగ్రహాన్ని ఆలయానికి తీసుకొస్తున్న మెస్రం వంశీయులు

వైభవంగా నాగోబా జాతర ప్రారంభం

- కెస్లాపూర్‌లో ఘనంగా ఉత్సవాలు
- ఆదివాసీల ఆరాధ్యదైవానికి మెస్రం వంశీయుల మహాపూజలు
- భక్తజనంతో కిక్కిరిసిన ఆలయ పరిసరాలు

3



సోమవారం హెచ్ఐసీసీలో ఇండియా సాఫ్ట్ సదస్సులో ప్రసంగిస్తున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ కార్యదర్శి అనూప్ వదవాన్

ఇండియన్ సిలికాన్ వ్యాలీ హైదరాబాద్

- దేశ సగటును మించిన నగర ఐటీ ఎగుమతులు
- టాప్ 5 కంపెనీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడే
- ఇండియా సాఫ్ట్ సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ కార్యదర్శి అనూప్ వదవాన్

2

కాళేశ్వరం చారిత్రాత్మకం

కేసీఆర్ దార్శనికతకు ఇది నిదర్శనం

- సెప్టెంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తి
- కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు
- సమైక్యాంధ్రలో రైతులకు అన్యాయం
- 141 టీఎంసీలకు నీటి స్టోరేజీ పెంపు
- సాగునీటిరంగానికి ఏటా 25 వేల కోట్లు
- సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలోని టన్నెల్ సందర్శన



సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రగుడు వద్ద టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:

గోదావరి, కృష్ణానదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. సమైక్యపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. చైనా, జపాన్‌లలో అద్భుతాలు జరుగుతున్నాయని వింటున్నామని, కానీ అటువంటి అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో మన వద్దే నిర్మాణమవుతున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సెప్టెంబర్‌లోగా పూర్తవుతుందని, దానితోపాటే కోనరావుపేట టన్నెల్, పంపుహౌస్‌ల నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయని స్పష్టంచేశారు. తెలంగాణలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు దూరమవుతాయని, రైతుల కలలు తప్పకుండా నెరవేరుతాయన్న నమ్మకం కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారులు, సిబ్బంది పనితీరు చూస్తే కలుగుతున్నదని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు

మిగతా 2వ పేజీలో

మన పట్టు అత్యుత్తమం

- నాణ్యమైన పట్టు ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ
- ఎంపికచేసిన కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ
- ఈ నెల 9న న్యూఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అవార్డు ప్రదానం



2

మోదీసర్కార్‌పై యుద్ధం!

రూపు మార్చుకుంటున్న బెంగాల్ వివాదం • రెండోరోజూ కొనసాగిన సీఎం మమత దీక్ష

మద్దతుగా నిలిచిన పలు ప్రతిపక్ష పార్టీలు • దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు



సోమవారం కోల్‌కతాలో దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ. చిత్రంలో డీఎంకే ఎంపీ కనిమొళి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్

- రాజ్యాంగ రక్షణకే ఈ పోరాటం
- 8వ తేదీ వరకూ ఆందోళన కొనసాగింపు
- ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న మమతా బెనర్జీ

5

శారదా చిట్‌ఫండ్ కుంభకోణాల కేసులో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీ మధ్య పోరుగా ప్రారంభమైన రాజకీయ తుఫాను.. ప్రతిపక్ష పార్టీలు, మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం మధ్య యుద్ధంగా మారుతున్నది. మమత దీక్షకు మద్దతుగా పలు ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో కేంద్రంపై విరుచుకుపడటంతో మంగళవారం పార్లమెంటు ఉభయసభలు వాయిదాపడ్డాయి. మరోవైపు పలుచోట్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కోల్‌కతా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండోరోజు దీక్షావేదికపై మాట్లాడిన మమత.. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకు తాను చేపట్టిన దీక్ష ఈ నెల 8వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువైన కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ చిట్‌ఫండ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉన్నదంటూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. మంగళవారం విచారించనున్నది. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కూడా సీబీఐకి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా.. దానిపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆదివారం రాత్రి నుంచి పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఒక నివేదికను ఢిల్లీ పంపించారు.

98 అనుబంధ ఆహార కేంద్రాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలో ఏర్పాటు

123 కోట్లతో 16 జిల్లాల్లో ఏర్పాటుకు అంచనాలు.. నివేదిక సమర్పించిన గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అదనంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వాటాలో మరిన్ని ఆహార కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. మూడువిడతల్లో రూ.123.78 కోట్లతో 16 జిల్లాల్లో 98 అనుబంధ ఆహార కేంద్రాల ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధిశాఖ డీపీఆర్ రూపొందించింది. ఈ మేరకు అంచనా నివేదికను గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. స్థానికంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పించడం, వాటిని ఆన్‌డిమాండ్‌గా అమ్ముకోవడం, మిగిలిపోయిన పంటను ఆహార కేంద్రాల్లో ప్రాసెసింగ్ చేయడం ద్వారా మహిళాసంఘాలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం, రేషన్ డీలర్లకు కమిషన్ రూపంలో అదనపు ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీలేని ఆహారఉత్పత్తులను అందించడం.. తద్వారా గ్రామీణఆర్థికవ్యవస్థ బలోపేతం లక్ష్యాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక రూపొందించారు. జిల్లాలవారీగా పండే పంటలు, దిగుబడి ఆధారంగా స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా అధికారులు ఇప్పటికే జిల్లాలవారీగా ఆహారశుద్ధి కేంద్రాలపై అంచనాలు రూపొందించారు. వీటికి అదనంగా అనుబంధ ఆహార కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు వెచ్చించనుండగా.. నిర్వహణ బాధ్యతలు పూర్తిగా మహిళా సంఘాలకే అప్పగిస్తారు.



నివేదికలో పొందుపర్చిన కేంద్రాల వివరాలివీ..

తొలి విడుత:

- వికారాబాద్ జిల్లా అల్లాపూర్‌లో రూ.70 లక్షలతో రెండు బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు.
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చిర్రకుంటలో రూ.15 లక్షలతో కందిదాల్‌మిల్, ఆసిఫాబాద్‌లో రూ.1.27 కోట్లతో కూరగాయలు, పండ్లు, మాంసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సౌకర్యాలు, రూ. 20 లక్షలతో షెల్టర్‌హౌస్.
- కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో రూ. 20 లక్షలతో అపెరల్ పార్కు (దుస్తులు), రూ. 60 లక్షలతో బల్క్‌మిల్క్‌కూలింగ్ యూనిట్, రూ. 3 లక్షలతో విజయ డెయిరీ పార్లర్.
- సంగారెడ్డి జిల్లా ర్యాకల్‌లో రూ.10 లక్షలతో పప్పు దినుసుల మినీసీడ్ ప్రాసెసింగ్ యూనిట్, నిజాంపేటలో రూ. 24లక్షలతో బల్క్‌మిల్క్‌కూలింగ్ యూనిట్, నారాయణఖేడ్‌లో రూ. 4.45 కోట్లతో బల్క్‌మిల్క్‌కూలింగ్ యూనిట్ (భారీ తరహా).

రెండోవిడుత:

- జయశంకర్ భూపాలపల్లిజిల్లా నగరంలో రూ. 40 లక్షలతో బల్క్‌మిల్క్‌కూలింగ్ యూనిట్, రూ.1.40కోట్లతో మిర్చి స్టోరేజీ యూనిట్, విత్తన ప్రాసెసింగ్ యూనిట్, మార్కెటింగ్ సౌకర్యాల పరిశ్రమ.
- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో రూ. 1.80 కోట్లతో అపెరల్ పార్కు, రూ. 54 లక్షలతో వరి విత్తనాల మినీసీడ్ ప్రాసెసింగ్ యూనిట్, రూ. 70 లక్షలతో ఫిషరీస్ కోల్డ్‌స్టోరేజీ ప్లాంట్, రూ. 65 లక్షలతో షెల్టర్‌హౌస్, ఐతరాజ్‌పల్లిలో రూ.1.50 కోట్లతో కదిరిపాక, మైసమ్మగుట్ట వద్ద టూరిజం సౌకర్యాలు.
- నాగర్‌కర్నూల్ జిల్లా వెన్నచర్లలో రూ.4.80 కోట్లతో మామిడి నిల్వ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీ గోదాంలు, ప్రాసెసింగ్ యూనిట్, సీజనల్

మిగతా 4వ పేజీలో

105వ రోజు కంటి వెలుగు

కంటి వెలుగు@ 1.44 కోట్లు

- 21.76 లక్షల మందికి కండ్లద్దాల పంపిణీ
- 8,734 గ్రామాల్లో వైద్యశిబిరాలు పూర్తి

3



మాల్యా అప్పగింతకు బ్రిటన్ ఆమోదం

ఆదేశాలు జారీచేసిన హోంశాఖ

4

రాకేశ్‌రెడ్డే హంతకుడు!



ఏపీ సీఎం చంద్రబాబుతో నిందితుడు రాకేశ్‌రెడ్డి (ఫైల్)

- జయరాంను తానే చంపినట్టు పోలీసులకు వెల్లడి
- పోలీసుల అదుపులో రాకేశ్‌రెడ్డి, శిఖాచౌదరితోపాటు మరో ఇద్దరు
- తెలంగాణ పోలీసుల నుంచి తప్పించుకొనేందుకే ఏపీకి మృతదేహం తరలింపు
- తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్న రాకేశ్‌రెడ్డి
- ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరుపున ప్రచారం
- నాయకుల పేర్లు చెప్పి డబ్బు వసూళ్లు
- నిందితుడిపై గతంలోనూ కేసులు నమోదు
- ప్రాణహాని ఉన్నదని జయరాం భార్య ఆందోళన

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:

ప్రవాస భారతీయుడు, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండడంతో సినిమా సస్పెన్స్‌ను తలపిస్తున్నది. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో హత్య జరిగినట్టు తొలుత అనుమానించిన పోలీసులు కీలక నిందితుడు రాకేశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. శిఖాచౌదరి, లేడీ యాంకర్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. జయరాంను తానే హత్య చేసినట్టు రాకేశ్‌రెడ్డి ఒప్పుకొన్నట్టు తెలిసింది. రాకేశ్‌రెడ్డికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో రాకేశ్‌రెడ్డి నేరచరిత్ర బయటపడినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడని, ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున ముఖ్యనాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడని పోలీసువర్గాలు తెలిపాయి. జయరాం హత్య కేసు ఆర్థిక వ్యవహారాలు, అమ్మాయిలతో ముడిపడి ఉండటంతో ఉత్కంఠ

మిగతా 4వ పేజీలో



డబుల్ ధమాకా!

ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు

శ్రీలంక క్రికెటర్ ఏంజెలో పెరెరా అరుదైన రికార్డు

వివరాలు ఆటలో



11

పసిడి పైపైకి

ఒకేరోజు రూ.340 పెరుగుదల

రూ.34,450 పలికిన తులం ధర

ఎంపీ కవితకు కేరళ ఆహ్వానం

- స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించాలని స్పీకర్ లేఖ



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేరళ అసెంబ్లీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఎంపీ కవితకు లేఖ రాశారు. 'కాస్ట్ అండ్ ఇట్స్ డిస్కొంట్స్' అనే అంశంపై ఈ నెల 23న సదస్సులో ప్రసంగించాల్సిందిగా కోరారు. కేరళ శాసనసభ (60 ఏండ్లు పూర్తిచేసుకున్నందున) వజ్రోత్సవాల సందర్భంగా అసెంబ్లీ, పుణెలోని ఎంఐటీ పీస్ వర్సిటీ సంయుక్తంగా ఫెస్టివల్ ఆన్ డెమోక్రసీ (ఎఫ్‌వోడీ) పేరిట పలు జాతీయస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎఫ్‌వోడీ-2018ని ఆగస్టు 6న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు 'నేషనల్ స్టూడెంట్స్ పార్లమెంట్- కేరళ 2019' పేరుతో సదస్సు నిర్వహించనున్నారు. సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు ప్రారంభిస్తారని లేఖలో స్పీకర్ వివరించారు. సదస్సులో కేరళ సీఎం పినరయి విజయన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, వివిధ యూనివర్సిటీల నుంచి 18 నుంచి 30 ఏండ్ల వయస్సున్న సామాజికంగా, రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న రెండువేల మంది విద్యార్థులు పాల్గొంటారని స్పీకర్ తన లేఖలో పేర్కొన్నారు.

మన పట్టు అత్యుత్తమం

- నాణ్యమైన పట్టు ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ
- ఎంపికచేసిన కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ
- ఈ నెల 9న న్యూఢిల్లీలో అవార్డు ప్రదానం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తిచేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది అత్యంత నాణ్యమైన పట్టుగూళ్లను ఉత్పత్తిచేసి కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ అందించే జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకొన్నది. ఈ నెల తొమ్మిదిన న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర చేనేత, జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ నుంచి రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి, డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి ఈ అవార్డు అందుకోనున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు 3,176 ఎకరాలుగా ఉన్న మల్బరీసాగు నాలుగేండ్లలో 10,645 ఎకరాలకు విస్తరించింది. అధిక దిగుబడినిచ్చే 'బైవోల్టిన్' పట్టుగూళ్లను తెలంగాణ 100 శాతం ఉత్పత్తి చేసింది. మన రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పట్టును పూర్తిస్థాయిలో స్థానికంగా వినియోగించుకొనేస్థాయికి రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ ఎదిగింది. గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, కొత్తపేటలో పట్టు మగ్గం నేత పనివారలకు నాణ్యమైన పట్టు అందజేస్తూ నెలంతా పని కొనసాగేలా చేస్తున్నది.



సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేస్తున్న ఆ శాఖ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి తదితరులు

నాణ్యమైన పట్టు ఉత్పత్తికి ప్రోత్సాహకం

తెలంగాణ ప్రభుత్వం ఈ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉత్పత్తిదారులకు కిలో ఒక్కంటికి రూ.75 అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్టు పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. పట్టు పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో కోటి తొంభై నాలుగు లక్షల మందికి ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది తెలంగాణలో ఉత్పత్తి అయిన 2,807 టన్నుల్లో 1,106 టన్నులు వినియోగించి 158.28 టన్నుల పట్టుదారం ఉత్పత్తి చేశామని, మిగిలిన 1,701 టన్నుల గూళ్లను రాష్ట్రంలోనే ఉపయోగించేలా పట్టు రీలింగ్‌కు ప్రోత్సహించినట్టు వివరించారు. బైవోల్టిన్ పట్టుగూళ్ల నుంచి ఉత్పత్తయ్యే సిల్క్ దారం నాణ్యత ఉండటమే కాకుండా రైతుకు అధిక రాబడి పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దారానికి మంచి గిరాకీ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టు రైతుకు మార్కెట్ వ్యవస్థ ఏర్పాటుచేసి ఇక్కడ ఉత్పత్తయ్యే పట్టుగూళ్ల నుంచి ఇక్కడే దారంతీసి అమ్మేలా రీలింగ్ పరిశ్రమను నెలకొల్పినట్టు చెప్పారు. ప్రైవేటు రంగంలో పది మల్టీ ఎండ్ రీలింగ్ పరిశ్రమలు, ఒక ఆటోమెటిక్ రీలింగ్ పరిశ్రమ ఉన్నాయని, త్వరలోనే గద్వాలలో చైనాకు చెందిన అతిపెద్ద రీలింగ్ పరిశ్రమ ఏర్పాటుకానున్నట్టు తెలిపారు. తెలంగాణకు మరో రెండు ఆటోమెటిక్ రీలింగ్ పరిశ్రమలను కేంద్రం మంజూరుచేసినట్టు చెప్పారు.

ఇది ఇండియన్ సిలికాన్ వ్యాలీ

- దేశ సగటును మించిన హైదరాబాద్ ఐటీ ఎగుమతులు
- టాప్ 5 కంపెనీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడే
- కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటే మరింత భవిష్యత్
- ఇండియా సాఫ్ట్ సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ కార్యదర్శి అనూప్ వదవాన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇండియన్ సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ ఎదుగుతున్నదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి అనూప్ వదవాన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలు తమ ముఖ్యమైన కేంద్రాలను ఇక్కడ ఏర్పాటుచేయడంతో పాటు, ఉత్పత్తి, పరిశోధనారంగాల్లో హైదరాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈ గుర్తింపును సొంతం చేసుకుంటున్నదని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, వీటిని ఒడిసిపట్టుకుంటే దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ మరింత వృద్ధి చెందనున్నదని చెప్పారు. కేంద్ర ఐటీ, శాస్త్రసాంకేతికశాఖ సారథ్యంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఎస్‌సీ) నిర్వహించే ఇండియా సాఫ్ట్ 19వ ఎడిషన్ సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. రెండ్రోజులపాటు కొనసాగనున్న ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన అనూప్ వదవాన్ మాట్లాడుతూ.. ఇండియన్ స్టార్టప్ హబ్‌గా హైదరాబాద్ ఎదిగిందని ప్రశంసించారు. అనేక ఆవిష్కరణ సంస్థలు నగరంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఇక్కడ ఇప్పటికే ఐటీ పరిశ్రమ విశేష గుర్తింపు పొందిందని వివరించారు. నైపుణ్యం గల మానవవనరులు, ఉత్తమ విద్యాసంస్థలు, పరిశోధన, అభివృద్ధి సంస్థల సహకారంతో నగర ఐటీ పరిశ్రమ విశేష వృద్ధి సాధిస్తున్నదని కొనియాడారు. హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఎగుమతుల వృద్ధి భారతదేశ సగటును మించి ఉన్నదని, రాబోయే కాలంలో ఇదే ధోరణి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రతికూల స్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ఏడాది మన దేశ ఐటీ పరిశ్రమ ఎగుమతులు 314 అమెరికా బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని విశ్వాసం వ్యక్తంచేశారు. 2030 నాటికి భారత్ విశేషమైన వృద్ధి రేటుతో ముందుకు సాగుతుందని భావిస్తున్నామని, ఇది ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు ఊతమిస్తుందని చెప్పారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఆధారిత ఐటీ వృద్ధికి తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఈ సదస్సుకు 200కుపైగా దేశవిదేశీ కంపెనీలు హాజరవడం సంతోషకరమని ఇండియా సాఫ్ట్ చైర్మన్ నలిన్ కోహ్లీ పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లు, పరస్పర చర్చాగోష్ఠుల ద్వారా ఈ ఐటీ కంపెనీలు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉత్తమ ఆతిథ్యం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈఎస్సీ చైర్మన్ మణ్‌దీప్‌సింగ్ పూరీ మాట్లాడుతూ.. ఈఎస్‌సీ ద్వారా దేశీయ ఐటీ కంపెనీల ఎగుమతులు, దిగుమతులను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. వై2కే సమస్య వచ్చిన నాటి నుంచి భారతీయులు ఐటీరంగంలో తమ సత్తాచాటుతున్నారని ప్రశంసించారు. తొలుత సేవలపరంగా ఈ గుర్తింపు ఉండగా, ప్రస్తుతం ఉత్పత్తులు, పరిశోధనల విషయంలో కూడా భారత్ ఎదిగిందని గుర్తుచేశారు. ఇందులో హైదరాబాద్‌లోని కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయని చెప్పారు. ప్రపంచంలోని టాప్ 5 కంపెనీలు తమ ప్రధాన కార్యాలయం తర్వాత అంతటి ముఖ్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి క్యూబా ఫస్ట్ డిప్యూటీ మినిస్టర్ ఉల్ఫెడెలో గంజోలెజ్, పలు దేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.



సోమవారం హెచ్‌ఐసీసీలో ఇండియా సాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో 2018 స్టాటిస్టికల్ ఇయర్ బుక్‌ను విడుదల చేస్తున్నకేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ కార్యదర్శి అనూప్ వదవాన్, ఇండియా సాఫ్ట్ చైర్మన్ నలిన్ కోహ్లీ, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు



నిధుల కొరతలేదు



సోమవారం ప్రగతిభవన్‌లో యాదాద్రి పునరుద్ధరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

మొదటిపేజీ తరువాయి...

ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయమున్న గుట్టపై భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? టెంపుల్ సిటీపై ఎలాంటి నిర్మాణాలు రావాలి? మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకున్నారు.

4.5 ఎకరాల్లో ప్రధాన దేవాలయం

మాడవీధులు, ప్రాకారాలు కలుపుకొని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందన్నారు. లక్ష్మీనర్సింహస్వామి కొలువై ఉండే గుట్టపైభాగంలో ప్రధాన దేవాలయంతో పాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, ఈవో కార్యాలయం, వీవీఐపీ గెస్ట్ హౌస్ (ప్రెసిడెన్షియల్ సూట్), అర్చక నిలయం, నైవేద్యం వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామివారి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, మెట్లదారి, బస్‌స్టేషన్, పోలీస్ ఔట్‌పోస్ట్, హెల్త్ సెంటర్లు ఉండాలని నిర్ణయించారు. ఏ నిర్మాణం ఎక్కడ రావాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం నిర్మాణాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు.

వైభవోపేతంగా నిర్మాణాలు

వందల ఏండ్లపాటు నిలిచిపోయే దేవాలయం కాబట్టి, ప్రతి అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణాలుండాలని అధికారులకు సీఎం కేసీఆర్ చెప్పారు. అత్యాధునికంగా, ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్‌లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని కోరారు. దేశంలోని ప్రతిఒక్కరు ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. పునరుద్ధరణ తరువాత యాదాద్రికి భక్తులసంఖ్య ఎన్నోరెట్లు పెరుగుతుందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

పనులన్నీ సమాంతరంగా

శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తలనీలాల సమర్పణకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలని సీఎం ఆదేశించారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నిర్మాణ పనులన్నీ సమాంతరంగా సాగాలని, ఏ పనికి ఆ పనిగా ప్రణాళిక సిద్ధం చేసుకొని అమలుచేయాలని చెప్పారు. గుట్ట కింది భాగంలోని గండిచెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నిత్యం ఈ చెరువుకు నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. గండిచెరువుకు అనుబంధంగా కోనేరు, కల్యాణకట్ట నిర్మించాలని చెప్పారు. గుట్ట కిందభాగంలోనే ఆలయ బస్‌స్టేషన్ నిర్మించాలని, అక్కడినుంచి భక్తులను దేవాలయ వాహనాలద్వారా గుట్టపైకి తీసుకురావాలని సూచించారు. గుట్టపైకి వెళ్లటానికి, తిరిగి రావటానికి వేర్వేరు దారులు ఉపయోగించాలన్నారు. మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం గుట్ట కింద ఆశ్రమం నిర్మించాలని నిశ్చయించారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగురోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదాద్రి నుంచి తుర్కపల్లికి నాలుగు లేన్ల రోడ్డు వేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులన్నీ అత్యంత పటిష్ఠంగా జరుగాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని సీఎం స్పష్టంచేశారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహిస్తామని, దీనికి దేశవిదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని వెల్లడించారు. లక్షలమంది భక్తులు పాల్గొనే ఈ యాగం కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయడానికి ఓ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. భక్తులు బస చేయడానికి వీలుగా టెంపుల్ సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగాలని ఆదేశించారు. టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ లాంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. యాదాద్రిలోని ప్రతి బ్లాకుకు దేవుళ్లు, దేవతల పేర్లు పెడతామని చెప్పారు. యాదాద్రి టెంపుల్ సిటీ అంతా ప్రకృతి రమణీయత గోచరించేలా, ఆహ్లాదం వెల్లివిరిసేలా ఉద్యానవనాలు, ఫౌంటెయిన్లు నిర్మించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, ఈఈ వసంత్‌నాయక్, ఎస్ఈ లింగారెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, ఈవో గీత, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద్‌సాయి, స్ట్రక్చర్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ఆర్కిటెక్ట్ మధుసూదన్, వాసుకి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమీక్షాసమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు

- గుట్ట కింది భాగంలోని గండిచెరువులో స్వామివారి తెప్పోత్సవం.
- గండిచెరువుకు అనుబంధంగా కోనేరు, కల్యాణకట్ట.
- గుట్ట కిందభాగంలోనే బస్‌స్టేషన్.
- దేవాలయ వాహనాలద్వారా భక్తులను గుట్టపైకి తీసుకురావాలి.
- గుట్టపైకి వెళ్లి, రావడానికి వేర్వేరు దారులు.
- మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం గుట్ట కింద ఆశ్రమం.
- యాదాద్రి చుట్టూ రింగు రోడ్డు.
- దానికి అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం.
- యాదాద్రి నుంచి తుర్కపల్లికి నాలుగు లేన్ల రోడ్డు.
- భక్తులు బస చేయడానికి టెంపుల్ సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణం.
- టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ లాంటి వసతులు.
- యాదాద్రిలోని ప్రతి బ్లాకుకు దేవుళ్లు, దేవతల పేర్లు.

మరో నాలుగురోజులే చలి

- ఆపై పెరుగనున్న ఎండలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
- రాష్ట్రంలో మూడుడిగ్రీలు పెరిగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ సిటీబ్యూరో/హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నెల రోజులుగా రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి మరో నాలుగురోజుల్లో పూర్తిగా తగ్గిపోనున్నది. కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ.. రాత్రివేళ చలి తీవ్రత తగ్గుతున్నది. మరో నాలుగురోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం వెల్లడించారు. వారంలోగా ఎండలు పెరిగి చలి చాలావరకు తగ్గే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు మినహా రాష్ట్రమంతటా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల వరకు పెరిగాయి. రెండుజిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత బాగా పెరిగినా రాత్రి మాత్రం ఇంకా చలి తీవ్రత కొనసాగుతున్నది. ఆదిలాబాద్‌లో కనిష్ఠం 12.5 డిగ్రీలు, మెదక్‌లో 13.6 డిగ్రీలుగా నమోదైంది. మిగతాప్రాంతాల్లో 16 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లో పొగమంచు

గ్రేటర్ హైదరాబాద్‌లో చలితీవ్రత తగ్గుముఖం పట్టినా.. రాత్రి, ఉదయం సమయాల్లో పొగమంచు ప్రభావం తగ్గలేదు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణ స్థాయికంటే 1.1 డిగ్రీలు పెరిగి 18.1 డిగ్రీలుగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉన్నా.. ఈ నెల 8 వరకు పొగమంచు ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు.

చలికాలం

జిల్లా	కనిష్ఠం	గరిష్ఠం
ఆసిఫాబాద్	10.6	31.3
వనపర్తి	11.9	34.6
మంచిర్యాల	12.5	31.3
ఆదిలాబాద్	12.5	31.3
సిద్దిపేట	14.0	34.6
సంగారెడ్డి	14.3	35.0
వికారాబాద్	15.0	27.8
మెదక్	15.1	34.6
మహబూబాబాద్	15.1	35.0
పెద్దపల్లి	15.2	31.6
జనగామ	15.2	33.1
యాదాద్రి	15.2	34.9
మహబూబ్‌నగర్	15.3	34.6
కరీంనగర్	15.5	34.6
కామారెడ్డి	16.0	30.0
నిర్మల్	16.0	33.0
జగిత్యాల	16.0	33.0
రాజన్న సిరిసిల్ల	17.0	31.0
వరంగల్ రూరల్	17.0	31.0
జయశంకర్	17.0	32.0
రంగారెడ్డి	17.0	32.0
జోగుళాంబ గద్వాల	17.1	33.0
నిజామాబాద్	17.4	31.5
వరంగల్ అర్బన్	17.5	31.0
నాగర్‌కర్నూల్	17.5	34.6
సూర్యాపేట	18.0	30.0
ఖమ్మం	18.0	32.0
భద్రాద్రి కొత్తగూడెం	18.0	33.0
హైదరాబాద్	18.1	29.4
మేడ్చల్ మల్కాజిగిరి	18.1	29.4
నల్లగొండ	18.4	31.0

ముహూర్తం

సూర్యోదయం: 6.51 గంటలకు

సూర్యాస్తమయం: 6.10 గంటలకు

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, శుక్లపక్షం పాడ్యమి, నక్షత్రం: శ్రవణం ఉదయం 6.02 వరకు, తదుపరి ధనిష్ఠ, అమృతఘడియలు: రాత్రి 9.24 నుంచి 11.00 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 4.45 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.06 నుంచి 9.52 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.23 నుంచి 3.09 వరకు, వర్జ్యం: ఉదయం 10.33 నుంచి మధ్యాహ్నం 12.09 వరకు.

లోకం పోకడ



తలుపులు మూసి ఏం లాభం? గోడ ఎక్కి వచ్చినా వస్తాడు!

సర్పంచ్‌ల మాస్టర్ ట్రైనర్లకు 6న శిక్షణ

- ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లకు జిల్లాలవారీగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సర్పంచ్‌లకు శిక్షణఇచ్చే శిక్షకులకు ఈ నెల 6న ప్రగతిభవన్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. 6న జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శిక్షకులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. కొత్తగా అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు నిధుల వినియోగం, విధుల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలపై శిక్షకులకు అవగాహన కల్పించనున్నట్లు సమాచారం.

కాళేశ్వరం చారిత్రాత్మకం

మొదటిపేజీ తరువాయి...

సిరిసిల్లలో ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న కేటీఆర్ మానేరులోని గంగాభవానీ, సిరిసిల్ల పట్టణ శివారులోని రామప్ప జాతర ఉత్సవాలకు హాజరయ్యారు. అనంతరం సిరిసిల్ల బైపాస్‌లోని కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలో నిర్మిస్తున్న టన్నెల్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి కోనరావుపేట మండలంలోని మల్కపేట టన్నెల్‌ను ఇంచార్జి కలెక్టర్ యాస్మిన్ బాషా, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. టన్నెల్ నుంచి బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రలో అనాదిగా నష్టపోయిన చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలను భారీ ప్రాజెక్టులకు అనుసంధానం చేసుకొని నింపే అద్భుతమైన వ్యవస్థకు సీఎం కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి రావాల్సిన వాటాను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని తెలంగాణలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరందించే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టినట్టు చెప్పారు. రైతుల కండ్లల్లో సంతోషం చూడాలన్న సంకల్పంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సాగునీటిరంగానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. అప్పర్ మానేరు, మధ్య మానేరు ప్రాజెక్టుల్లో రెండుసార్లు భూములు కోల్పోయిన కుటుంబాలు తమవని కేటీఆర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా భూనిర్వాసితుడైనందున రైతులకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని అందజేస్తూనే, ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.





సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని గంగమ్మ ఆలయంలో కొబ్బరికాయ కొడుతున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు.. సిరిసిల్లలోని రామప్ప ఆలయం వద్ద కేటీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న ఆలయకమిటీ సభ్యులు

పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం

గతంలో ప్రాణహిత- చేవెళ్ల డిజైన్ చేసినపుడు పెద్ద ప్రాజెక్టులు లేవని కేటీఆర్ చెప్పారు. గతంలో 11 టీఎంసీల స్టోరేజీ ఉంటే.. దానిని 141 టీఎంసీలకు పెంచి అదనంగా బరాజ్‌లు, పంపుహౌస్‌ల నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీపడుతూ పరుగులు పెట్టిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మకమైన ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్తూ.. దీని నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్క ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. చైనాలో, జపాన్‌లో అద్భుతాలు జరుగుతున్నాయని విన్నామని, నేడు స్వయంగా చూస్తే తప్ప ఈ అనుభవాన్ని వర్ణించలేమన్న కేటీఆర్.. ఇంత క్లిష్టతరమైన ప్రాజెక్టును సకాలంలో పూర్తయ్యేలా పనిచేస్తున్నారంటూ ప్రశంసించారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రైతు సమన్వయ సమితి జిల్లా సంస్థ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, సెస్‌చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, న్యాలకొండ రాఘవరెడ్డి పాల్గొన్నారు.

గంగాభవానీ, రామప్పను దర్శించుకున్న కేటీఆర్

మాఘ అమావాస్యను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం జాతర ఉత్సవాలకు భక్తజనం పోటెత్తింది. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లోని పలు ఆలయాల్లో ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. వేలసంఖ్యలో భక్తులు దేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మానేరు నదిలో ఉన్న గంగాభవానీ, మడేలేశ్వరస్వామి, సిరిసిల్ల శివారులోని రామప్ప ఆలయాలను ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. రామప్ప ఆలయకమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతోపాటు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్‌చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు.

నేడు హైదరాబాద్‌కు కేంద్ర వ్యవసాయశాఖ బృందం

- రైతుబంధు పథకం అమలుపై అధ్యయనం
- కిసాన్ సమ్మాన్ నిధిపై సీఎస్‌తో చర్చించనున్న కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రైతుబంధు పథకం అమలవుతున్న తీరును అధ్యయనం చేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో ఆమె సమావేశమవుతారు. ఈ సమావేశానికి వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఐటీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం అమలు సమాచారంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఎలా అమలు చేయాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఆమె చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణలో కేంద్ర పెట్టుబడి పథకాన్ని వేరుగా అమలు చేయడం కాకుండా రైతుబంధులో విలీన అంశాన్ని కూడా చర్చించాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేంద్రం నిధులు ఇస్తున్నందున అవసరమైతే ఈ పథకాన్ని 'రైతుబంధు- పీఎంఎస్ఎస్ఎఫ్'గా మార్చడానికి కూడా అభ్యంతరం లేదన్న ప్రతిపాదనను కూడా ముందుకు తేవాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలుచేయాలో నిర్ణయిస్తామని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో గత వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలకుపైగా రైతులకు పెట్టుబడి సాయం కింద అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులో 90 శాతం సన్న, చిన్నకారు రైతులకే అందింది.

జనసంద్రమైన ఏడుపాయల



పాపన్నపేట: ప్రఖ్యాత ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి సోమవారం మాఘ అమావాస్యను పురస్కరించుకొని జనసంద్రంగా మారింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు మంజీరానది పాయలతోపాటు చెక్‌డ్యాంలో, షవర్ల కింద పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు లక్ష మంది వరకు తరలివచ్చినట్టు అంచనా. కర్ణాటక, మహారాష్ట్రకు భక్తులు నాగ్సాన్‌పల్లి వైపునుంచి ఏడుపాయలకు చేరుకోగా, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ ప్రాంతాలకు చెందిన భక్తులు పోతాన్‌శెట్‌పల్లి మీదుగా ఏడుపాయలకు చేరుకున్నారు. భక్తులకు పాలకవర్గం అన్నిఏర్పాట్లు చేయగా, ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

వైభవంగా నాగోబా జాతర ప్రారంభం



సోమవారం కెస్లాపూర్‌లోని నాగోబా గర్భ గుడిలో పూజలు చేస్తున్న మెస్రం వంశీయులు



సోమవారం అర్ధరాత్రి నాగోబా పూజల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు తదితరులు

- కెస్లాపూర్‌లో ఘనంగా ఉత్సవాలు
- ఆదివాసీల ఆరాధ్యదైవానికి మెస్రం వంశీయుల మహాపూజలు
- భక్తజనంతో కిక్కిరిసిన ఆలయ పరిసరాలు

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంత కెస్లాపూర్ గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. ఆయాప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు, భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. నాగోబాకు నిర్వహించే మహాపూజలకు ఉదయం 11 గంటల నుంచే శ్రీకారం చుట్టారు. పవిత్ర గంగాజలంతో మర్రిచెట్లవద్ద బసచేసిన మెస్రం వంశీయులు కెస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నాగోబా విగ్రహాన్ని ఆలయానికి తరలించారు. ముందుగా మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించారు. పురాతన నాగోబా విగ్రహాలతోపాటు సతీదేవతలకు, భాన్ దేవతలతోపాటు పెర్సపేన్‌దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 కితలకు చెందిన మహిళలకు పెద్దల చేతులమీదుగా మట్టికుండలు పంపిణీ చేయగా, ఆడపడుచులు మర్రిచెట్ల ప్రాంతంలోని పురాతన బావి కోనేరుకు చేరుకున్నారు. మెస్రం వంశ అల్లుళ్లు మట్టికుండల్లో తోడిచ్చిన నీటిని ఆలయానికి తీసుకొచ్చారు. ఆ నీటితో అల్లుళ్లు బురదమట్టి తయారుచేయగా, అ మట్టితో పాముల పుట్టలు, బౌలదేవతలను తయారుచేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం మహిళలకు గోవాడ్‌లో ప్రవేశం కల్పించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. అనంతరం అతిథులతోపాటు భక్తజనానికి నాగోబా దర్శన అవకాశం కల్పించారు.

'హెచ్‌డబ్ల్యూవో' వెబ్ ఆప్షన్లకు మరో అవకాశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(హెచ్‌డబ్ల్యూవో) గ్రేడ్-2 పోస్టులకు వెబ్‌ఆప్షన్ల కోసం మరో అవకాశం కల్పించినట్టు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోనివారు, వెబ్ ఆప్షన్లలో పొరపాట్లు దొర్లినవారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. బుధవారం (ఈ నెల 6వ తేదీ) నుంచి 9వ తేదీ వరకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో లింక్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది.

దేవాపూర్ సున్నపురాయి యూనిట్‌కు అవార్డులు

- ఉద్యోగులు, సిబ్బందికి టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి అభినందనలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న మంచిర్యాల జిల్లా దేవాపూర్ సున్నపురాయి యూనిట్‌కు పలు అవార్డులు దక్కాయి. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ఆధ్వర్యంలో ఖనిజాల పరిరక్షణ వారంలో భాగంగా 2018-19 సంవత్సరానికి నిర్వహించిన పలు పోటీల్లో దేవాపూర్ లైమ్‌స్టోన్ విభాగం ఐదు అవార్డులను దక్కించుకొన్నది. మైన్స్ ఎన్విరాన్‌మెంట్, మినరల్ కన్జర్వేషన్ కౌన్సిల్ (ఎంఈఎంసీ) ఈ అవార్డులకు సంస్థలను ఎంపిక చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ, కార్మికుల భద్రత, గనుల నుంచి వెలువడే వ్యర్థాలను ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉపయోగించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఐబీఎం అధికారుల చేతులమీదుగా ఈ అవార్డులను టీఎస్ఎండీసీ జీఎం రాజశేఖర్‌రెడ్డి అందుకొన్నారు. మినరల్ కన్జర్వేషన్, ప్రచార విభాగంతోపాటు ఓవరాల్ క్యాటగిరిలో మొదటి బహుమతి, వేస్ట్ డంప్ మేనేజ్‌మెంట్ విభాగంలో రెండో బహుమతి, మినరల్ బెనిఫికేషన్ విభాగంలో మూడో బహుమతి లభించింది. వరుసగా రెండో ఏడాది కూడా పలు అవార్డులను గెలుచుకోవడం పట్ల ఉద్యోగులు, అధికారులను తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఎండీ మల్సూరు అభినందించారు.



మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు



నిందితుడు వివేక్ (ఫైల్)

యజమానికి నమ్మక ద్రోహం

3 కోట్ల సొత్తు మాయంచేసిన రైసన్ జువెల్స్ ఉద్యోగి ▪ నిందితుడి అరెస్టు.. 3 కిలోల బంగారం స్వాధీనం

బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: ఓ ప్రబుద్ధుడు తిన్న ఇంటివాసాలు లెక్కించాడు. యజమాని వద్ద నమ్మకం నటించి రూ.3 కోట్ల సొత్తు కాజేశాడు. చివరికి పాపంపండి ఊచలు లెక్కిస్తున్నాడు. ఆభరణాల తయారీషాపులో రూ.3 కోట్ల విలువైన బంగారం కాజేసిన ఉద్యోగిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం ఆ కేసు వివరాలను వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు, ఇన్‌స్పెక్టర్ ఆర్ గోవింద్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న రైసన్ జువెల్స్.. ముడి బంగారాన్ని ఆభరణాలుగా తయారుచేయించి హైదరాబాద్‌లోని వివిధ షాపులకు అందజేస్తున్నది. ఈ సంస్థలో కామారెడ్డి పట్టణానికి చెందిన గోడావత్ వివేక్ (29) ఏడాది క్రితం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. మలక్‌పేటలోని ఆనంద్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్న వివేక్.. యజమాని నమ్మకాన్ని చూరగొనడంతో అతడికి ఆభరణాలను నగరంలోని పలుషాపులకు అందజేసే పని అప్పగించారు. దుకాణాలకు ఇచ్చే ఆభరణాల డబ్బును రెండునెలల తర్వాత ఇచ్చే అవకాశం ఉండటంతోపాటు ఆయా సంస్థలతో క్రాస్‌చెక్ చేసుకోవడం లేదని గమనించిన వివేక్.. కొత్త మోసానికి తెరతీశాడు. తప్పుడు డెలివరీ బిల్లులు సృష్టించి వివిధ సంస్థలకు ఇవ్వాల్సిన ఆభరణాలను తస్కరించడం ప్రారంభించాడు. సుమారు రూ.కోట్ల విలువైన ఆభరణాలను, వజ్రాలను మాయంచేసిన వివేక్.. కొన్ని బంగారు ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టాడు. మరికొన్ని సోదరుడు విజయేంద్రజైన్‌కు ఇచ్చాడు. వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుని జల్సాలు చేస్తున్నాడు.

పాపం పండిందిలా..

నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ట్రావెల్స్ సంస్థలో పనిచేసిన వివేక్ రూ.6 లక్షల మేర మోసానికి పాల్పడ్డాడంటూ గతంలో నమోదైన కేసుకు సంబంధించి అతడిని పదిరోజుల క్రితం అరెస్టు చేశారు. అప్రమత్తమైన రైసన్ సంస్థ యజమాని అనూప్ కుమార్ తమ సంస్థలో ఎలాంటి మోసాలకు పాల్పడ్డాడనే అంశంపై ఆరా తీయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతనెల 26న అనూప్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివేక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు అతడి వద్దనుంచి 1,538 గ్రాముల బంగారం ఆభరణాలు, 1,468 గ్రాముల బంగారం బిస్కట్లు, 20 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

కంటి వెలుగు@ 1.44 కోట్లు

- 21.76 లక్షల మందికి కండ్లద్దాల పంపిణీ
- 8,734 గ్రామాల్లో వైద్యశిబిరాలు పూర్తి



సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంధత్వరహిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రంలో కంటివెలుగు వైద్యశిబిరాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పౌరులెవరూ కంటిచూపు కోల్పోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. గత ఆగస్టు 15న కార్యక్రమం ప్రారంభమైన నాటినుంచి సోమవారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,43,98,051 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 8,734 గ్రామాలు.. మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 802 వార్డుల్లో శిబిరాల నిర్వహణ పూర్తయింది. 21,76,369 మందికి కండ్లద్దాలు అందజేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 75,224 మందికి కంటిపరీక్షలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 8,617 మందికి కంటిపరీక్షలు నిర్వహించి 854 మందికి కండ్లద్దాలు అందజేశారు. 317 మందికి చికిత్సల కోసం గుర్తించి రెఫర్‌చేశారు. మెదక్ జిల్లాలో1,833 మందికి కంటిపరీక్షలు చేయగా, 75 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు. 62 మందికి ఆపరేషన్ల కోసం రిఫర్‌చేశారు.

కంటి వెలుగు

105 వ రోజు

కంటి వైద్యశిబిరాల్లో సేవలు పొందినవారి సంఖ్య

క్యాటగిరీ	సోమవారం	మొత్తం శిబిరాల్లో
పరీక్షలు చేయించుకున్నవారు	75,224	1,43,98,051
కండ్లద్దాలు పొందినవారు	5,223	21,76,369
ప్రత్యేక అద్దాలకు ప్రతిపాదన	5,200	17,01,674
కంటి సమస్యలపై రెఫరల్	3,934	8,85,486



మా అసొంటి పేదలకు మంచి పథకం

ప్రభుత్వం మా అసొంటి పేదల కోసం మంచి పథకాలు తెస్తున్నది. ప్రైవేట్‌ల శానా పైసలయితయని కండ్లు చూయించుకోలేదు. గవుర్నమెంటు కంటివెలుగు శిబిరంల చూపెట్టుకున్న. సార్లు పరీక్షలు చేసి అద్దాలిచ్చిండ్రు. గిప్పుడు మంచిగ కనవడుతున్నది. సంతోషంగా ఉన్నది. కేసీఆర్ సారు సర్కారు సల్లంగ ఉండాలె.

- గంగిపల్లి గంగమ్మ, బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల

కంటి సమస్య తొలిగిపోయింది



నేను కండ్ల మసకలతో బాధపడుతున్నా. కంటి వెలుగు కేంద్రంలో పరీక్షలు చేయించుకుంటే అద్దాలు ఇచ్చారు. మసకల సమస్యకు పరిష్కారం దొరికింది. బయట పరీక్షలు చేయించుకుంటే చాలా డబ్బులయ్యేవి. ప్రభుత్వం పెట్టిన ఈ శిబిరం ద్వారా మంచి వైద్యసేవలు అందుతున్నాయి.

- రమాదేవి, కొత్తగూడెం

హరితహారం ఆదర్శనీయం

- ప్రశంసించిన ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం
- మూడురోజులు అధ్యయనం చేయనున్న యూపీ బృందం
- నేడు గజ్వేల్, సిద్దిపేట, మెదక్‌లో క్షేత్రస్థాయి పర్యటన



సోమవారం రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణకు హరితహారం కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకొంటున్నది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గత నాలుగేండ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేశాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం హరితహారం కార్యక్రమాన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి చేరుకొన్నది. మూడు రోజులపాటు పర్యటించే బృందానికి యూపీ గ్రీన్ ప్రాజెక్ట్ మిషన్ డైరెక్టర్, గోరఖ్‌పూర్ చీఫ్ కన్జర్వేటర్ బివాస్‌రంజన్ నాయకత్వం వహిస్తున్నారు. సోమవారం రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై హరితహారం కార్యక్రమ అమలుతీరును అడిగి తెలుసుకొన్నారు. అడవుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున చేపట్టడం అభినందనీయమని ఉత్తరప్రదేశ్ అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి హరితహారం కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రశంసించారు. హరితహారం తరహాలోనే యూపీలో కూడా గ్రీన్ ప్రాజెక్టులను అమలుచేసేందుకే తెలంగాణలో పర్యటిస్తున్నట్టు గోరఖ్‌పూర్ చీఫ్ కన్జర్వేటర్ బివాస్‌రంజన్ తెలిపారు. రానున్న వానకాలంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నిర్ణయం తీసుకొన్నారని, హరితహారం కార్యక్రమాన్ని తెలుసుకొనేందుకు సీఎం ఆదిత్యానాథ్‌ను కూడా తెలంగాణలో పర్యటించాలని కోరుతామని చెప్పారు. ఈ బృందం మంగళవారం గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నది.

సీఎం కేసీఆర్ తపన వల్లే కోట్లల్లో మొక్కలు

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 82 కోట్లకు పైగా మొక్కలు నాటినట్టు తెలంగాణ అటవీశాఖ ఉన్నతాధికారులు ఉత్తరప్రదేశ్ బృందానికి వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న తీరును అదనపు పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ వెల్లడించారు. భారీ సంఖ్యలో నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ పథకంతో హరితహారం అనుసంధానం తదితర విషయాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యావరణ పరిరక్షణను ఉద్యమంలా చేపట్టారని, పచ్చదనం పెంపుకోసం నిరంతరం తపించడం వల్లే దేశంలో ఎక్కడా లేని విధంగా కోట్లాది మొక్కలను నాటడమే కాకుండా వాటిని రక్షించుకోగలిగామని పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా తెలిపారు. అడవుల రక్షణకు, స్మగ్లింగ్ నిరోధానికి తాజాగా తీసుకొంటున్న చర్యలను వివరించారు. అర్బన్ పార్కుల ఏర్పాటు, ప్రత్యామ్నాయ అడవుల సృష్టి తదితర అంశాలపై పీసీసీఎఫ్ (ఐటీ, విజిలెన్స్) రఘువీర్, అడిషనల్ పీసీసీఎఫ్‌లు లోకేశ్‌జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్ వివరించారు.

తెలంగాణ కరంటుపై ఏపీ కుట్రలు

- తాల్చేర్ -కొలార్‌లైన్ నిర్వహణతో తగ్గిన సరఫరా
- ప్రత్యామ్నాయంగా శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి
- ఏపీ ఒత్తిడితో ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణకు కేఆర్ఎంబీ లేఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరంటు ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నీటిని వినియోగించుకొనేందుకు కృష్ణానదీ యాజమాన్యబోర్డు సహకరించడం లేదు. ఏపీ చేస్తున్న కుట్రలను నియంత్రించాల్సిన బోర్డు అధికారులు వారికే వంత పాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని మిగులు కరంటును దక్షిణాదికి సరఫరా చేసేందుకుగాను తాల్చేర్-కొలార్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ లైన్ నుంచి తెలంగాణకు సుమారు రెండు వేల మెగావాట్ల కరంటు సరఫరా అవుతుంది. గత నెల 31 నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఈ లైన్ నిర్వహణ, ఓవర్ ఆయిలింగ్ కోసమంటూ సరఫరాను నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలో కరంటు కొరత ఏర్పడకుండా ఉండటంతోపాటు ఇక్కడి గ్రిడ్‌కు ఇబ్బంది కలుగకుండా తెలంగాణ డిస్కంలు ముందుగానే అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా షార్ట్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ ట్రాన్సక్షన్ (ఎస్టీవోఏ) ద్వారా కొంత విద్యుత్‌ను కొనుగోలు చేసి ఆ లోటును పూడుస్తున్నది. మిగిలిన లోటును అధిగమించేందుకు శ్రీశైలం నుంచి కరంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి జెన్‌కో అధికారులు ముందుగానే తెలంగాణ నీటిపారుదల శాఖకు లేఖ రాయడం.. ఆ మేరకు నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణాబోర్డుకు కూడా లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నం దీనిపై దృష్టిసారించిన కృష్ణానదీయాజమాన్య బోర్డు ఉన్నతాధికారులు తెలంగాణ ఈఎన్సీ లేఖను జతపరిచి, ఏపీ ఈఎన్సీకి లేఖ రాశారు. వాస్తవంగా లిఖితపూర్వకంగా ఏపీ నుంచి అభిప్రాయంగానీ, సమాధానంగానీ వచ్చే వరకు బోర్డు ఉన్నతాధికారులు తమ నిర్ణయాన్ని వెల్లడించరనేది గత అనుభవాల ద్వారా స్పష్టమవుతున్నది. అందుకు భిన్నంగా బోర్డు ఉన్నతాధికారులు ఈ అంశంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ఈఎన్సీకి లేఖ పంపిన గంట వ్యవధిలోనే బోర్డు తనంతటతాను తుది నిర్ణయాన్ని వెలువరించడం విమర్శలకు తావిస్తున్నది. శ్రీశైలం జలాశయంలో తాజా నీటిమట్టం దృష్ట్యా వెంటనే కరంటు ఉత్పత్తిని నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు లేఖరాసింది. వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టు అనేది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. దాని ముఖ్యోద్దేశమే కరెంటు ఉత్పత్తి. పైగా తాల్చేర్-కొలార్ లైన్ నిర్వహణ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన కరంటు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ శ్రీశైలంలో కరంటు ఉత్పత్తిని ఆశ్రయించింది. ఇవేవీ పట్టించుకోకుండా కృష్ణాబోర్డు ఏపీ అధికారుల ఒత్తిడితో కరంటు ఉత్పత్తి నిలిపేయాలని తెలంగాణను ఆదేశించడం విడ్డూరం.



అలహాబాద్‌లో నిర్వహిస్తున్న కుంభమేళా మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆది, సోమవారాల్లో సుమారు ఐదు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం విద్యుత్ వెలుగుల్లో భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం.

పరిమితి దాటినా పింఛను!

- అసంఘటిత కార్మికుల ఆదాయ పరిమితిని సడలించనున్న కేంద్రం

న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం మధ్యంతర బడ్జెట్‌లో భారీ పింఛను పథకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి నిర్దేశించిన ఆదాయ అర్హతా ప్రమాణాలను సడలించనున్నట్టు సమాచారం. లబ్ధిదారుల నెలవారీ ఆదాయం రూ.15 వేలు దాటినప్పటికీ వారు ఈ పథకంలో కొనసాగేలా చూసేందుకు ప్రభుత్వం తగిన సడలింపు ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. నెలవారీ ఆదాయం రూ.15 వేలలోపు ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనుండటంతో ఉద్యోగ జీవనంలో ఎప్పుడైనా ఈ ఆదాయ పరిమితి దాటితే తమను ఈ పథకం నుంచి తొలగించవచ్చని అనేకమంది కార్మికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను ప్రభుత్వం గమనంలోకి తీసుకున్నదని, ఈ నెలలో ఈ పథకం ప్రారంభం కావడానికి ముందే సమస్యను పరిష్కరిస్తుందని కార్మిక శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి గల రెండు మార్గాలను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సంతోష్ కుమార్ గార్గ్ వివరించారు. ఇది కాంట్రిబ్యూటరీ పథకమని, ప్రవేశ దశలో ప్రభుత్వం ఈ పథకానికి రూ.15 వేల నెలవారీ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చని, ఆ తర్వాత తర్వాత లబ్ధిదారుని నెలవారీ ఆదాయం పెరిగినప్పటికీ అతని కాంట్రిబ్యూషన్‌ను కొనసాగించడం మొదటి మార్గమని, (ద్రవ్యోల్బణానికి అనుగుణంగా) ఆదాయాన్ని (నెలకు రూ.15 వేలు) సర్దుబాటు చేయడం రెండో మార్గమని ఆయన తెలిపారు.



ఇంటిపై విమానం కూలడంతో దట్టంగా అలుముకున్న పొగ (ఇన్‌సెట్‌లో) ధ్వంసమైన ఇల్లు

ఇంటిపై కూలిన విమానం

పైలట్ సహా ఐదుగురి మృతి.. అమెరికాలో దుర్ఘటన

యోర్బా లిండా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యోర్బా లిండా ప్రాంతంలో ఒక చిన్న విమానం ల్యాండింగ్‌కు ముందే అదుపు తప్పి రెండంతస్తుల ఇంటిని ఢీ కొట్టింది. దీంతో విమానాన్ని నడుపుతున్న పైలట్‌తో పాటు సదరు ఇంటిలో ఉన్న నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏదో పేలుడు సంభవించిందని భావించారు. విమానం కూలడంతో చుట్టుపక్కల ఇండ్లలో ప్రకంపనలు వచ్చాయి.

జీశాట్-31 ప్రయోగానికి ఇస్రో రెడీ

- రేపు ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగం

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 40వ సమాచార ఉపగ్రహం జీశాట్-31ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఫ్రెంచ్ గయానాలోని స్పేస్‌పోర్ట్ నుంచి బుధవారం దీన్ని ప్రయోగించనున్నారు. 15 ఏండ్లపాటు పనిచేసే ఈ ఉపగ్రహం ఇప్పటికే కక్ష్యలో ఉన్న కొన్ని ఉపగ్రహాల నిర్వహణ సేవలను కొనసాగించేందుకు, జియోస్టేషనరీ కక్ష్యలోని కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతుందని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. 2,535 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని వీశాట్ నెట్‌వర్క్స్, టెలివిజన్ అప్‌లింక్స్, డీటీహెచ్ టెలివిజన్ సేవలు తదితర పలు అప్లికేషన్లకు తోడ్పాటును అందించేందుకు ఉపయోగించనున్నట్టు ఇస్రో వివరించింది.

మాల్యా అప్పగింతకు ఆమోదం!

- ఆదేశాలు జారీ చేసిన బ్రిటన్ హోంశాఖ.. స్వాగతించిన భారత్
- బ్రిటన్ హైకోర్టులో అప్పీల్ చేస్తానన్న మాల్యా



లండన్, ఫిబ్రవరి 4: బ్యాంకులకు రూ.వేల కోట్లు టోకరా పెట్టి బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ బ్రిటన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆ దేశ హోం శాఖ మంత్రి సాజిద్ జావిద్ సంతకాలు చేశారు. మాల్యాను భారత్‌కు అప్పగించాలని గతేడాది డిసెంబర్ 10న బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. న్యాయ ప్రక్రియలో భాగంగా చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలను హోం శాఖ మంత్రికి పంపారు. మాల్యా అప్పగింతపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. రెండు నెలల్లోగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ నిర్ణయంపై బ్రిటన్‌లోని హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ట్విట్టర్‌లో వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు జావిద్ ఆమోదం తెలిపారని హోం శాఖ సోమవారం ధ్రువీకరించింది. కాగా, సుమారు రూ.9 వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 2017 ఏప్రిల్‌లో మాల్యాను అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. తనను భారత్‌కు అప్పగిస్తూ వెస్ట్‌మినిస్టర్ కోర్టు వెలువరించిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ఇప్పటికే వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 10న న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్‌నాట్ తీర్పు వెలువరిస్తూ... తన ఆర్థిక లావాదేవీలపై మాల్యా భారత్ కోర్టుల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. తప్పుడు పత్రాల ద్వారా రుణాలు పొందినట్టు స్పష్టంగా తెలుస్తున్నదని, మనీ ల్యాండరింగ్‌కు మాల్యా కుట్ర పన్నినట్టు ప్రాథమికంగా తేలినట్టు చెప్పారు. మాల్యాను భారత్‌కు అప్పగించిన తరువాత ఆయనను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బ్యారక్ 12లో వసతులు సరిగా లేవని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మాల్యా తరపు న్యాయవాది వాదనను ఆమె తోసిపుచ్చారు. అక్కడి వసతులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. హోం శాఖ కార్యదర్శి నిర్ణయం అనంతరం 14 రోజుల్లోగా కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు మాల్యా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అప్పీల్‌కు అనుమతి లభిస్తే హైకోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. మాల్యాను భారత్‌కు అప్పగిస్తూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. న్యాయ ప్రక్రియను త్వరగా ముగించాలని కోరింది.

50 శాతం ఈవీఎంల ఫలితాలను వీవీప్యాట్లతో సరిపోల్చాలి

ఎన్నికల కమిషన్‌ను కోరిన ప్రతిపక్ష పార్టీలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందు 50 శాతం ఈవీఎంల ఫలితాలను వీవీప్యాట్లతో సరిపోల్చి చూడాలని పలు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 23 మంది నేతలు సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసాలను కలుసుకొని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లు ట్యాంపరింగ్ జరుగుతున్నదన్న ఆరోపణలపై లోక్‌సభ ఎన్నికలకు ముందే తెరదించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఆందోళనలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది. వారు చేసిన డిమాండ్లను పరిష్కరించే ముందు వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులను, భారత ప్రామాణిక సంస్థ (ఐఎస్ఐ) ఇచ్చిన నివేదికను కూడా పరిశీలిస్తామని పేర్కొంది.



మీడియాతో మాట్లాడుతున్న విపక్ష నేతలు

ప్రతిపక్ష పార్టీలు తొలుత బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. దీనికి ఈసీ నిరాకరించడంతో కనీసం 50 శాతం ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్లలో ఓట్లతో సరిపోల్చాలని విజ్ఞప్తి చేశాయి. విజేతకు సమీప ప్రత్యర్థికి మధ్య ఐదు శాతం ఓట్ల తేడా ఉన్న ప్రతి స్థానంలోనూ వీవీప్యాట్లలోని ఓట్లను లెక్కించాలని, చివరికి ఆ ఓట్లనే పరిగణనలోకి తీసుకొని ఫలితాన్ని ప్రకటించాలని ఈసీని కోరినట్టు విపక్ష నేతలు మీడియాకు తెలిపారు.

రాకేశ్‌రెడ్డే హంతకుడు!

మొదటిపేజీ తరువాయి...

రేపుతున్నది. దానికితోడు రాకేశ్‌రెడ్డి పొలిటికల్ బ్రోకర్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నది.

నేనే చంపా?

జయరాంను తానే చంపానని, తన వద్ద తీసుకొన్న అప్పు చెల్లించనందుకే హత్య చేశానని పోలీసుల విచారణలో రాకేశ్‌రెడ్డి వెల్లడించినట్టు సమాచారం. 'జీడిమెట్లలోని టెట్రాన్ పాలీలెన్స్ కంపెనీ నిర్వహణ కోసం జయరాం నా వద్ద రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకొని చెల్లించకుండా కాలాయాపన చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన మేనకోడలు శిఖాచౌదరి పరిచయమైంది. ఆ తరువాత ఇద్దరం చాలా దగ్గరై పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. ఆమె కోసం భారీగా ఖర్చుచేశాను. రూ.4.5 కోట్లు తిరిగివ్వాలని ఒత్తిడి చేస్తూ వచ్చాను. శిఖాతో సంబంధాన్ని వదులుకోవాలని, అప్పుతోపాటు మరో రూ.కోటి కలిపి మొత్తం రూ.5.5 కోట్లు ఇచ్చేందుకు జయరాం ఒప్పుకొన్నాడు. రోజులు గడుస్తున్నా ఒక్క పైసా తిరిగివ్వలేదు. జనవరి 29న జయరాం ఆమెరికా నుంచి వచ్చినట్టు తెలుసుకొని డబ్బు అడిగేందుకు ఆయన ఇంటికి వెళ్లాను. డబ్బులు ఇవ్వలేదు. మరుసటిరోజు ఒక అమ్మాయి పేరుతో జయరాంతో చాటింగ్ చేశా. 31న నా ఇంటికి ఒక్కడివే రమ్మని అమ్మాయిలా ఆహ్వానించా. ఈ సారి కూడా డబ్బు విషయంలో గొడవ జరుగ్గా జయరాంను పిడిగుద్దులు గుద్దాను. హార్ట్‌పేషెంట్ అయిన జయరాం నేను కొట్టిన దెబ్బలకు చనిపోయాడు. దీంతో శవాన్ని కారు వెనుకసీట్లో పెట్టి డ్రైవింగ్ చేసుకొంటూ వెళ్లి కృష్ణా జిల్లా నందిగామ వరకు వెళ్లి రోడ్డుపక్కన కారు వదిలేసి వచ్చాను. మార్గమధ్యంలో మద్యం కొని తాగాను' అని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

శిఖాది క్రిమినల్ మైండ్

జయరాంకు 2015 నుంచే ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని, మొదటి భార్య నుంచి ఎలాంటి సమస్యలు రాలేదని జయరాం భార్య పద్మశ్రీ తెలిపింది. ఆయన తరపు బంధువుల నుంచే ప్రమాదమున్నదని అనుమానించామని, అదే జరిగిందని వాపోయారు. తమకు కూడా ప్రాణహాని ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.



జయరాం భార్య పద్మశ్రీ

అనుమానితులను గుర్తించాం

జయరాం హత్య కేసు విచారణలో చాలా సమాచారం సేకరించామని కేసును పరిశోధిస్తున్న డీఎస్పీ బోస్ తెలిపారు. మొదటి నుంచి హత్య కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నామని, కేసు విచారణలో ఉన్నందుకు పూర్తి వివరాలు వెల్లండించలేమన్నారు. ఈ దశలో వివరాలు వెల్లడిస్తే నిందితులు తప్పించుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. త్వరలోనే పూర్తి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు.

అమ్మాయిలతో ఎర!

ఏపీకి చెందిన పేరొందిన రాజకీయ నాయకులకు రాకేశ్‌రెడ్డి సుపరిచితుడేనని తెలుస్తున్నది. 2013 నుంచి నేరాల బాట పట్టిన రాకేశ్‌రెడ్డి.. సినిమా జూనియర్ ఆర్టిస్టులతో పరిచయాలు పెంచుకొని మాయమాటలు చెప్పి వారిని వ్యభిచారకూపంలోకి దింపి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడేలా చేశాడని, తన పనులను చక్కబెట్టుకొనేందుకు అమ్మాయిలను ఎరగా వేసేవాడని సమాచారం. 2015లో ఓ యువనటిని వివాహం చేసుకొంటానని నమ్మించి ఆమెతో హైటెక్ వ్యభిచారం చేపట్టినట్టు సమాచారం. ఓ స్టార్‌హోటల్‌లో ఆ నటి పోలీసులకు పట్టుబడిన సందర్భంలో రాకేశ్‌రెడ్డి పేరు బయటపడిందని పోలీసులు చెప్తున్నారు. జయరాంను అందమైన అమ్మాయి ఫొటోతో ట్రాప్ చేసి రప్పించి నిర్బంధించి అంతమొందించినట్టు తెలుస్తున్నది.

పచ్చపార్టీలో చురుకైన పాత్ర!

రాకేశ్‌రెడ్డి నేరచరిత్ర కలిగి ఉండటంతోపాటు టీడీపీలో చురుకుగా ఉన్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ఏపీ సీఎంవోలో రాకేశ్‌రెడ్డికి మంచి పరిచయాలు ఉండటంతోపాటు లోకేశ్ కోటరీలో సభ్యుడిగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఏపీలో పైరవీలు చేసేవాడని తెలిసింది. హైదరాబాద్‌లోనూ రాకేశ్‌రెడ్డి నేరాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రజాప్రతినిధుల పేర్లు చెప్తూ బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడేవాడని పోలీసువర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్‌లో భారీఅద్దె చెల్లిస్తూ విలాసవంతమైన భవంతిలో ఆరునెలలుగా ఉంటున్నాడు. జయరాంను హత్యచేసి తెలంగాణలో పడేసినా, కాల్చేసినా పోలీసు దర్యాప్తు సీరియస్‌గా ఉండి తప్పించుకొనే పరిస్థితి ఉండదని భావించినట్టు తెలిసింది. ఏపీలో రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలతో తేలికగా హత్యకేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించవచ్చని, పోలీసులపై ఒత్తిడి తెచ్చి బయటపడొచ్చనే ఆలోచనతో జయరాం మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసికెళ్లినట్టు తెలుస్తున్నది.

రాకేశ్‌రెడ్డి నేరాల చిట్టా ఇది!

ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల పేర్లు చెప్పుకొని బలవంతపు వసూళ్లు, భూకబ్జాలకు పాల్పడినట్టు రాకేశ్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 2015లో రాకేశ్‌రెడ్డిపై కూకట్‌పల్లిలో బెదిరింపుల కేసు నమోదైంది. భాగ్యనగర్ కాలనీలో గ్రీన్‌బావర్చి హోటల్ యజమాని భాస్కర్‌రావుకు ఫోన్ చేసి రూ.30 వేలు డిమాండ్ చేయగా.. ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ కేసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువ నాయకులు, ఎమ్మెల్యేల పేర్లతో వ్యాపారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడడంతోపాటు అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు వెల్లడైంది. సుమారు రూ.3 కోట్ల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. వసూలు చేసిన డబ్బుతో అమ్మాయిలతో జల్సా చేయడం, గోవా వెళ్లి క్యాసినో ఆడుతూ విలాసవంత జీవితానికి అలవాటు పడ్డాడని పోలీసువర్గాలు తెలిపాయి.

- కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్ పేరుతో ఎనిమిది మందికి ఫోన్లు చేసి రూ.12.55 లక్షలు డిమాండ్ చేసి రూ.11.75 లక్షలు వసూలుచేశాడు.
- హైటెక్‌సిటీలోని అరవింద కెమికల్స్ యజమానికి వీరేందర్‌గౌడ్ పేరుతో ఫోన్ చేసి రూ.8 లక్షలు, బాలానగర్‌లోని ఓ కెమికల్ ఇండస్ట్రీస్ యజమాని చంద్రమౌళిరెడ్డికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.లక్ష వసూలు చేశాడు.
- జీడిమెట్లలోని దీపక్ నైట్రేట్స్ యజమాని శ్రీధర్ నుంచి రూ.25 వేలు, జీడిమెట్ల సరస్వతి కెమికల్స్ మేనేజర్ నుంచి రూ.50 వేలు, జీడిమెట్ల వర్చ్యూవ్ ల్యాబ్స్ మేనేజర్ సుదర్శన్‌రెడ్డి నుంచి రూ.2 లక్షలు ఎమ్మెల్యే వివేక్ పేరు చెప్పి వసూలుచేశాడు.
- కళానికేతన్ యజమాని లీలాకుమార్‌ను రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
- 2013లో షాపూర్‌నగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డికి మెడికల్ పీజీ సీటు ఇప్పిస్తానని నమ్మించి రూ.75 లక్షలు వసూలుచేశాడు.
- షాపూర్‌నగర్‌కు చెందిన గిరి అనే వ్యక్తిని మధ్యవర్తిగా చూపించి స్థానికంగా రూ.10 లక్షలు అప్పుచేసి పరారయ్యాడు.

98 అనుబంధ ఆహార కేంద్రాలు

- రాష్ట్రప్రభుత్వ ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లకు అదనం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఏర్పాటు
- 123 కోట్లతో 16 జిల్లాల్లో ఏర్పాటుకు అంచనాలు
- నివేదిక సమర్పించిన గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అదనంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వాటాలో మరిన్ని ఆహార కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. మూడువిడుతల్లో రూ.123.78 కోట్లతో 16 జిల్లాల్లో 98 అనుబంధ ఆహార కేంద్రాలను ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధిశాఖ డీపీఆర్ రూపొందించింది. ఈ మేరకు అంచనా నివేదికను గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. స్థానికంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పించడం, వాటిని ఆన్‌డిమాండ్‌గా అమ్ముకోవడం, మిగిలిపోయిన పంటను ఆహార కేంద్రాల్లో ప్రాసెసింగ్ చేయడం ద్వారా మహిళాసంఘాలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం, రేషన్ డీలర్లకు కమిషన్ రూపంలో అదనపు ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీలేని ఆహారఉత్పత్తులను అందించడం.. తద్వారా గ్రామీణఆర్థికవ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక రూపొందించారు. జిల్లాలవారీగా పండే పంటలు, దిగుబడి ఆధారంగా స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా అధికారులు ఇప్పటికే జిల్లాలవారీగా ఆహారశుద్ధి కేంద్రాలపై అంచనాలు రూపొందించారు. వీటికి అదనంగా అనుబంధ ఆహార కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు వెచ్చించనుండగా.. నిర్వహణ బాధ్యతలు పూర్తిగా మహిళా సంఘాలకే అప్పగిస్తారు.



నివేదిక వివరాలివీ..

తొలి విడుత:

- వికారాబాద్ జిల్లా అల్లాపూర్‌లో రూ.70 లక్షలతో రెండుబల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు.
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చిర్రకుంటలో రూ.15 లక్షలతో కందిదాల్‌మిల్, ఆసిఫాబాద్‌లో రూ.1.27 కోట్లతో కూరగాయలు, పండ్లు, మాంసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సౌకర్యాలు, రూ. 20 లక్షలతో షెల్టర్‌హౌస్.
- కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో రూ. 20 లక్షలతో అపెరల్ పార్కు, రూ. 60 లక్షలతో బల్క్‌మిల్క్‌కూలింగ్ యూనిట్, రూ. 3 లక్షలతో విజయ డెయిరీ పార్లర్.
- సంగారెడ్డి జిల్లా ర్యాకల్‌లో రూ.10 లక్షలతో మినీ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, నిజాంపేటలో రూ.24 లక్షలతో, నారాయణఖేడ్‌లో 4.45 కోట్లతో మిల్క్‌కూలింగ్ యూనిట్లు.

రెండోవిడుత:

- భూపాలపల్లిజిల్లా నగరంలో రూ.40 లక్షలతో మిల్క్ కూలింగ్ యూనిట్, రూ.1.40కోట్లతో మిర్చి స్టోరేజీ, విత్తన ప్రాసెసింగ్ యూనిట్, మార్కెటింగ్ సౌకర్యాలు.
- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో 1.80 కోట్లతో అపెరల్ పార్కు, 54 లక్షలతో వరి విత్తనాల మినీసీడ్ ప్రాసెసింగ్ యూనిట్, 70 లక్షలతో ఫిషరీస్ కోల్డ్‌స్టోరేజీ ప్లాంట్, 65 లక్షలతో షెల్టర్‌హౌజ్, ఐతరాజ్‌పల్లిలో కదిరిపాక, మైసమ్మ గుట్టవద్ద టూరిస్ట్ సౌకర్యాలు.
- నాగర్‌కర్నూల్ జిల్లా వెన్నచర్లలో 4.80 కోట్లతో మామిడి నిల్వ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్, సీజనల్ కూరగాయల నిల్వకేంద్రాలు. 15 లక్షలతో పెద్దకొత్తాయపల్లిలో కూరగాయల మార్కెట్, నాయినోనిపల్లిలో 1.10 కోట్లతో మామిడి మార్కెటింగ్, 52లక్షలతో కల్వకోలు, వెన్నంచర్ల, పెద్దకారెంపుల, సత్తాపూర్‌లో మినీబల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 1.95కోట్లతో పెద్ద కొత్తాయపల్లిలో బల్క్‌మిల్క్‌చిల్లింగ్ సెంటర్, రూ.కోటితో పెద్ద కొత్తాయపల్లిలో ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజీ, రూ.15లక్షలతో మినీషెల్టర్‌హౌస్, 4.31కోట్లతో నాయినోనిపల్లి టూరిజం అభివృద్ధి.

మూడోవిడుత:

- నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో రూ.25 లక్షలతో ఫిషరీస్ డెవలప్‌మెంట్ యూనిట్, రూ. 50 లక్షలతో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ మార్కెటింగ్, రూ.3కోట్లతో వరి విత్తన ప్రాసెసింగ్ యూనిట్, రూ.3.88 కోట్లతో అలీసాగర్, కుర్నపల్లి టూరిజం డెవలప్‌మెంట్, రూ.1.03 కోట్లతో సోలార్‌గ్రిడ్, 46లక్షలతో మినీమిల్క్‌చిల్లింగ్ కలెక్షన్ సెంటర్, రూ. 2.25 కోట్లతో డైరీ ఫీడ్ మిక్స్‌ప్లాంట్, రూ. 3 లక్షలతో మినీమిల్క్‌పార్లర్, రూ.1.19 కోట్లతో విలేజ్ క్లస్టర్‌మాల్.
- మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో రూ.కోటితో కూరగాయల మార్కెటింగ్, రూ.12లక్షలతో కూరగాయలు, పండ్ల వెండింగ్ వ్యాన్స్, రూ. 70లక్షలతో కూరగాయల కోసం సోలార్ గ్రిడ్, రూ. 50లక్షలతో మామిడితోపాటు సీజనల్ పండ్ల ఛాంబర్లు, రూ. 50లక్షలతో మామిడి ప్యాక్ హౌసెస్, రూ.1.90 కోట్లతో మామిడి ప్రాసెసింగ్ యూనిట్, తాంద్రమామిడి పాపడ్, ఆమ్‌చూర్‌పౌడర్ యూనిట్, రూ. 15 లక్షలతో పల్లి నూనె యూనిట్, రూ.1.60 కోట్లతో పల్లి నూనె ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్, రూ. 50లక్షలతో పల్లి చిక్కి యూనిట్, రూ. 30లక్షలతో దాల్‌మిల్‌అండ్ ప్రాసెసింగ్ యూనిట్, రూ. 95లక్షలతో వెన్నెంచేడులో పుచ్చకాయల ప్రాసెసింగ్ యూనిట్, రూ. 3.90కోట్లతో మహ్మదాబాద్‌లో బల్క్‌మిల్క్‌కూలింగ్, పెరుగు తయారీ, ప్యాకింగ్ యూనిట్.
- మెదక్ జిల్లా కొత్తపల్లిలో 5.10కోట్లతో వరివిత్తన ప్రాసెసింగ్ యూనిట్, బాచారం లేదా పాపన్నపేటలో 4.95 కోట్లతో బల్క్‌మిల్క్‌కూలింగ్, పెరుగు తయారీ, ప్యాకింగ్ యూనిట్, 2.98కోట్లతో సోలార్ గ్రిడ్, 1.70కోట్లతో రెండు వెజ్, ఒక నాన్‌వెజ్ మార్కెట్, చీకోడు లేదా పాపన్నపేటలో 57లక్షలతో చేపల నిల్వకోసం ఐస్ తయారీ కేంద్రం, 2.45కోట్లతో 22విలేజ్ మాల్స్.
- రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో రూ. 2కోట్లతో హైటెక్ ప్లాంట్, రూ. కోటితో ఆర్గానిక్ పల్లి నూనె యూనిట్, 1.20 కోట్లతో శానిటరీ న్యాపికిన్, 2.41కోట్లతో అల్లికల వస్తువుల, 30 లక్షలతో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు. 2.65కోట్లతో 23 విలేజ్ మాల్స్.
- కరీంనగర్ జిల్లా బిజిగిరిషరీఫ్ పరిధిలో రూ. 2.50 కోట్లతో చిన్నకోమటిపల్లి, సైదాబాద్‌లో దుస్తుల పరిశ్రమ, సైదాబాద్‌లో 70 లక్షలతో శానిటరీ న్యాప్కిన్ పరిశ్రమ, సిరిసేడు, బూజునూరు, మేడిపల్లిలో 5.22కోట్లతో వరి విత్తన, మక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్స్, 50లక్షలతో బిజిగిరిషరీఫ్‌లో కబేళా షెల్టర్‌హౌస్, మాంసం మార్కెట్‌తో మేకలు, గొర్రెల షెల్టర్‌హౌస్‌లు, 2.55 కోట్లతో 3 విలేజ్ మాల్స్.
- సిద్దిపేట జిల్లా జాలిగామ క్లస్టర్‌లోని ప్రజ్ఞాపూర్‌లో రూ. 2.76 కోట్లతో దుస్తుల పరిశ్రమ, రాజారెడ్డిపేటలో రూ. 3కోట్లతో బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్, రూ.కోటితో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు, 1.68 కోట్లతో సోలార్‌గ్రిడ్, 2.02కోట్లతో 20 విలేజ్ మాల్స్.
- నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో రూ. 2.38 కోట్లతో బల్క్‌మిల్క్‌చిల్లింగ్ సెంటర్, రూ.45లక్షలతో ఐస్ తయారీకేంద్రం, 50లక్షలతో చేపల మార్కెట్, 50లక్షలతో కూరగాయల మార్కెట్, ముదిగొండలో 77లక్షలతో కందిపప్పుమిల్లు, దేవరకొండలో 40లక్షలతో శానిటరీ న్యాపికిన్ యూనిట్.
- యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ క్లస్టర్‌లో చేనేత కార్మికులకు 66లక్షలతో వస్త్ర తయారీ మెటీరియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 1.87 కోట్లతో సోలార్‌గ్రిడ్ యూనిట్, రూ. 75లక్షలతోబేసిన్,పట్టు రూలింగ్ యూ నిట్, రూ. 1.68 కోట్లతో 12 విలేజ్ మాల్స్.

కాంగ్రెస్‌లో లాబీయిస్టులదే హవా

- నేను కష్టాల్లో ఉంటే పార్టీ నేతలు సహకరించలేదు
- ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు ఇష్టమైన నేత
- మీడియాతో చిట్‌చాట్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌లో లాబీయిస్టుల హవా నడుస్తున్నదని ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. ఇప్పుడు పదవులన్నీ లాబీయింగ్‌తోనే వచ్చాయని చెప్పారు. అధిష్ఠానం లాబీయింగ్‌ను ప్రోత్సహించవద్దని, పార్టీని బలోపేతం చేసేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సెంట్రల్‌కోర్టు హోటల్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగాపదవి ఇచ్చినప్పటికీ తనను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ పెద్దగా సహకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

సీఎం కేసీఆర్ వల్ల మంచే జరిగింది

సీఎం కేసీఆర్ వల్ల తనకు, తన కుటుంబానికి మంచే జరిగిందని, ఎమ్మెల్యేగా చట్టసభలోకి ప్రవేశించానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టడంతోనే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లభించిందని అన్నారు. ప్రజలు జగ్గారెడ్డి అంటే గుర్తు పట్టే స్థాయికి ఎదిగానని తెలిపారు. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ కేసులో జైలుకు వెళ్తే, తన కుమార్తె ఎన్నికల ప్రచారం నిర్వహించి రాజకీయ వారసురాలిగా ప్రజల్లో స్థానం సంపాదించారని చెప్పారు. రెండు రకాలుగా సీఎం కేసీఆర్ వల్లే తన కుటుంబానికి డబుల్ బొనాంజా కలిసివచ్చిందని తెలిపారు. కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ఆయన ఎంతో ఇష్టమైన నేత అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలుస్తానని తెలిపారు.

2014లో బీజేపీ నన్ను వాడుకున్నది

అన్నా హజారే ఆరోపణలు: ఆరో రోజుకు చేరిన నిరాహార దీక్ష

ముంబై/ అహ్మద్‌నగర్, ఫిబ్రవరి 4: కేంద్రంలో అధికారంలోకి రావడానికి 2014 ఎన్నికల్లో బీజేపీ తనను ఉపయోగించుకున్నదని సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. అవినీతిని నిరోధించేందుకు జాతీయ స్థాయిలో లోక్‌పాల్ చట్టాన్ని, రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హజారే తన సొంత గ్రామం రాలేగావ్ సిద్ధిలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. తన డిమాండ్లను పరిష్కరించకపోతే గతంలో ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును వెనుకకు ఇచ్చివేస్తానని మీడియాతో చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం దీక్షా శిబిరం వద్ద అన్నా హజారేను మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రే పరామర్శించారు. పనికిమాలిన ప్రభుత్వం కోసం ప్రాణ త్యాగం చేయవద్దని హజారేను కోరారు.

బీజేపీలో దమ్మున్న ఒకే ఒక్కడు

- గడ్కరీపై రాహుల్ ప్రశంసలు



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇంటిని చక్కదిద్దుకోలేనివారు దేశాన్ని చక్కదిద్దలేరని వ్యాఖ్యానించిన గడ్కరీని రాహుల్ అభినందిస్తూ.. బీజేపీలో దమ్మున్న ఒకే ఒక్కడు గడ్కరీయేనని కొనియాడారు. రాఫెల్ కుంభకోణం, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం లాంటి అంశాలపై కూడా గడ్కరీ స్పందించాలని రాహుల్ సోమవారం ట్వీట్ చేశారు. నాగ్‌పూర్‌లో శనివారం గడ్కరీ బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ మాజీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ.. 'ఇంటి బాగోగులు చూసుకోలేనివారు దేశాన్ని బాగుచేయలేరు. కనుక పార్టీ కార్యకర్తలు తొలుత తమ ఇంటి బాధ్యతలను నిర్వర్తించాలి' అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకత్వంపై గత కొన్ని రోజుల నుంచి పరోక్ష విమర్శలు గుప్పిస్తున్న గడ్కరీని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడుతున్న నేపథ్యంలో రాహుల్ కూడా ఆయనను ప్రశంసించారు.

51 మంది కాదు.. ఇద్దరు మహిళలే!

తిరువనంతపురం, ఫిబ్రవరి 4: శబరిమల ఆలయంలోకి 50 ఏండ్ల లోపు వయస్సు గల మహిళలు ఇద్దరు మాత్రమే ప్రవేశించారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పు గురించి సోమవారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సమాధానమిచ్చారు. 50 ఏండ్లలోపు వయస్సు గల మహిళలు కేవలం ఇద్దరు మాత్రమే ఆలయం లోపలికి ప్రవేశించారని శబరిమల ఆలయ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదించారని సురేంద్రన్ చెప్పారు. గత నెల సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో 51 మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని కేరళ ప్రభుత్వం తెలిపింది. దీనిపై విమర్శలు రావడంతో అందుబాటులో ఉన్న సమాచారంతో సరి చూసుకోవడంతో ఇద్దరు మాత్రమే 50 ఏండ్ల లోపువారని తేలింది.


దేశానికి అతి పెద్ద ప్రమాదం మోదీ-షా



ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం మోదీ-అమిత్‌షా ద్వయమే. ప్రజాస్వామ్యాన్ని వీరిద్దరూ ఖూనీ చేసేందుకు యత్నిస్తు న్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీని ఓడించి మోదీ, అమిత్‌షా ద్వయానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పశ్చిమ బెంగాల్ పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ ఇంటికి 40 మంది సీబీఐ అధికారులు వెళ్లడం అప్రజాస్వామికం, అక్రమం.

- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

మమతపై కేంద్రం కక్షసాధింపు




విపక్షాలు కోల్‌కతాలో నిర్వహించిన భారీ సభ విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం మమతపై కక్షసాధింపు చర్యలకు దిగింది. బీజేపీకి తలొగ్గిన వారిపై కేసులు ఎత్తివేయడం, ఎదిరించిన వారిపై కేసులు తిరగదోడడం ఇప్పుడు సర్వసాధారణమైంది. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం కాలరాస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోదీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది.

- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

భగ్గుమన్న విపక్షాలు


ఎమర్జెన్సీ రోజులు గుర్తుకువస్తున్నాయి



కేంద్రం తీరు అప్రజాస్వామికం. దేశ సమాఖ్య వ్యవస్థకు విఘాతం. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ అంత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చింది? బెంగాల్‌లో తాజా పరిస్థితులు నాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తెస్తున్నాయి.

- మాజీ ప్రధాని దేవెగౌడ

నిప్పుతో చెలగాటమాడుతున్నారు



మమతను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీ నిప్పుతో చెలగాటమాడుతున్నారు. ప్రజా బలం పుష్కలంగా ఉన్న ఆమె సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు. ప్రజా విశ్వాసాన్ని బీజేపీ ఎప్పుడో కోల్పోయింది. ఎన్నికల తరుణంలో దర్యాప్తు సంస్థలు కొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఏమిటి? బీజేపీ పరిస్థితి వన్ మ్యాన్ ఆర్మీ.. టూ మ్యాన్ షోగా మారింది.

- ఎంపీ శత్రుఘ్నసిన్హా

రాజ్యాంగ సంస్థలు ధ్వంసం



మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నది. ఎన్డీయే పాలనలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి పంపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎన్డీయే పాలనలో మతోన్మాదం పడగ విప్పుతున్నది. మైనార్టీలు, దళితులపై పదే పదే దాడులు చేస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.

- సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం

అవినీతిపరుల కూటమి

- ఒకరినొకరు కాపాడుకొనేందుకు ముందుకొస్తున్నారు
- మమతకు విపక్షాల మద్దతుపై బీజేపీ విమర్శ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేపట్టిన నిరసన దీక్షకు ప్రతిపక్ష నేతలు మద్దతు ప్రకటించడాన్ని ఎద్దేవా చేసిన బీజేపీ.. 'అవినీతిపరుల కూటమి ఆవిర్భవిస్తున్నది' అని విమర్శించింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ వద్ద 'రహస్యాలు' ఉన్నాయని, అందుకే మమత ఆయనకు మద్దతునిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ చట్టం ప్రకారం వ్యవహరించిందని, ఎవరినైనా అరెస్టు చేసి ప్రశ్నించే అధికారం ఆ సంస్థకున్నదని చెప్పారు. 'దర్యాప్తు చేయడం పాపమా.. చిన్న చిన్న మదుపరుల నుంచి వేల కోట్ల రూపాయలు లూటీ చేయడంపై దర్యాప్తు చేయడం తప్పా' అని ఆయన నిలదీశారు. ప్రతిపక్షాలది అవకాశవాద కూటమి అని, అవినీతిపరులంతా ఒకరినొకరు కాపాడుకోవడానికి ఒక కూటమిగా ఏర్పడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. 'మమతా బెనర్జీ తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? దర్యాప్తు నుంచి ఆమె ఎందుకు పారిపోతున్నారు?' అని మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. అవినీతిపరులు, కళంకితులైన తన మంత్రివర్గ సహచరులను కాపాడుకోవడానికే మమతా బెనర్జీ నాటకం ఆడుతున్నారని బెంగాల్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి బబుల్ సుప్రియో ధ్వజమెత్తారు.

రాజ్యాంగ రక్షణకే ఈ పోరు

లక్ష్యం సాధించే వరకూ కొనసాగిస్తా.. ప్రాణత్యాగానికైనా సిద్ధం

- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కుట్ర
- ధర్నా వేదిక వద్ద కేంద్రంపై మమత నిప్పులు
- నిద్ర, భోజనం లేకుండా నిరసన కొనసాగింపు
- వేదిక సమీపంలోనే మంత్రివర్గ భేటీ
- అక్కడి నుంచే రైతులనుద్దేశించి ప్రసంగం.. పోలీసులకు అవార్డుల అందజేత
- కేంద్రానికి గవర్నర్ నివేదిక



కోల్‌కతా, ఫిబ్రవరి 4:

కేంద్రానికి, పశ్చిమ బెంగాల్ సర్కార్ మధ్య రేగిన రాజకీయ తుఫాను మరింత ముదురుతున్నది. చిట్‌ఫండ్ కుంభకోణాల కేసుల్లో కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఇంటిపై సీబీఐ అధికారుల దాడిని నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ నగరంలోని మెట్రో సినిమా ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష (సత్యాగ్రహం) రెండో రోజుకు చేరింది. రాజ్యాంగం, దేశ రక్షణకు చేపట్టిన ఈ దీక్ష లక్ష్యం సాధించే వరకూ కొనసాగుతుందని, అవసరమైతే ప్రాణత్యాగానికీ సిద్ధమని సోమవారం ప్రకటించారు. కోల్‌కతాలో ఆదివారం మొదలైన ప్రకంపనల ప్రభావం న్యూఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల రాజధానుల్లోనూ కనిపించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట కేంద్రాన్ని ఢీకొడుతూ మమత చేపట్టిన ఆందోళనకు పలు వర్గాల పూర్తిమద్దతు లభిస్తున్నది. 'ఇది సత్యాగ్రహం.. దేశం, రాజ్యాంగం సురక్షితమయ్యే వరకూ దీన్ని నేను కొనసాగిస్తా' అని మమత ధర్నావేదిక వద్ద మీడియాతో చెప్పారు. తృణమూల్ కార్యకర్తలు పలుచోట్ల ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైలు రోకో నిర్వహించి, రోడ్లపై బైఠాయించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల బీజేపీ ఆఫీసులనూ ధ్వంసం చేసినట్టు సమాచారం. మరోవైపు బెంగాల్‌లో పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశించారు. వెంటనే స్పందించిన గవర్నర్ ఒక నివేదికను కేంద్రానికి పంపారు. నగర పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించడానికొచ్చిన సీబీఐ అధికారులను స్థానిక పోలీసులు నిర్బంధించిన తర్వాత పరిస్థితులపై గవర్నర్ నివేదిక పంపినట్టు వినికిడి. నివేదిక పంపడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని గవర్నర్ పిలిచి మాట్లాడినట్టు తెలిసింది.



సోమవారం ధర్నా స్థలంలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్న మమతా బెనర్జీ

బెంగాల్ ఐపీఎస్‌లపై కేంద్ర హోం శాఖ నిఘా

సీబీఐకి, పశ్చిమ బెంగాల్ పోలీసులకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు దారితీసిన పరిస్థితుల వెనుక కొందరు ఐపీఎస్ అధికారుల పాత్రపై సమీక్షించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. కోల్‌కతాలో ఆదివారం ఘటనల వెనుక ఐపీఎస్‌ల పాత్రపై హోం శాఖ ఒక నివేదికను కోరే అవకాశం ఉందని సమాచారం. కోల్‌కతాలో కొందరు సీబీఐ అధికారులు భద్రత ముప్పును ఎదుర్కొన్నారని సీబీఐ జేడీ ఇంటిని పోలీసులు చుట్టుముట్టినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. దీంతో కేంద్రం సీబీఐ కార్యాలయానికి, అధికారుల నివాసాలకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పించింది.

ఇది రాజకీయ ఆందోళన కాదు : మమత

తాను చేస్తున్న నిరసనోద్యమం రాజకీయ పరమైనది కాదని, రాజకీయ పార్టీలు తనకు మద్దతు తెలుపవచ్చని మమతా బెనర్జీ పేర్కొన్నారు. తమ ఆందోళన ఈ నెల 8 వరకు కొనసాగుతుందన్నారు. ఆదివారం రాత్రి నుంచి నిద్రపోకుండా ధర్నాకు దిగిన మమత సోమవారం ధర్నా వేదికకు సమీపాన్నే క్యాబినెట్ భేటీ నిర్వహించారు. సాయంత్రం ధర్నా వేదికకు సమీపంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పోలీసులకు అవార్డులను అందజేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, 'ఏదో రకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తున్నారు. ఇది రాజకీయ కుట్ర.. సూపర్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితి. వారు గబ్బర్‌సింగ్ తరహాలో అన్నీ తమ నియంత్రణలోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటమి భయం వారికి పిచ్చెత్తిస్తున్నది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. అందుకే రాజ్యాంగాన్ని కాపాడాలి. వారు దేనికైనా తెగించగలరు. ఈ పరిణామాలను నిలువరించడానికే ఈ సత్యాగ్రహం. కేవలం బెంగాల్ మాత్రమే ఈ ముప్పును ఎదుర్కొనడం లేదు. విపక్షాలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. మాపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నారు. కోల్‌కతాలో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నట్టు మాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది' అని పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేయాలని, దిష్టిబొమ్మలను దహనం చేయరాదని తమ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి భోజనం చేయ నిరాకరించిన మమత రాత్రంతా ధర్నా వేదిక వద్ద మేల్కొనే ఉన్నారు. ఆమెతోపాటు కొందరు సీనియర్ మంత్రులు ధర్నాలో కూర్చున్నారు. కొందరు పోలీసు అధికారులూ ఈ ఆందోళనలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తం కావడంతో మమత వాటిపై స్పందిస్తూ, 'ఇది ప్రభుత్వ కార్యక్రమం.. అందుకే పోలీసులూ ఉన్నారు' అని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదించాల్సి ఉండగా ఆమె గైర్హాజరీలోనే ఆర్థికమంత్రి అమిత్ మిత్రా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో విద్యార్థులకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో నాలుగు రోజుల ముందు నుంచి మైక్రోఫోన్లు, లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని నిలిపివేయాలి. అందువల్లే ఈ నెల 8 వరకే తమ నిరసన కొనసాగించాలని మమత నిర్ణయించినట్టు తెలిసింది. మమతా బెనర్జీ ధర్నా వేదిక నుంచే కోల్‌కతాలోని నేతాజీ స్టేడియంలో జరిగిన రైతుల సదస్సునుద్దేశించి ఫోన్ ద్వారా ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం రైతులకు నిద్రలేకుండా చేస్తున్నదని ఆమె ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట రైతులను మోసం చేసేందుకే మోదీ బడ్జెట్‌లో తాయిలాలు ప్రకటించారని విమర్శించారు. గత రెండేండ్లలో దేశవ్యాప్తంగా 12వేల మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆమె వివరించారు. 2006లో తాను ఇదే ప్రదేశంలో రైతులకు మద్దతుగా ధర్నా చేశానని మమత గుర్తుచేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనకు ఫోన్‌చేసి సంఘీభావం తెలిపారని చెప్పారు. అఖిలేశ్ ప్రతినిధిగా వచ్చిన ఎస్పీ నేత కిరణ్మయి నందా మమతతోపాటు దీక్షలో కూర్చున్నారు.



సోమవారం కోల్‌కతాలో ధర్నా శిబిరం వద్ద మమతా బెనర్జీ

13 ఏండ్ల తరువాత మళ్లీ అక్కడే ధర్నా

పదమూడేండ్ల క్రితం 2006లో మమతా బెనర్జీ రైతులకు మద్దతుగా మెట్రో సినిమా ఎదుటే 26 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సింగూర్‌లో నానో కార్ల ప్లాంట్ నిర్మాణం కోసం సేకరించిన రైతుల వ్యవసాయ భూములను తిరిగి ఇచ్చేయాలని ఆమె ఆందోళన చేశారు. ఆమె ఉద్యమం ఫలితంగా టాటా కంపెనీ తమ కార్ల తయారీ ప్రాజెక్టును బెంగాల్ నుంచి గుజరాత్‌కు మార్చింది. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏండ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించిన మమత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో రెండో పర్యాయం విజయం సాధించారు.

ఆధారాలు ధ్వంసం చేస్తే తీవ్ర చర్యలు

- కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను హెచ్చరించిన సుప్రీంకోర్టు
- సీబీఐ పిటిషన్‌పై నేడు విచారణ



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసుకు సంబంధించిన 'ఎలక్ట్రానిక్' ఆధారాలన్నింటినీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ధ్వంసం చేసే అవకాశం ఉందని ఆరోపిస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఒకవేళ ఆ ఆధారాలను పరోక్షంగా ధ్వంసం చేసేందుకు యత్నించినా రాజీవ్ కుమార్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. సీబీఐ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. కేసు ఆధారాలను రాజీవ్‌కుమార్ ధ్వంసం చేసే అవకాశం ఉందని, అంతేకాకుండా ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, వెంటనే ఆయన లొంగిపోయేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ) తుషార్ మెహతా కోర్టుకు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం భోజన విరామ అనంతర సెషన్‌లోనే వీటిపై తక్షణ విచారణ జరుపాలని ఆయన కోరగా... జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. 'ఈ కేసును తక్షణం విచారించాల్సిన అవసరం ఏముంది. అరెస్టయిన సీబీఐ అధికారులు కూడా విడుదల అయ్యారు కదా. మీ పిటిషన్లు మేం పూర్తిగా చదివాం. మీరు చెబుతున్న వాటికి ప్రస్తుతం ఆధారాలు లేవు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అటువంటి ఆధారాలుంటే తమకు సమర్పించాలని సూచించింది.

బెంగాల్ ప్రభుత్వ పిటిషన్‌పై తక్షణ విచారణకు హైకోర్టు నో

కోల్‌కతా: చిట్‌ఫండ్ స్కామ్ కేసుల్లో దర్యాప్తుకు సంబంధించి సీబీఐ అధికారులు సీపీ రాజీవ్‌కుమార్ నివాసంలోకి ప్రవేశించడానికి యత్నించడంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణం విచారణ చేపట్టేందుకు కలకత్తా హైకోర్టు నిరాకరించింది. మంగళవారం దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది.

ఎవరీ రాజీవ్‌కుమార్?

కోల్‌కతా: కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య పోరాటంలో ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ కేంద్ర బిందువుగా మారారు. 1989వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. శారదా చిట్‌ఫండ్ కేసులో ఆదివారం ఆయనను ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేయడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాజీవ్‌కు సంఘీభావం ప్రకటించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆయనకు మద్దతుగా రాత్రికి రాత్రి ధర్నాకూ దిగారు. ఆయన రాష్ట్రంలోనే అత్యుత్తమ అధికారి అని కితాబిచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు ఇదే అధికారిపై దీదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రాజీవ్‌పై విచారణ కూడా జరిపించారు. సీనియర్ అధికారులు ఆయనకు మద్దతుగా నిలిచారు. కాగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా 21 మంది పనిచేయగా, రాజీవ్ ఒక్కరికే రాష్ట్ర సచివాలయంలో ఆఫీస్ ఉంది. రోజూ సీఎంతో భేటీ కావడమే ఆయన ప్రాధాన్యానికి నిదర్శనమని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. 'శారదా స్కాం' టైంలో ప్రభుత్వం 'మెచ్చేలా' పనిచేయడంతో వేగంగా ఎదిగారు. ఈ స్కాంలో ప్రముఖ వ్యక్తుల ప్రమేయమున్న నేపథ్యంలో కీలక ఆధారాల కోసం ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్నది. గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన సిట్ బృందానికి రాజీవ్ నేతృత్వం వహించారు. సిట్ స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్, 5 సెల్ ఫోన్లు, పత్రాలు, డైరీ శారదా ప్రమోటర్ సుదీప్త సేన్‌కు చెందినవని సీబీఐ చెబుతున్నది. ఐఐటీ రూర్కీలో కంప్యూటర్ సైన్స్‌లో బీఈ చేసిన రాజీవ్.. రాష్ట్రంలోనే టెక్నాలజీపై అత్యంత పట్టున్న అధికారుల్లో ఒకరు. ఎలక్ట్రానిక్ సర్వైవలెన్స్ (నిఘా)లో దిట్ట. గతంలో రాజీవ్ 'స్నూపింగ్ కాప్ ఆఫ్ కోల్‌కతా'గా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అభివర్ణించారు. విపక్ష నేతలపై నిఘా పెడుతున్న రాజీవ్‌ను తొలిగించాలని ఈసీని డిమాండ్ చేశారు.



మమతతో రాజీవ్‌కుమార్

వేల కోట్ల కుంభకోణం

- శారద చిట్‌ఫండ్ స్కాంలో లక్షల సంఖ్యలో మోసపోయిన మదుపరులు
- తృణమూల్ నేతలు ప్రధాన పాత్రధారులు



కోల్‌కతాలోని శారదా చిట్‌ఫండ్ కార్యాలయం



సుదీప్తో సేన్, గౌతమ్ కుందూ

కోల్‌కతా: 'మా చిట్‌ఫండ్ కంపెనీల్లో తక్కువ మొత్తాలు చెల్లించి, ఎక్కువ లాభం పొందండి' అంటూ దశాబ్ది పాటు కొన్ని లక్షల మంది నుంచి శారదా గ్రూపు, రోజ్‌వ్యాలీ సంస్థలు వేల కోట్లు వసూలు చేశాయి. 2000లో చిట్‌ఫండ్ కంపెనీలు ప్రారంభించిన శారదా గ్రూపు.. బెంగాల్ సహా నాలుగు రాష్ట్రాల్లో 17 లక్షల మంది నుంచి రూ.4,000 కోట్ల వరకు.. రోజ్‌వ్యాలీ సంస్థ రూ.15వేల కోట్ల వరకు వసూలు చేశాయి. వీటిని ఈ సంస్థలు వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండు సంస్థలు 2013 నాటికి చేతులెత్తేశాయి. ఈ రెండు కంపెనీల వెనుక సుదిప్తో సేన్, గౌతం కుందూ అనే వ్యక్తులు ప్రధాన పాత్రధారులు. తొలుత వామపక్ష నేతలకు సన్నిహితమైన ఈ ఇద్దరు ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ పంచన చేరారు. కట్టిన డబ్బులు తిరిగి రాక కొందరు మదుపరులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సుదిప్తో సేన్ తన సహచరుడు దేవ్‌జానీ ముఖర్జీతో కలిసి 2013లో బెంగాల్ వదిలి పారిపోయాడు. శారద కంపెనీపై మొదటి కేసు బిధానగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైంది. ప్రస్తుత కోల్‌కతా కమిషనర్ రాజీవ్‌కుమార్ వెంటనే రంగంలోకి దిగి సుదిప్తో సేన్, దేవ్‌జానీని కశ్మీర్‌లో అరెస్టు చేశారు. మొత్తం కుంభకోణంపై దర్యాప్తునకు బెంగాల్ ప్రభు త్వం రాజీవ్ నేతృత్వంలో 'సిట్'ను ఏర్పాటు చేసింది. 2014లో సుప్రీంకోర్టు ఆదేశం మేర కు కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై పలువురు తృణమూల్ ఎంపీలను అరెస్టు చేసింది. ఆ తరువాత రోజ్‌వ్యాలీకి చెందిన గౌతం కుందూ కూడా సీబీఐకి చిక్కాడు. ఇటీవల సీబీఐకి చిట్‌ఫండ్ సంస్థల యజమానుల ఇళ్లలో మమత వేసిన పెయింటింగ్‌లు లభించాయి. చిట్‌ఫండ్ యజమానులు భారీ మొత్తంతో ఆ పెయింటింగ్‌లను కొనుగోలు చేసినట్టు తేలడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కుంభకోణంలో మమత పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు మొదలయ్యాయి. సిట్ అధికారిగా ఉన్న రాజీవ్‌కుమార్‌ను కేసు దర్యాప్తులో సహకరించాలని సీబీఐ కోరినా ఆయన స్పందించక పోవడంతో అధికారిక చర్యలకు సిద్ధమైంది. కొందరు సీబీఐ అధికారులు ఆయన ను ప్రశ్నించేందుకు ఈ నెల 3న రాజీవ్ ఇంటికి రావడం తాజాగా రాజకీయ ప్రతిష్టంభనకు తెరతీసింది.

పార్లమెంట్‌లో 'బెంగాల్' ప్రకంపనలు

- కేంద్రం చర్యల్ని నిరసిస్తూ దద్దరిల్లిన ఉభయసభలు
- ఒక్కటైన విపక్షాలు.. వెల్‌లోకి దూసుకెళ్లి తీవ్ర నిరసన
- ప్రతిపక్షాల్ని నామరూపాల్లేకుండా చేసేందుకు సీబీఐని పావులా వాడుకుంటున్నారని ధ్వజం

న్యూఢిల్లీ: సీబీఐ-కోల్‌కతా పోలీసుల వ్యవహారంపై పార్లమెంట్ ఉభయసభలు సోమవారం దద్దరిల్లాయి. పశ్చిమబెంగాల్‌లో కేంద్ర జోక్యాన్ని విపక్షాలు ముక్తకంఠంతో నిరసించాయి. తృణమూల్, కాంగ్రెస్, బీజేడీ, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ తదితర పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి కేంద్ర వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. సీబీఐని కేంద్రం పావులా వాడుకుంటూ విపక్ష నేతల్ని భయభ్రాంతులు చేసేందుకు ఉసిగొల్పుతున్నదని వారు మండిపడ్డారు. దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.

కేంద్రానికి తొత్తుగా మారిన సీబీఐ

సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా తృణమూల్ ఎంపీ సౌగతారాయ్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో రాజకీయ అనిశ్చితిని సృషికే సీబీఐని కేంద్రం పావులా వాడుకుంటున్నదన్నారు. విపక్షాల్ని నామరూపాల్లేకుండా చేసేందుకు కేంద్రం సీబీఐని ఆయుధంలా వాడుకుంటున్నదని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. ఒక మహిళా సీఎంపై సీబీఐ ఇంత దుందుడుకుగా ప్రవర్తించడం సరి కాదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ పార్టీల నేతలు సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పలుమార్లు వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. ఓ దశలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రసంగించేందుకు ఉద్యుక్తులవుతుండగా విపక్ష ఎంపీలు చప్పట్లు కొడుతూ.. నినాదాలు చేస్తూ ఆటంకం కల్పించారు.



రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష సభ్యుల ఆందోళన

అట్టుడికిన రాజ్యసభ

అటు రాజ్యసభలోనూ సీబీఐ వివాదం ప్రకంపనలు సృష్టించింది. తృణమూల్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం అయిన తర్వాత విపక్షాలన్నీ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించడంతో సభను చైర్మన్ వెంకయ్య మంగళవారానికి వాయిదా వేశారు.

సమాఖ్య వ్యవస్థకు విఘాతం: రాజ్‌నాథ్‌సింగ్

కోల్‌కతా వివాదం అత్యంత అసాధారణ, దురదృష్టకర ఘటన అని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. 'ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఘటన గతంలో ఎన్నడూ జరుగలేదు. 'శారదా చిట్‌ఫండ్' కేసులో సీబీఐ విచారణకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సహకరించనందుకే ఆయన్ను ప్రశ్నించేందుకే సీబీఐ వెళ్లింది. కానీ, సీబీఐ బృందాన్ని బెంగాల్ ప్రభుత్వం బలవంతంగా అరెస్ట్ చేసి అడ్డంకులు సృష్టించడం సమర్థనీయం కాదు. ఈ ఘటనలు దేశ సమాఖ్య వ్యవస్థకు తీరని విఘాతం' అని అన్నారు. బెంగాల్‌లో ఆదివారం ఘటనలతో అక్కడ రాజ్యాంగ సంక్షోభం తలెత్తినట్లు భావిస్తున్నామన్నారు. బెంగాల్‌లో తాజా పరిస్థితులపై నివేదిక పంపాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ను కోరినట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

సీబీఐ డైరెక్టర్‌గా శుక్లా బాధ్యతలు

తొలిరోజే సవాల్‌గా మారిన 'కోల్‌కతా వ్యవహారం'

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్రం దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా రిషి కుమార్ శుక్లా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఉన్న సీబీఐ కేంద్ర కార్యాలయంలో తాత్కాలిక డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం కోల్‌కతాలో సీబీఐ అధికారులు, పశ్చిమ బెంగాల్ పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ.. కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య రాజకీయ పోరుగా మలుపు తిరగడంతో ఈ వ్యవహారం ఆయనకు తొలి సవాల్‌గా మారింది. సాధారణంగా కొత్తగా నియమితులైన వారు వారం తర్వాత బాధ్యతలు చేపడతారని, అయితే కోల్‌కతా పరిణామాల నేపథ్యంలో శుక్లా రెండు రోజులకే బాధ్యతలు స్వీకరించారని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి డైరెక్టర్‌గా శుక్లా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సీబీఐ అంతర్గత వ్యవహారాలు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.



శుక్లాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న నాగేశ్వరరావు



లోక్‌పాల్‌కు అనుకూలంగా మోదీ 2013 డిసెంబర్ 13న ట్వీట్ చేశారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం దాదాపు ఐదేండ్లు పూర్తిచేసుకున్నది. కానీ లోక్‌పాల్‌పై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు మోదీ అధికారంలో ఉన్నది 2013లో అన్నాహజారే చేసిన ఆందోళన వల్లే అన్న సంగతి మరిచిపోవద్దు.


రాజ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు

రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీయడానికి పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కావాలని ప్రచారం జరుగుతున్నది. ఇది రాష్ట్రాభివృద్ధిని కుంటుపరుస్తుంది. కాబట్టి వేర్పాటువాదశక్తుల కుట్రలను అడ్డుకోవడానికి ప్రజలంతా ఏకతాటిపై ఉండాలని కోరుతున్నా.

సర్బానంద సోనోవాల్, అస్సాం ముఖ్యమంత్రి



చరిత్రలో నేడు



1783 నైరుతి ఇటలీలోని కాలాబ్రియాలో భూకంపం. దాదాపు ముప్పై వేల మంది మృతి.

1936 చార్లీ చాప్లిన్ మూకీ చిత్రం 'మోడ్రన్ టైమ్స్' విడుదల.





1992 టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన దిలీప్ వెంగ్‌సర్కార్.

గల్ఫ్ దేశాలకు అక్రమంగా తరలిస్తున్న 103 మంది నేపాలీ బాలికలను మణిపూర్ రాష్ట్రంలో పోలీసులు విముక్తి చేశారు. ఇటీవల భారత్‌లోని పలు నగరాల్లో జరిపిన దాడుల్లో గల్ఫ్ దేశాలకు తరలించడానికి నిర్బంధించిన వందలాది మంది బాలికలను పోలీసులు కాపాడారు. నేపాల్ నుంచి భారీ ఎత్తున అక్రమంగా సాగుతున్న తరలింపుల్లో వీరి విడుదల చిన్న విషయం. భారత పోలీసులు విమానాశ్రయాల్లో నిఘా పెంచడం వల్ల మయన్మార్ సరిహద్దు నుంచి భూమార్గం ద్వారా తరలిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం ఇతర దేశాల ప్రభుత్వాలతో కలిసి ఈ నీచ వ్యాపారాన్ని అరికట్టాలి.

ది హిమాలయన్ టైమ్స్

బంగ్లాదేశ్‌లో పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి స్థానిక ప్రభుత్వాలను పటిష్ఠం చేయడమే మార్గం. ఈ సంస్థలకు తగిన నిధులు లేకపోగా, జిల్లా స్థాయి అధికారుల జోక్యం ఎక్కువగా ఉన్నది. చట్టసభ సభ్యులు అభివృద్ధి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం వల్ల, వీరితో ఘర్షణ నెలకొంటున్నది. గ్రామీణ ప్రభుత్వాలు బలంగా ఉంటే, కిందిస్థాయిలో ప్రజాకాంక్ష రచన జరిగి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి.

ది డైలీ స్టార్

వ్యవస్థల విధ్వంసం!

కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ సిబ్బంది రావడం, వారిని పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగం స్వల్పకాలికంగానైనా నిర్బంధించడం స్వాతంత్ర్యానంతర చరిత్రలోనే అసాధారణం. కోట్లాది రూపాయల చిట్‌ఫండ్స్ కుంభకోణాల దర్యాప్తులో భాగంగా కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను విచారించదలుచుకున్న సీబీఐ ఆయన పరారీలో ఉన్నారని ఆదివారం నాడు ప్రకటించింది. కానీ ఆయన పరారీలో లేరని, తమ కార్యాలయంలో విధి నిర్వహణలోనే ఉన్నారని పోలీసుశాఖ ప్రకటించింది. ఇదేరోజు సాయంత్రం రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించడానికి సీబీఐ బృందం ఆయన నివాసానికి చేరుకున్నది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని సీబీఐ సిబ్బందిని వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకొని తీసుకుపోయి పోలీసు స్టేషన్‌లో కొద్దిసేపు నిర్బంధించి వదిలివేసింది. కోల్‌కతాలోని సీబీఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని, ఇదే సంస్థకు చెందిన రెండు కార్యాలయాలను కూడా పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. ఈ లోగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పశ్చిమబెంగాల్‌లోని కేంద్ర దళాలను అప్రమత్తం చేసింది. రాజీవ్‌కుమార్‌ను విచారించాలని తాము గతంలో నోటీసులు ఇచ్చినా, ఆయన స్పందించలేదని సీబీఐ ఆరోపిస్తున్నది. రాజీవ్‌కుమార్‌ను విచారించడానికి వచ్చిన సీబీఐ బృందం దగ్గర ఎటువంటి అనుమతి పత్రాలు లేవని పోలీసులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని సీబీఐ చెబుతున్నది. చిట్‌ఫండ్స్ కుంభకోణంలో రాజీవ్‌కుమార్ ఆధారాలను మాయం చేశారనేది సీబీఐ ఆరోపణ. కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్ ప్రపంచంలోనే అత్యంత ఉత్తముడైన పోలీసు అధికారి అనీ, తమ ప్రభుత్వంపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నాకు దిగారు.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నారనేది మమతా బెనర్జీ ఆరోపణ. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపక్షం ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలుచేయడం మంచి పద్ధతి కాదు. ఎంతో కాలంగా మమతాబెనర్జీ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు, మోదీ ప్రభుత్వం స్పందించి అపార్థాలకు తావులేకుండా చేయాల్సింది. ఎన్నికల ప్రచారం పేర బీజేపీ పశ్చిమబెంగాల్‌లో మతభావాలను రెచ్చగొట్టడం కూడా సమర్థనీయం కాదు.

ఈ ఒక్క ఉదంతంలో ఎవరి తప్పెంత అనేది పక్కనపెడితే, దేశంలోని రెండు జాతీయపక్షాలు, కొన్ని ప్రాంతీయపక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ, చట్టబద్ధ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయనేది స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాజకీయ కక్షసాధింపులకు ఉపకరణంగా వాడుకున్నది. ఆ తర్వాత కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ నాయకులు అదేబాటలో నడుస్తున్నారు. ఒకవైపు మీడియాలో దుష్ప్రచారం, మరోవైపు సీబీఐ అరెస్టులు దర్యాప్తులు సుదీర్ఘ కాలం సాగిన తర్వాత ఎంత బలమైన పార్టీ అయినా అప్రతిష్ఠపాలు కావడమో, బలహీన పడటమో జరుగుతుంది. ఒక బీహార్ నాయకుడిని వేధించడానికి సహకరించలేదనే కారణంగానే తనను పక్కకుపెట్టారని ఇటీవల సీబీఐ అధిపతిగా పనిచేసిన అధికారి ఆరోపించడం గమనార్హం. ఇటువంటి చర్యల వల్ల కేంద్రీయ దర్యాప్తు సంస్థగా దేశ ప్రజలను మన్ననలను అందుకోవలసిన సీబీఐ ప్రజల దృష్టిలో పలుచనైంది. కేంద్ర సీబీఐ విశ్వసనీయతను కాపాడినట్టయితే, ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ బృందాన్ని నిర్బంధించే సాహసం చేయకపోయేది. రాజకీయాలను కలుషితం చేయడంలో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో, విలువలను కాలరాయడంలో ఘనాపాటిగా పేరున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇటీవల తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు సాగించడానికి అనుమతిని రద్దుచేశారు. తన అవినీతిపై దర్యాప్తు చేసే అధికారం కేంద్రానికి లేకపోవడమే ఫెడరల్ స్ఫూర్తికి ఆయన ఇచ్చే నిర్వచనం! ఇదే అదనుగా మమతా బెనర్జీ కేంద్రంపై చేస్తున్న పోరాటానికి చంద్రబాబు మద్దతు ప్రకటించడంలో ఆశ్చర్యం లేదు.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నారనేది మమతా బెనర్జీ ఆరోపణ. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపక్షం ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలుచేయడం మంచి పద్ధతి కాదు. ఎంతో కాలంగా మమతాబెనర్జీ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు, మోదీ ప్రభుత్వం స్పందించి అపార్థాలకు తావులేకుండా చేయాల్సింది. ఎన్నికల ప్రచారం పేర బీజేపీ పశ్చిమబెంగాల్‌లో మతభావాలను రెచ్చగొట్టడం కూడా సమర్థనీయం కాదు. ప్రజాస్వామిక, బహుళత్వ సంస్కృతిని గౌరవిస్తూ బీజేపీ ప్రచారం చేసుకోవాలె. అందుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనుమతించాలె. సీబీఐ బృందం, రాష్ట్ర పోలీసు విభాగం ఘర్షణకు దిగడం వంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఇతర రాజకీయపక్షాల పెద్దలు సర్ది చెప్పాల్సింది. మోదీని వ్యతిరేకించే రాజకీయపక్షాలు మమతా బెనర్జీకి సౌహార్ద్రత తెలుపడంలో తప్పేమీ లేదు. కానీ ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడం అంతకుమించిన బాధ్యత. జాతీయ పక్షమైన కాంగ్రెస్ కూడా అవకాశం దొరికింది కదా అని మమతా బెనర్జీకిమద్దతు ప్రకటించిందే తప్ప సమస్య పరిష్కారం కావాలని కోరుకోవడం లేదు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తీరుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఈ ఉదంతంలో ఏ ఆదేశాలు ఇచ్చినా, రాజకీయపక్షాలు వివేకంతో వ్యవహరించకపోతే వ్యవస్థలు, విలువలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉన్నది.

జనగళం

ప్రభుత్వ దవాఖానకే వెళ్లాలె

రోజురోజుకు కొందరు ప్రైవేట్ వైద్యుల ఆగడాలకు అంతేలేకుండా పోతున్నది. ముఖ్యంగా గైనకాలజీ దవాఖానల్లో ఎక్కువగా దోపిడీ జరుగుతున్నది. అమాయక ప్రజల అవసరాన్ని ఆసరా తీసుకొని అందినకాడికి దండుకుంటున్నారు. ప్రసవం కోసం పోయిన గర్భిణులకు అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తూ ప్రసవం చేస్తున్నారు. దీంతో మహిళలు ఆరోగ్యంగా దెబ్బతినడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని 'కేసీఆర్' కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేసుకుంటే మగబిడ్డ పుడితే 12 వేలు, ఆడబిడ్డ పుడితే 13 వేలు కూడా అందిస్తున్నది. ఇంతటి బృహత్తరమైన పథకాన్ని మహిళలు వినియోగించుకోవాలి. ప్రసవానికి ప్రభుత్వ దవాఖానలకే వెళ్లాలి.

- బందెల శ్రీనివాస్, కమాన్, కరీంనగర్

శుభపరిణామం

నగరం పరిశుభ్రంగా ఉండేవిధంగా ప్రభుత్వం తడిచెత్త, పొడిచెత్త బుట్టలను ఏర్పాటుచేసింది. కాబట్టి వ్యర్థాలను చెత్తడబ్బాల్లోనే వేస్తూ నగరం పరిశుభ్రంగా ఉండేలా ప్రజలు కూడా సహకరించాలి. 'స్వచ్ఛ భారత్' పేర కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఫొటోలకే పరిమితం కాగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం విజయవంతంగా అమలుచేస్తుండటం శుభపరిణామం.

- తోట చంద్రశేఖర్, ముత్తారం, పెద్దపల్లి జిల్లా

యాచకులను ఆదుకోవాలె

నగరంలోని ఫుట్‌పాత్‌లల్లో జీవనం ఎల్లదీసే యాచకుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. చలికి గజగజా వణుకుతున్నారు. వానలో నానుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వీరి గురించి పట్టించుకోవాలి. ప్రభుత్వం నగరంలో పలు అనాథాశ్రమాలను ఏర్పా టుచేసి అనాథలు, యాచకులను తరలించాలి. అప్పుడే నగరంలో ఒక్క యాచకుడూ కనిపించడు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి.

- ప్రవీణ్ కొత్వాల్, బేగంపేట్, హైదరాబాద్

ఉత్తరాలు, రచనలు పంపవలసిన చిరునామా: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034. editpage@ntnews.com Fax-040-23291118

బడ్జెట్



అస్నాల శ్రీనివాస్

విలువలేని విద్యా బడ్జెట్

ప్రథమ్ సంస్థ విడుదల చేసిన వార్షిక విద్య నివేదిక 2018 ప్రకారం దేశంలో ఇంక 25 శాతం ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. పాఠశాల నమోదు శాతం పెరిగిన బోధన, అభ్యస ప్రమాణాలు పడిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలు, బాలికల్లో డ్రాపౌట్ రేట్ అధికంగా ఉంటున్నది. చాక్‌టాక్ స్థానంలో డిజిటల్ బోర్డుల ఏర్పాటు చాలినంతగా ఉండటం లేదు.

తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ 2030 నాటికి భారత్ అత్యంత క్రియాశీలతను సృజనాత్మకతను సంతరించుకొని ప్రజలకు చేరువయ్యే, సేవచేసే బాధ్యతాయుత ఉద్యోగస్వామ్య ప్రభుత్వం రూపుదిద్దుకుంటుందన్నాడు. ఈ తాత్వికతను తమ బడ్జెట్ ప్రతిఫలిస్తుందని ప్రస్తావించాడు. దీనికి పది ముఖ్యమైన అంశాలతో కూడిన కార్యాచరణను ప్రకటించాడు. నివాస వసతి, డిజిటల్ ఇండియా, కాలుష్య నివారణ, ఉద్యోగాల కల్పన, నదుల శుద్ధి, సముద్ర తీర ఆధారిత నీలి విప్లవం, అందరికీ ఆరోగ్యం, ఆహారోత్పత్తిని అధికం చేయడం, అర్గానిక్ వ్యవసాయం, సుపరిపాలన వంటి లక్ష్యాలను సాధనే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నాడు. అవిద్య, పేదరికం గతకాలపు చేదు జ్ఞాపకాలుగా మిగులుతాయని ఉద్ఘాటించాడు.

మోదీ ప్రభుత్వం తమ పాలనకు ఎంతో గంభీర తాత్వికతను ఆపాదించుకొని పది లక్ష్యాల సాధన ప్రకటించుకున్నది. ఆ లక్ష్యాల సాధనకు పునాదిగా భూమికగా పధాన సాధనంగా ఉపయోగపడే విద్యారంగానికి తాజా కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు తీవ్ర నైరాశ్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రజా విద్యావ్యవస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న భారత్‌లో సుస్థిరాభివృద్ధి, మానవ జీవన ప్రమాణాలు పెరుగడానికి విద్యారంగాన్ని సామాజిక పెట్టుబడిగా భావించే స్థితి నుంచి అనుత్పాదక వ్యయంగా భావించే ధోరణి తీవ్ర రూపం దాల్చిన తీరు కనపడుతుంది. బీజేపీ 2014 ఎన్నికల ప్రణాళికలో విద్యారంగానికి జీడీపీలో 6 శాతం, ప్రణాళిక వ్యయంలో 10 శాతం కేటాయిస్తామని చేసిన వాగ్దానం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన 6 బడ్జెట్‌లలో అమలుచేయలేదు.

ఉన్నత విద్య పొందిన నిధుల్లో, 37.461 కోట్లలో ఉన్నత విద్యా సంస్థలకు భారీగా కోత విధించి ఐఐటీలకు 6,223, ఐఐఎంలకు 415 కోట్లను, ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌కు 660 కోట్లను, అఖిలభారత సాంకేతిక విద్యామండలికి 485 కోట్లను కేటాయించింది. ఈ 48 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 6484 కోట్లను, యూజీసీ నిర్వహిస్తున్న 394 రాష్ర్టాల వర్సిటీలకు 4900 కోట్లను ఇచ్చింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ ద్వారా 12 వేల కోట్ల నిధులు సేకరించి ఉన్నత విద్యాసంస్థలను అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు. 2017లో మానవవనరుల శాఖ, కెనరా బ్యాంకులు ఉమ్మడిగా ఏర్పాటుచేసిన హెచ్‌ఈఎఫ్ఏ మార్కెట్ల నుంచి బాండ్ల రూపంలో, కార్పొరేట్ల సామాజిక బాధ్యత ద్వారా నిధులు సేకరించి తక్కువ వడ్డీతో విద్యాసంస్థలకు ఇచ్చి వాటి అభివృద్ధికి దోహదం చేస్తున్నది. ఈ ప్రక్రియతో ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు ఫీజులను పెంచి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో నిధులను సేకరించుకొని వడ్డీ కట్టాల్సిన స్థితికి నెట్టివేయబడుతాయి. ఇటీవల ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్స్ ప్రకారం ఉన్నత విద్య సంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచాలి. దీనికోసం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించలేదు.

ఈ అరకొర నిధులతో రాష్ర్టాల విశ్వవిద్యాలయాల నిర్వహణ బోధన పరిశోధనలకు సరిపోక వాటి ప్రమాణాలు నానాటికి క్షీణిస్తున్నాయి. కేంద్రం నుంచి సహకారం లేక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించే స్థితిలో లేవు. దీంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది. మోదీ ప్రతిపాదించిన రీ-విటలైజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి ఉన్నతవిద్య, వైద్య, సాంకేతిక విద్యాసంస్థలను ఏటా రూ.లక్ష కోట్ల వ్యయంతో ఉత్కృష్టస్థాయికి చేరుస్తామని ప్రకటించారు. కానీ, నిధుల కేటాయింపులో ఆచరణలో ఆ జాడలు కనిపించడం లేదు.

శాస్త్ర సాంకేతికరంగాల అభివృద్ధికి జీడీపీలో 3 శాతం కేటాయించాలి. కానీ, మోదీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇది 0.4 శాతం మాత్రమే ఉంటున్నది. 70కి పైగా పరిశోధన సంస్థలను నిర్వహిస్తున్న 'కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్'కు రూ.5,321 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇన్‌స్పైర్ పథకం కింద ఎంపికైన వెయ్యిమంది యువశాస్త్రవేత్తలకు సకాలంలో స్కాలర్‌షిప్స్ ఇవ్వడం లేదు. ఈ నామమాత్రపు కేటాయింపులతో సరైన సదుపాయాలు లభించక పరిశోధన ఆసక్తి ఉన్న భారతీయ యువతలో మేధోవలస పెరుగుతున్నది. ఉన్నత విద్య పరిశోధ రంగాల నిర్వహన నుంచి వైదొలిగే క్రమాన్ని బుల్లెట్ స్పీడ్‌తో అమలుచేస్తున్నది. ఇటీవలి సర్వే ప్రకారాం ఉన్నత విద్యలో 65 శాతం ప్రైవేట్ రంగం వ్యాపారపరంగా నిర్వహిస్తున్నది.

విద్యారంగానికి నిధుల కేటాయింపు 40 శాతం ప్రాథమిక విద్యకు, 30 శాతం సెకండరీ విద్యకు, 30 శాతం ఉన్నత సాంకేతిక విద్యలకు కేటాయించడం ఒక నమూనాగా, ఆదర్శంగా విద్యా దార్శనికులు, ఆర్థికవేత్తలు భావించారు. కానీ మోదీ ప్రభుత్వం ప్రాథమిక విద్యను అందించే సర్వశిక్ష అభియాన్‌ను, సెంకడరీ విద్యను అందించే మాధ్యమిక శిక్షణా అభియాన్‌ను విలీనం చేయడం వల్ల ప్రాథమిక విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది.

సంక్షేమ రాజ్యం సామాజిక సేవగా తప్పనిసరిగా విద్యను అందించాలని ప్రవచించిన రాజ్యాంగ లక్ష్యం నుంచి వైదొలుగుతున్న ధోరణులు పెరిగిపోతున్నాయి. జ్ఞానం ఒక అన్వేషణ క్రమం స్థాయి నుంచి ఒక ఉత్పత్తి సరకుగా పరిణామం చెందుతున్నది. అందరికీ విద్య నాణ్యమైన, గుణాత్మకమైన, ఒకేరకమైన విద్యను అందించినప్పుడు నూతన జ్ఞాన బీజాలు, నూతన ఆవిష్కరణలు విన్నూతమైన తర్కబద్ధమైన విమర్శనాత్మక ఆలోచనలు, సామాజిక సంబంధాలు ఏర్పడి వ్యక్తి అభివృద్ధి తద్వారా సమాజాభివృద్ధి శ్రేయోమార్గంలో జరుగుతుంది.

విద్యాసంస్థల్లో జెండర్ గ్యాప్ ఇంకా కొనసాగుతున్నది. 8వ తరగతికి చేరుకున్న ప్రతి ఐదుగురి బాలికల్లో ఒకరు డ్రాపౌట్‌కు గురవుతున్నారు. బాలిక విద్యావికాసం కోసం స్వల్పకాలంలో గణనీయమైన ప్రగతి సాధించిన తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ఏర్పాటు, హెల్త్‌కిట్స్ పంపిణీ, కళ్యాణలక్ష్మి వంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని 2017లో కేంద్రం ఏర్పాటుచేసిన బాలికా విద్య సబ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి, మోదీ ప్రభుత్వానికి సూచించారు. ఈ బడ్జెట్‌లో బాలిక విద్య కోసం ఎలాంటి ప్రత్యేక చర్యలను ప్రస్తవించలేదు. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం బడీడు పిల్లల్లో కోటి మంది బాలికలు పాఠశాల వెలుపల ఉన్నారు.

రూ.38,572 కోట్లతో జాతీయ విద్యా మిషన్‌ను ఈ బడ్జెట్‌లో ప్రస్తావించారు. దీని విధివిధానాలేమీ రూపొందించలేదు. ఈ నిధులు ఉనికిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సాధారణ నిర్వహణకు కూడా సరిపోవు. ఇక అభివృద్ధి విస్తరణకు అవకాశం లేదు. 2018లో గిరిజన ఆవాస ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తామన్న నవోదయ తరహా ఏకలవ్య పాఠశాలలను ప్రారంభిస్తామన్న హామీ అమల్లో లేదు. తెలంగాణ ప్రభుత్వం కోరిన ప్రాంతీయ విద్యా శిక్షణ కేంద్రాన్ని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ల స్థాపనలను ప్రస్తావించలేదు. గిరిజన యూనివర్సిటీ నిధుల కేటాయింపును మరిచిపోయారు.

గత నాలుగున్నరేండ్లలో మోదీ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విద్యావిధానాన్ని రూపొందించలేదు. చరిత్రను, సైన్స్‌ను కాషాయీకరణ చెందించడానికి సంఘ్ పరివార్ శక్తులకు వదిలేశాడు. 2014లో హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతిఇరానీ నూతన విద్య విధాన రూపకల్పన కోసం సుబ్రహ్మణ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ కోఠారి ప్రస్తావించిన జీడీపీలో 6 శాతం కేటాయింపును తప్పనిసరిగా అమలుచేయాలని సూచించింది. సెకండరీ విద్య వరకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించాలని ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణను తప్పనిసరి చేయాలని వంటి కొన్ని ప్రగతిశీల సూచనలను నివేదించింది.


మోదీ ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. 2017లో హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విద్యావిధాన రూపకల్పన కోసం కస్తూరి రంగన్ చైర్మన్‌గా 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతవరకు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలను అందివ్వలేదు. ఈ కమి టీ గడువును పెంచుకుంటూ పోతున్నారు. ఈ ధోరణులు ప్రజాతంత్ర విద్య భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇది మోదీ ప్రవేశపెట్టిన 6 బడ్జెట్‌లలో ప్రతిఫలిస్తున్నది. స్వతంత్ర్య భారత విద్య చరిత్రలో విద్యా రంగానికి అతితక్కువ నిధులు కేటాయించడం మోదీ హాయంలోనే ప్రారంభమైనది. మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 2014-15లో 4.14 శాతం, 2015-16లో 3.75 శాతం, 2016-17లో 3.65 శాతం, 2017-18లో 3.59 శాతం, 2018-19లో 3.48 శాతం, 2019-20లో 3 శాతమే కేటాయించింది.

ప్రథమ్ సంస్థ విడుదల చేసిన వార్షిక విద్య నివేదిక 2018 ప్రకారం దేశంలో ఇంక 25 శాతం ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. పాఠశాల నమోదు శాతం పెరిగిన బోధన, అభ్యస ప్రమాణాలు పడిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలు, బాలికల్లో డ్రాపౌట్ రేట్ అధికంగా ఉంటున్నది. చాక్‌టాక్ స్థానంలో డిజిటల్ బోర్డుల ఏర్పాటు చాలినంతగా ఉండటం లేదు. 15 లక్షల ప్రభుత్వ బడుల్లో ఇప్పటికే 2 లక్షల బడులు మూతబడినాయి. మంజూరీ చేసిన 19 లక్షల ఉపాధ్యాయ పోస్టుల్లో 14 లక్షల పోస్టులు మాత్రమే నింపబడినాయి. ఇంక 5 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ పరిణామాలు ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా ఏర్పడటానికి దారితీస్తున్నాయి.

సంక్షేమ రాజ్యం సామాజిక సేవగా తప్పనిసరిగా విద్యను అందించాలని ప్రవచించిన రాజ్యాంగ లక్ష్యం నుంచి వైదొలుగుతున్న ధోరణులు పెరిగిపోతున్నాయి. జ్ఞానం ఒక అన్వేషణ క్రమం స్థాయి నుంచి ఒక ఉత్పత్తి సరకుగా పరిణామం చెందుతున్నది. అందరికీ విద్య నాణ్యమైన, గుణాత్మకమైన, ఒకేరకమైన విద్యను అందించినప్పుడు నూతన జ్ఞాన బీజాలు, నూతన ఆవిష్కరణలు విన్నూతమైన తర్కబద్ధమైన విమర్శనాత్మక ఆలోచనలు, సామాజిక సంబంధాలు ఏర్పడి వ్యక్తి అభివృద్ధి తద్వారా సమాజాభివృద్ధి శ్రేయోమార్గంలో జరుగుతుంది. ఉమ్మడి విద్యా వ్యవస్థ అమలుతోనే సునిశిత్వం, సామాజిక బాధ్యతతో కూడిన కొత్త తరాలు రూపొందుతాయి. వీటి సాధన కోసం ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించడానికి, ప్రజాతంత్ర విద్యను అమలుచేసే విధంగా పౌరసమాజం ఉద్యమస్థాయిలో కార్యాచరణ చేపట్టాలి. అప్పుడే సుస్థిర సమ్మిళిత, సహజీవన భారత్ నిర్మాణం సాకారమవుతుంది.

రాజకీయ ప్రచార 'బయోపిక్'లు

సినిమా



వారాల ఆనంద్

విలువలను వివేకాన్ని, వినోదాన్ని అందించే కళాత్మక దృశ్య మాధ్యమమైన సినిమా వర్తమాన భారతంలో శుష్క రాజకీయ ప్రచార మాధ్యమంగా తెరపైకి వస్తున్నది. దేశానికి అత్యంత ముఖ్యమైన ఎన్నికల ఏడాదిలో ఈ ప్రయత్నాలు విరివిగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌గా పిలువబడే హిందీ సినిమా రంగంలోనే కాకుండా వివిధ భారతీయ భాషా సినిమాల్లో కూడా ఈ ప్రచార ధోరణి కనిపిస్తున్నది. ఎన్నికల కాలంలో సినిమా రాజకీయపార్టీల ప్రచార వేదికగా పరిణామం చెందుతున్నది. కళగా సినిమాల్లో రాజకీయ దృక్పథాలు ధోరణులూ కనిపించవచ్చు, అది ఆక్షేపణీయం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్ లాంటి సుప్రసిద్ధ నటులు, దర్శకులు నవ్య స్వతంత్ర భారత స్థితిని వివరిస్తూ దేశం గురించి ఆశావహమైన కళాత్మక సినిమాలుగా అవి రూపొందాయి. ప్రజలూ వాటిని విశేషంగా ఆదరించారు. కానీ ఆ ధోరణిలో వచ్చిన సినిమాలు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార సినిమాలుగా రాలేదు. అది గమనించాల్సిన అంశం.

కానీ, ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు పార్టీల ప్రచార కార్యక్రమాలకు వాహకాలుగా మారడం అభిలషనీయ పరిణామం కాదు. గత కొన్ని నెలలుగా విడుదలవుతున్న భారతీయ సినిమాల్లో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీ పెంచి పోషిస్తున్న భావజాలవ్యాప్తికి ఊతమిచ్చేలా ప్రచార బాధ్యతలను మోస్తున్నాయి. అంతేకాకుండా తద్వారా రాబోయే ఎన్నికల్లో ఓట్ల లబ్ధి పొందే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నిజానికి గత కొన్నేండ్లుగా దేశంలో రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార సరళి మారిపోయింది. కేవలం సభలు, ప్రకటనలలాంటి సనాతన విధానాలకు భిన్నంగా పెరిగిన సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించడం మొదలైంది. ఐదేండ్ల కిందట ఎన్నికలప్పుడు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌లను విస్తృతంగా వినియోగించి యువతీయువకులను ప్రభావితం చేసిన రాజకీయపార్టీలు ఈసారి మరింత విస్తృతమైన ప్రసార వ్యవస్థ అయిన సినిమాను తమ ప్రచారానికి వినియోగిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నది. సామాజిక మాధ్యమాలు కేవలం పట్టణ, చదువుకున్న వారిపైనే ప్రభావం కలిగించగలిగింది. సినిమా అయితే గ్రామీణ నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేయగలదు. కాబట్టి పలు రాజకీయపార్టీలు ఈసారి సినిమాను వినియోగించుకుంటున్నాయి. కేవలం తమ ప్రచారానికే పరిమితం చేయకుండా ఎదుటి పార్టీపై బురదచల్లడానికి సినిమాను ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. 'ఉరి', 'మణికర్ణిక', 'ఆక్సిడెంటల్ ప్రైం మినిస్టర్', 'థాకరే'లకు తోడు త్వరలో సల్మాన్‌ఖాన్ సినిమా 'భరత్', అక్షయ్‌కుమార్ సినిమా కేసరి రానున్నాయి. వాటితోడు ప్రధాని మోదీ జీవితచరిత్ర ఆధారంగా ఉమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఓబ్‌రాయ్ ప్రధాన పాత్రధారిగా బయోపిక్ రానున్నది, దానికితోడు పరేష్ రావల్ కూడా తన రానున్న సినిమాలో మోదీ జీవితాన్ని చిత్రీకరిస్తున్నట్టు ప్రకటించాడు. '72 అవర్స్, మార్టైర్ హూ నెవర్ డయిడ్', బటాలియన్ 609 లాంటి నిగూఢమైన సినిమాలు రానున్నాయి.

'ఉరి' సినిమా మన దేశరక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారం చేసుకొని నిర్మించబడింది. అత్యంత రహస్యంగా నిర్వహించబడిన ఆ సర్జికల్ దాడులను సినిమాలో సాంకేతికంగానూ, నటీనటుల నటన తదితరాల పరంగా చాలా మంచి నిర్మాణ విలువలతో రూపొందించారు. కానీ ఉరి రక్షణ దళాల గొప్పదనాన్ని చూపిస్తూనే పక్కదేశాన్ని ద్వేషించే ఒక భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగానే ఉన్నది. అధికారంలో ఉన్న రాజకీయపార్టీ భావజాలాన్ని ప్రచారంలోకి తెచ్చినట్టుగానే ఉండటాన్ని యాదృచ్ఛికమని అనుకోలేం. ఇక 'ఆక్సిడెంటల్ ప్రైం మినిస్టర్' సినిమాలో కాంగ్రెస్ తదితర రాజకీయపార్టీల నాయకులను ఎంతో తక్కువ స్థాయిలోనూ, బలహీనంగానూ చూపించడం గమనించవచ్చు. ఇక 'థాకరే' సినిమా గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అది సినిమాగా కంటే కేవలం థాకరే భావజాలాన్ని దృశ్యరూపంలో ఆవిష్కరించిన చిత్రంగా చెప్పుకోవచ్చు.

ఇవిలా ఉంటే ఇటీవలి కాలంలోనే అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రధారి గా రెండు సినిమాలు 'స్వచ్ఛ భారత్'ను ఎంతగా ప్రచారం చేశాయో మనం గమనించవచ్చు. 2017లో విడుదలైన 'టాయిలెట్-ఏక్ ప్రేమ కథ' సినిమా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడం దాన్ని సాధించడానికి ఒక జంట పడ్డ పాట్లు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొంది గొప్ప విజ =యాన్నే సాధించింది. దానికి ప్రధాని మోదీ ప్రసంశలు కూడా లభించాయి. అంతేకాదు అంతకుముందే 2016లో అక్షయ్‌కుమార్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం గమనించాలి. 'ఇంకా పాడ్ మాన్' కూడా ఒక బయోగ్రఫికల్ సినిమాగా తీసినప్పటికీ అది కూడా 'స్వచ్ఛభారత్' ప్రచార చిత్రంగానే విమర్శకులు భావించారు. అవేకాకుండా తెలుగులో వచ్చిన ఎన్టీఆర్, త్వరలో రానున్న రాజశేఖర్‌రెడ్డి సినిమా మొదలైనవి కూడా రాజకీయపార్టీల ప్రచార లక్ష్యంతో నిర్మించిన చిత్రాలుగానే చెప్పుకోవాలి.

ఇట్లా మొత్తం మీద సినిమా గొప్ప ప్రసార మాధ్యమం స్థాయి నుంచి ప్రచార మాధ్యమం స్థాయికి దిగజారడం విచారకరం. అయినా ప్రజలు విజ్ఞులు కాబట్టి ప్రచార చిత్రాలు ఏ మేరకు విజయవంతమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.

నిజానికి గత కొన్నేండ్లుగా దేశంలో రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార సరళి మారిపోయింది. కేవలం సభలు, ప్రకటనల లాంటి సనాతన విధానాలకు భిన్నంగా పెరిగిన సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించడం మొదలైంది. ఐదేండ్ల కిందట ఎన్నికలప్పుడు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌లను విస్తృతంగా వినియోగించి యువతీయువకులను ప్రభావితం చేసిన రాజకీయపార్టీలు ఈసారి మరింత విస్తృతమైన ప్రసార వ్యవస్థ అయిన సినిమాను తమ ప్రచారానికి వినియోగిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నది.

Printed and Published by **Damodar Rao Divakonda**, on behalf of Telangana Publications Pvt Ltd, Printed at Telangana Publications Pvt. Ltd, S.No.437, Near Velama Kalyana Mandapam, Devara Yamjaal, Shamirpet Mandal, Dist: Medchal - 500 078, Published At Telangana Publications Pvt Ltd. 8-2-603/1/7,8,9. Krishnapuram, Road No.10, Banjara Hills, Hyderabad, 500 034, Telangana State. Editor: **Katta Shekar Reddy.** Ph: +91 40 2329 1999, Fax: +91 40 2333 4242, 040-23291118, Toll Free: 1800 425 3666. RNI No. TELTEL/2011/37693.



చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తులు

మాఘ అమావాస్య సందర్భంగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. -నార్కట్‌పల్లి



భక్తజనసంద్రం.. భీమేశ్వరాలయం

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారులోని శ్రీ భీమేశ్వరుడి ఆలయాన్ని సోమవారం దాదాపు 35 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. -తాడ్వాయి

ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కేలా చూస్తాం

శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్



నిజామాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్. చిత్రంలో మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తదితరులు

వినాయక్‌నగర్: ఉద్యోగులకు ప్రభుత్వం తరపున దక్కాల్సిన ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని శాసనమండలి చైర్మన్ కే స్వామిగౌడ్ అన్నారు. నిజామాబాద్‌లోని కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవోస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడు తూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేర్చడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా ఉన్నదన్నారు. ఇందూ రు ఆడబిడ్డ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు. మండ లి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడు తూ ఉద్యోగులకు సంతృప్తికరంగా పీఆర్సీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. పీఆర్సీ కమిటీ నివేదిక త్వరగా వచ్చేందుకు వీలుగా ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారీ ప్రక్షాళన!

అటవీశాఖలో పెద్దఎత్తున బదిలీలకు రంగంసిద్ధం

జాబితా రెడీ.. రెండ్రోజుల్లో ఉత్తర్వులు?.. నిర్లక్ష్యపు అధికారులకు స్థానచలనం!

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అటవీశాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఉత్తర తెలంగాణలోని అడవుల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందిలో చాలామందిని బదిలీచేసి, దక్షిణ తెలంగాణలో నియమించేందుకు అధికారులు కసరత్తు పూర్తిచేశారు. జాబితా సిద్ధమైందని, రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడవచ్చని తెలిసింది. బదిలీ జాబితాలో దాదాపు 25నుంచి 30మంది కీలక అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. మరికొందరు నిర్లక్ష్యపు అధికారులు, అవినీతికి సహకరించిన సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమవుతున్నదని తెలిసింది. గోదావరి నది వెంట ఉన్న అడవుల్లో ఎక్కువ అటవీ నేరాలు జరుగుతున్నాయని, దీనిపై మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు భారీ బదిలీలకు రంగం సిద్ధంచేశారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్‌డైరెక్టర్‌తోపాటు కన్జర్వేటర్, డీఎఫ్‌వో, డివిజనల్ అధికారి, రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లలో చాలామందికి స్థానచలనం ఉంటుందని సమాచారం.

సీఎం ఆదేశాలతో అడవుల జల్లెడ

రాష్ట్రంలో అటవీ సంపద తరిగిపోవడం, అడవుల అంతర్ధానం, కలప స్మగ్లింగ్ అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. అటవీసంపదను రక్షించడానికి, స్మగ్లింగ్‌ను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం కచ్చితమైన ఆదేశాలతో అటవీ, పోలీస్ అధికారులు అడవులను జల్లెడపడుతున్నారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నదని, అక్కడ అటవీ సంపద తరిగిపోతున్నదని సీఎం గుర్తించారు. ఒకవైపు స్మగ్లింగ్, మరోవైపు పెద్ద పులుల మరణాల నేపథ్యంలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అటవీశాఖ అధికారులు, సిబ్బందిని మార్చి, సమర్థులైన అధికారులను నియమించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, స్మగ్లర్లకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరిస్తున్న వారిపై నజర్ పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో పెద్దపులి, చిరుతపులి మరణాల కేసులో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రావును ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇచ్చోడలో నీల్గాయి వేటలో నిందితులకు సహకరించడంతోపాటు పెద్దపులి చర్మం ఒలిచిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్‌ను అరెస్ట్‌చేయడం సంచలనం సృష్టించింది. మరోవైపు నిజామాబాద్‌లో కలప రాకెట్‌ను ఛేదించిన అధికారులు.. అక్రమ రవాణాలో నిందితులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై నిజామాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ బీ రామ్మోహన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేశారు. మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు గతంలో ఏ ప్రభుత్వాలు కూడాఅటవీ నేరాలపై ఇంత తీవ్రమైన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. కాగా భారీ బదిలీల క్రమంలో బీట్ ఆఫీసర్లకు రేంజ్ ఆఫీసర్లుగా పదోన్నతులను కల్పించడానికి అనుమతినివ్వాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు.

భూపాలపల్లి జిల్లాలో ఇంటి దొంగలపై నజర్..

జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఆదేశాలతో అప్రమత్తమైన అటవీశాఖ ఉన్నతాధికారులు ఇంటిదొంగలపై దృష్టి సారించారు. ఈ మేరకు కలప అక్రమ రవాణా జరిగే రూట్ల జాబితాను పోలీసు శాఖకు అందజేసింది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కలప అక్రమ రవాణా సాగే రూట్లలో పనిచేస్తున్న ఫారెస్టు అధికారులు, ఉద్యోగుల వివరాలు.. వారి ట్రాక్ రికార్డును సేకరించిన జాబితాను ప్రభుత్వానికి అందజేశారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో ఈ కలప అక్రమ రవాణా జరిగే రూట్లు ఉన్నట్టు తెలిసింది. స్మగ్లింగ్ రూట్ విస్తరించిన ప్రాంతంలో పనిచేస్తున్న



భూపాలపల్లి జిల్లా సర్వాపురంలో కలప దుంగలను పట్టుకున్న అధికారులు

అటవీ అధికారి, ఉద్యోగి పేరు, వారు ఎప్పుడు అటవీ శాఖలో ఉద్యోగంలో చేరారు?, ఎక్కడెక్కడ పని చేశారు?, ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతంలో ఎప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు?, వారి పూర్తి ట్రాక్ రికార్డ్, మొబైల్ నెంబర్లను లిస్టులో పొందుపరిచారు. ఈ జాబితా ఆధారంగా అటవీ, పోలీసు శాఖ సదరు అటవీ అధికారులు, ఉద్యోగులపై నిరంతరం నిఘా పెడుతుంది. అవసరమైతే కాల్‌డాటా ఆధారంగా ఇంటిదొంగలను గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ అధికారులు నిమగ్నమయ్యారు. స్మగ్లింగ్ జరిగే ప్రాంతాల్లో ఇన్‌ఫార్మర్లను ప్రోత్సహిస్తుండటం ద్వారా తమకు అందుతున్న సమాచారంతో కలప అక్రమ నిల్వలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అటవీ గ్రామాల్లో స్మగ్లర్లు తమ డంపుల్లో పెద్దమొత్తంలో నిల్వ చేసిన కలపను స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ రూ.లక్షల విలువ చేసే కలపను పట్టుకొని ఫారెస్ట్ డిపోలకు తరలిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఒకే రోజు పలిమెల, ములుగు, భూపాలపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కలప అక్రమ నిల్వలపై దాడులు జరిపారు.



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పట్టుబడిన కలప

కలప పట్టివేత

పోలీసు, అటవీశాఖ సంయుక్త దాడులు

ఫలిస్తున్న ఉమ్మడి వేట

నమస్తే తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్: కలప స్మగ్లింగ్‌పై అటవీశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. పోలీసు, అటవీశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వేటతో కలప స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అధికారులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున కలపను స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా పలిమెలలో కలప నిల్వ ఉందన్న సమాచారంతో అటవీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సుమారు రూ.2.50 లక్షల విలువ చేసే టేకు దుంగలతోపాటు ఇతర కలపను స్వాధీనం చేసుకుని మహదేవపూర్ డిపోకు తరలించారు. అదే జిల్లా ములుగు మండలం సర్వాపురంలో ఎఫ్ఆర్వో రామ్మోహన్‌రావు, ఎస్సై బండారి రాజు సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించి రెండు ట్రాక్టర్ల కలప దుంగలను స్వాధీనం చేసుకొని ములుగు రేంజ్ కార్యాలయానికి తరలించారు. మంచిర్యాల కోటపల్లి మండలం అన్నారంలో లా అండ్ ఆర్డర్ డీసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువైన కలపను పట్టుకున్నారు. కలప రవాణా చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కోర్సిని గ్రామంలో పోలీసులు, అటవీశాఖ ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్‌ను నిర్వహించి సుమారు 30 వేల విలువైన కలప దుంగలు, రూ.4000 విలువైన గుడుంబా, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు, సారపాక గ్రామాల్లో 10 మంది కార్పెంటర్ల ఇండ్లల్లో దాడులు నిర్వహించిన అధికారులు రూ.50 వేల విలువ గల కలప స్వాధీనం చేసుకున్నారు. చర్ల మండలం విజయనగర్, లింగాపురం, ఆర్.కొత్తగూడెంలో రూ.60,294 విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం పట్టణంలో సామిల్స్‌తోపాటు కార్పెంటర్ల ఇండ్లల్లో సోదాలు జరిపి రూ.52 వేల విలువ గల కలపను పట్టుకున్నారు.



నల్లగొండ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల చెంతకు చేరుకున్న విద్యార్థినులు

వీడిన ఉత్కంఠ..

విద్యార్థినులు క్షేమం

ఆత్మహత్యకు పాల్పడ్డారనుకున్న అమ్మాయిలు తల్లిదండ్రుల చెంతకు

నల్లగొండక్రైం: ఐదురోజుల ఉత్కంఠకు తెరపడింది. నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్‌లో దూకి అదృశ్యమయ్యారనుకున్న ఇద్దరు విద్యార్థినులు తిరిగి సోమవారం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్‌కు చెందిన హబీబ్ ఉన్నిసా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరుకు చెందిన శ్రావణి హైదరాబాద్‌లో ఇంటర్ చదివారు. హబీబ్ సీనియర్ కాగా శ్రావణి జూనియర్. వీరిరువురూ తరచూ ఫోన్లు మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. కలిసి ఉండాలనే ఆలోచనతో ఈ ఇద్దరు అమ్మాయిలు జనవరి 31న ఉదయ సముద్రం వద్ద బ్యాగులు, దుస్తులు వదిలి సూసైడ్‌నోట్ రాసి వెళ్లిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారని భావించిన పోలీసులు గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు. అనుమానంతో రైల్వేస్టేషన్ సీసీ పుటేజీని పరిశీలించగా, గుంటూరు వైపు వెళ్లినట్టు గుర్తించారు. వారి స్నేహితురాలి సిమ్‌కార్డు ట్రాప్‌చేయగా, విజయవాడలోని హాస్టల్‌లో ఉన్నట్టు తెలుసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ భాష తెలిపారు.

మోసపూరిత ఏజెంట్లపై

చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్ క్రైం: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు దండుకుంటున్న గల్ఫ్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వీ అవంతికుమార్ పోలీసులను కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోయి ఇటీవల ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో తిరిగొచ్చిన బాధితులతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు తదితరులతో కలిసి సోమవారం ఆయన నిజామాబాద్ సీపీ కార్తికేయకు ఫిర్యాదుచేశారు. మోసపూరిత ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు.

దుబాయ్‌లో

యువకుడి ఆత్మహత్య

గాంధారి (సదాశివనగర్): బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు చెందిన చంద్రయ్య, అనసూయ దంపతుల కుమారుడు నవీన్(23) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పనిచేస్తున్న కంపెనీలో జీతం సమయానికి ఇవ్వకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో గతనెల 31న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.



సన్మానం పొందిన సర్పంచ్‌లతో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఆర్నెల్లలో దేవాదుల, ఎస్సారెస్పీ పూర్తి

పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి

కొడకండ్ల: జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న దేవాదుల, ఎస్సారెస్పీ పనుల పూర్తికి రూ.100 కోట్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆరునెలల్లోగా ఈ పనులన్నీ పూర్తిచేసి నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపుతామని చెప్పారు. దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లోని కొత్త సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులను సోమవారం కొడకండ్లలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ చైర్మన్ గాంధీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఉద్యోగ నియామకాలు

టీఎన్జీవోస్ డైరీ ఆవిష్కరణలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం

న్యూశాయంపేట(వరంగల్): కొత్త జిల్లాలకు త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం జరిగిన టీఎన్జీవోస్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి కడియం ముఖ్యఅతిథిగా హాజరైన సంఘం నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఎన్జీవోస్ సంఘాలు ముందున్నాయని, ఉద్యోగులను సీఎం కేసీఆర్ ఎప్పుడూ మరిచిపోరని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఉద్యోగులు పనిచేస్తున్నారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి చెప్పారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కోల రాజేశ్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్ల ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



టీఎన్జీవోస్ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. చిత్రంలో ఎమ్మెల్యేలు దాస్యం, చల్లా, నన్నపునేని, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తదితరులు



వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురంలో చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: అనారోగ్యం బారినపడి మెరుగైన చికిత్స చేయించుకుని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నవారికి మంజూరైన చెక్కులను సోమవారం పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. వనపర్తిలో పలువురికి రూ.2 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్‌లో 60 మందికి రూ.25.75 లక్షల విలువైన చెక్కులను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి నియోజకవర్గంలోని 258 మందికి మంజూరైన రూ.58.43లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఓ వరంలాంటిదన్నారు.

మంథనిలో కేంద్ర బృందం

'మండల్ పురస్కార్'కు ఎంపిక కోసం సందర్శన

మంథని, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి జిల్లా మంథని మండలాన్ని సోమవారం కేంద్ర బృందం సందర్శించింది. కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా ఉత్తమంగా సేవలందిస్తున్న గ్రామాలు, మండలాలు, జిల్లాలను ఎంపికచేసే జాబితాలోకి రాష్ట్రంలోని ఐదు మండలాలు చేరగా, అందులో మంథని కూడా ఉన్నది. 'మండల్ పురస్కార్ అవార్డు' కోసం తుది నివేదికను కేంద్రానికి పంపేందుకు భారతీ వికాస్ సంస్థాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంథని మండల పరిషత్‌ను సందర్శించారు.

సీపీఎం సీనియర్ నేత

వర్దెల్లి బుచ్చిరాములు కన్నుమూత

బొడ్రాయిబజార్: సీపీఎం సీనియర్ నాయకుడు, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వర్దెల్లి బుచ్చిరాములు(80) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఉద్యమంలో తనతో పాల్పంచుకుని, వృద్ధాప్యంలోనూ చేదోడుగా ఉన్న సతీమణి మృతి చెందిన మరుసటి రోజునే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన నెలన్నర రోజులుగా కోమాలో ఉండి వెంటిలేషన్‌పై చికిత్సపొందుతూ నల్లగొండలోని ఓ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ మురళి ఈయన కుమారుడే. బుచ్చిరాములు మృతిపట్ల సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. మంగళవారం ఉదయం 9గంటలకు ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవనంలో ఉంచుతారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

పార్టీ కోసం పని చేశారు.. ఆదర్శంగా నిలిచారు..

వర్దెల్లి బుచ్చిరాములు ఆదినుంచి సీపీఎంకు ఎనలేని సేవచేశారు. దాదాపు 20 ఏండ్లపాటు సూర్యాపేట, తుంగతుర్తి డివిజన్ కార్యదర్శిగా, ఉమ్మడి ఏపీ సీపీఎం కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 1994లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సీపీఎంను కాపాడటంలో ఆయన కృషి ఎనలేనిది. నిజాయితీగా జీవనం సాగించి ఆదర్శప్రాయుడిగా నిలిచారు.



వర్దెల్లి బుచ్చిరాములు(ఫైల్)

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం..

సీపీఎం సీనియర్ నేత బుచ్చిరాములు మృతిపట్ల మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో బుచ్చిరాములు పాత్ర అనిర్వచనీయమైందని పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ తదితరులు బుచ్చిరాములు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

నిబంధనలు పాటించకనే

రోడ్డు ప్రమాదాలు

రహదారి భద్రతా వారోత్సవాల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ క్రైం: ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యతని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వాహన చోదకులు నిబంధనలు పాటించకపోవడంతోనే ఎక్కువగా రోడ్డు ప్ర మాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలను సోమవారం మహబూబ్‌నగర్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించి మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో విశాలమైన రోడ్లు వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, ఎవరెన్నికుట్రలు పన్నినా రోడ్డును విశాలంగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు నరేశ్, కృష్ణవేణి, సైదా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

ఆపై ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్ క్రైం: తనను ప్రేమించట్లేదని ఓ యువకుడు పాలిటెక్నిక్ విద్యార్థిని గొంతు కోసి హత్యాయత్నానికి ప్రయత్నించి అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహబూబ్‌నగర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. రూరల్ ఎస్సై భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ యువతి(18) దేవరకద్రలోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ మూడో సంవత్సరం చదువుతున్నది. జడ్చర్ల బాదేపల్లికి చెందిన అనుదీప్(20) అదే కళాశాలలో చదువుతున్నాడు. గత కొన్నిరోజులుగా ప్రేమించాలని వేధింపులకు పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సదరు యువతి వద్దకు వెళ్లి తనను ప్రేమించాలని బెదిరించగా ఆమె నిరాకరించడంతో బ్లేడ్‌తో గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించాడు. యువతి భయంతో కేకలు వేయగా.. చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి ఆమెను కాపాడి, అనుదీప్‌ను బంధించారు. దీంతో భయంతో అనుదీప్ సైతం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గాయపడిన ఇద్దరిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నారు.

కోయిలకొండను 'పేట'లో కలుపొద్దు

ఆందోళనకు దిగిన మండల వాసులు

రాళ్లదాడిలో సీఐకి గాయాలు

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: కొత్తగా ఏర్పడనున్న నారాయణపేట జిల్లాలో తమ మండలాన్ని కలుపొద్దని కోయిలకొండ మండలంలోని అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం మహబూబ్‌నగర్-కోయిలకొండ మధ్య ఉన్న దమ్మాయపల్లి గ్రామ రహదారిపై బైఠాయించారు. రాకపోకలను స్తంభింపజేసి రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. సమీపంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగించకుండా దూరంగా ఉండే నారాయణపేట జిల్లాలో మండలాన్ని చేర్చడం వల్ల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు.. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, వారు రాళ్లు రువ్వారు. దీంతో భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి తలకు తీవ్ర గాయమైంది.



ఆందోళనకారులు రాళ్లురువ్విన ఘటనలో గాయపడ్డ సీఐ పాండురంగారెడ్డి

REGD. NO. D.L.-33004/99

भारत का राजपत्र
భారత రాజ పత్రము

విశేష పత్రము
భాగము –II –సెక్షన్ 3–ఉప–సెక్షన్ (ii)
అధికారిక ప్రచురణ

No. 316] న్యూ ఢిల్లీ, గురువారము, జనవరి 24, 2019/MAGHA 4, 1940

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ
ప్రకటన
న్యూ ఢిల్లీ, 24 జనవరి 2019

S.O.427(E)–జాతీయ రహదారుల చట్టం 1956 (48 ఆఫ్ 1956) లోని సెక్షన్ 3Aలోని సబ్–సెక్షన్ (1) (ఇకమీదట చట్టంగా నిర్దేశించ బడును) ద్వారా సంక్రమించిన అధికారాల్ని ఉపయోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో కి.మీ. 95.3 నుండి 116.667 వరకు భూమి విస్తరణలో జాతీయ రహదారి నెం.563 నిర్మాణము (వెడల్పు చేయుట/పేవ్డ్ షోల్డర్‌తో రెండు లేన్ /ఫోర్ లేనింగ్ మొదలగునవి) నిర్వహణ, మేనేజ్‌మెంట్ మరియు ఆపరేషన్ కొరకు దిగువ షెడ్యూలులో నిర్దేశించిన సంక్షిప్త వివరణ గల భూమి ప్రజోపయోగ గార్థమ కావలసియున్నదని సంతృప్తి చెందిన తరువాత సదరు భూమిని సేకరించాలనే ఉద్దేశాన్ని ఇందుమూలంగా ప్రకటిస్తోంది.

సదరు భూమిపై ఆసక్తి గల ఎవరేని వ్యక్తి సదరు చట్టపు సెక్షన్ 3C యొక్క ఉప–సెక్షన్ (1) క్రింద సదరు భూమిని ముందు తెలిపిన కార్యాలకి ఉపయోగించుటను ఆక్షేపించువారు అధికారిక గెజిట్‌లో ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి ఇరవై – ఒక్క రోజులలోపుగా తెలుపవచ్చు.

అట్టి ప్రతి అభ్యంతరాన్ని సమర్థ ప్రాధికారి అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, వరంగల్ వారికి వ్రాతపూర్వకముగా దానికి గల కారణాలు తెలియజేయవలెను మరియు సమర్థ ప్రాధికారి అభ్యంతరాలను తెలిపే వ్యక్తికి స్వయంగా లేదా లీగల్ ప్రాక్టీషనర్ ద్వారా తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తూ అట్టి ఉద్దేశాన్ని విచారించిన తరువాత మరియు సమర్థ ప్రాధికారి అవసరమని భావిస్తే తదుపరి విచారణ జరిపిన తరువాత అభ్యంతరాలను అనుమతించి లేదా అనుమతించ కుండా ఉత్తర్వు జారీచేస్తారు.

సదరు చట్టంలోని సెక్షన్ 3Cలోని సబ్–సెక్షన్ (2) క్రింద సమర్థ ప్రాధికారిచే ఇవ్వబడే ఏ ఉత్తర్వు అయినా తుదిగా ఉంటుంది.

ఈ ప్రకటనపరిధి క్రింద వచ్చే భూమి ప్లాను మరియు ఇతర వివరాలు పైన తెలిపిన సమర్థ ప్రాధికారి యొక్క కార్యాలయంలో లభిస్తాయి మరియు ఆసక్తిగల వ్యక్తులు తనిఖీ చేసుకోవచ్చును.

షెడ్యూలు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో కి.మీ. 95.3 నుండి 116.667వరకు జాతీయ రహదారి నం.563 భూమి విస్తరణలో వచ్చే కట్టడంతో లేదా కట్టడం లేకుండా సేకరించనున్న భూమి సంక్షిప్త వివరణ.

రాష్ట్రం: తెలంగాణ | జిల్లా: వరంగల్ అర్బన్

క్ర. సం.	సర్వే/ప్లాట్ నం.	భూమి రకం	భూమి స్వభావం	విస్తీర్ణం (స్థానిక యూనిట్లలో)	విస్తీర్ణం (హెక్టార్లలో)
తాలూకా: హసన్‌కొండ					
గ్రామం: పలివేల్పుల					
1	101	ప్రైవేట్	మాగాణి	4,140.0000000 (చదరపు మీటరు)	0.4140000
2	102	ప్రైవేట్	మాగాణి	2,595.0000000 (చదరపు మీటరు)	0.2595000
3	103	ప్రైవేట్	మాగాణి	945.0000000 (చదరపు మీటరు)	0.0945000
4	106	ప్రైవేట్	మాగాణి	8,370.0000000 (చదరపు మీటరు)	0.8370000
5	107	ప్రైవేట్	మెట్ట	720.0000000 (చదరపు మీటరు)	0.0720000
6	108	ప్రైవేట్	మాగాణి	240.0000000 (చదరపు మీటరు)	0.0240000
7	112	ప్రైవేట్	మాగాణి	5,975.0000000 (చదరపు మీటరు)	0.5975000
8	113	ప్రైవేట్	మాగాణి	10,840.0000000 (చదరపు మీటరు)	1.0840000
9	114	ప్రైవేట్	మాగాణి	1,855.0000000 (చదరపు మీటరు)	0.1855000
10	115	ప్రైవేట్	మాగాణి	630.0000000 (చదరపు మీటరు)	0.0630000
11	116	ప్రైవేట్	మెట్ట	30,165.0000000 (చదరపు మీటరు)	3.0165000
12	117	ప్రైవేట్	మెట్ట	13,505.0000000 (చదరపు మీటరు)	1.3505000
13	118	ప్రైవేట్	మెట్ట	25,710.0000000 (చదరపు మీటరు)	2.5710000
14	119	ప్రైవేట్	మెట్ట	840.0000000 (చదరపు మీటరు)	0.0840000
15	120	ప్రైవేట్	మెట్ట	11,615.0000000 (చదరపు మీటరు)	1.1615000
16	125	ప్రైవేట్	మెట్ట	7,330.0000000 (చదరపు మీటరు)	0.7330000
17	126	ప్రైవేట్	మెట్ట	6,335.0000000 (చదరపు మీటరు)	0.6335000
18	127	ప్రైవేట్	మెట్ట	20,925.0000000 (చదరపు మీటరు)	2.0925000
19	128	ప్రైవేట్	మెట్ట	7,395.0000000 (చదరపు మీటరు)	0.7395000
20	129	ప్రైవేట్	మెట్ట	12,620.0000000 (చదరపు మీటరు)	1.2620000
21	130	ప్రైవేట్	మెట్ట	2,730.0000000 (చదరపు మీటరు)	0.2730000
22	143	ప్రైవేట్	మెట్ట	1,770.0000000 (చదరపు మీటరు)	0.1770000
23	154	ప్రైవేట్	మెట్ట	120.0000000 (చదరపు మీటరు)	0.0120000
24	155	ప్రైవేట్	మెట్ట	3,505.0000000 (చదరపు మీటరు)	0.3505000
25	27	ప్రైవేట్	మాగాణి	325.0000000 (చదరపు మీటరు)	0.0325000
26	28	ప్రైవేట్	మాగాణి	1,440.0000000 (చదరపు మీటరు)	0.1440000
27	31	ప్రైవేట్	మాగాణి	185.0000000 (చదరపు మీటరు)	0.0185000
28	90	ప్రైవేట్	మెట్ట	13,765.0000000 (చదరపు మీటరు)	1.3765000
29	91	ప్రైవేట్	మాగాణి	2,165.0000000 (చదరపు మీటరు)	0.2165000
30	92	ప్రైవేట్	మాగాణి	60.0000000 (చదరపు మీటరు)	0.0060000
31	93	ప్రైవేట్	మెట్ట	840.0000000 (చదరపు మీటరు)	0.0840000
32	94	ప్రైవేట్	మాగాణి	4,570.0000000 (చదరపు మీటరు)	0.4570000
33	95	ప్రైవేట్	మాగాణి	2,905.0000000 (చదరపు మీటరు)	0.2905000
34	96	ప్రైవేట్	మాగాణి	7,185.0000000 (చదరపు మీటరు)	0.7185000
35	99	ప్రైవేట్	మాగాణి	3,240.0000000 (చదరపు మీటరు)	0.3240000
తాలూకా: హసన్పర్తి					
గ్రామం: ముచ్చెర్ల					
1	636	ప్రైవేట్	మెట్ట	7,425.0000000 (చదరపు మీటరు)	0.7425000
2	637	ప్రైవేట్	మాగాణి	2,290.0000000 (చదరపు మీటరు)	0.2290000
3	638	ప్రైవేట్	మాగాణి	1,470.0000000 (చదరపు మీటరు)	0.1470000
4	649	ప్రైవేట్	మెట్ట	11,150.0000000 (చదరపు మీటరు)	1.1150000
5	650	ప్రైవేట్	మెట్ట	2,435.0000000 (చదరపు మీటరు)	0.2435000
6	651	ప్రైవేట్	మెట్ట	765.0000000 (చదరపు మీటరు)	0.0765000
7	652	ప్రైవేట్	మాగాణి	965.0000000 (చదరపు మీటరు)	0.0965000
8	653	ప్రైవేట్	మాగాణి	7,675.0000000 (చదరపు మీటరు)	0.7675000
9	654	ప్రైవేట్	మాగాణి	2,935.0000000 (చదరపు మీటరు)	0.2935000
10	655	ప్రైవేట్	మాగాణి	100.0000000 (చదరపు మీటరు)	0.0100000
11	657	ప్రభుత్వం	శిఖం	90.0000000 (చదరపు మీటరు)	0.0090000
12	664	ప్రైవేట్	మెట్ట	8,855.0000000 (చదరపు మీటరు)	0.8855000
13	665	ప్రైవేట్	మెట్ట	9,765.0000000 (చదరపు మీటరు)	0.9765000
14	688	ప్రైవేట్	మెట్ట	4,680.0000000 (చదరపు మీటరు)	0.4680000
15	689/1	ప్రైవేట్	మెట్ట	3,000.0000000 (చదరపు మీటరు)	0.3000000
16	689/2	ప్రైవేట్	మెట్ట	4,795.0000000 (చదరపు మీటరు)	0.4795000
17	689/3	ప్రైవేట్	మెట్ట	6,195.0000000 (చదరపు మీటరు)	0.6195000
18	694	ప్రైవేట్	మెట్ట	560.0000000 (చదరపు మీటరు)	0.0560000
19	695	ప్రైవేట్	మాగాణి	11,075.0000000 (చదరపు మీటరు)	1.1075000
20	696	ప్రైవేట్	మెట్ట	11,590.0000000 (చదరపు మీటరు)	1.1590000
21	697	ప్రైవేట్	మెట్ట	9,725.0000000 (చదరపు మీటరు)	0.9725000
22	698	ప్రైవేట్	మెట్ట	14,300.0000000 (చదరపు మీటరు)	1.4300000
23	700	ప్రైవేట్	మెట్ట	14,490.0000000 (చదరపు మీటరు)	1.4490000
24	701	ప్రైవేట్	మెట్ట	11,475.0000000 (చదరపు మీటరు)	1.1475000
25	727	ప్రైవేట్	మాగాణి	2,550.0000000 (చదరపు మీటరు)	0.2550000
26	728	ప్రైవేట్	మాగాణి	3,150.0000000 (చదరపు మీటరు)	0.3150000
27	730	ప్రైవేట్	మెట్ట	340.0000000 (చదరపు మీటరు)	0.0340000
28	731	ప్రైవేట్	మాగాణి	4,225.0000000 (చదరపు మీటరు)	0.4225000
29	732	ప్రైవేట్	మాగాణి	4,620.0000000 (చదరపు మీటరు)	0.4620000
30	733	ప్రైవేట్	మాగాణి	5,490.0000000 (చదరపు మీటరు)	0.5490000
31	734	ప్రైవేట్	మాగాణి	2,670.0000000 (చదరపు మీటరు)	0.2670000
32	735	ప్రైవేట్	మాగాణి	1,650.0000000 (చదరపు మీటరు)	0.1650000
33	738	ప్రైవేట్	మెట్ట	1,410.0000000 (చదరపు మీటరు)	0.1410000
34	753	ప్రైవేట్	మాగాణి	4,245.0000000 (చదరపు మీటరు)	0.4245000
35	754	ప్రైవేట్	మెట్ట	2,925.0000000 (చదరపు మీటరు)	0.2925000
36	రోడ్డు	ప్రభుత్వం	మెట్ట	1,980.0000000 (చదరపు మీటరు)	0.1980000
37	రోడ్డు	ప్రభుత్వం	మెట్ట	3,895.0000000 (చదరపు మీటరు)	0.3895000
38	రోడ్డు	ప్రభుత్వం	మెట్ట	2,085.0000000 (చదరపు మీటరు)	0.2085000
గ్రామం: పెంబర్తి					
1	376	ప్రభుత్వం	శిఖం	18,570.0000000 (చదరపు మీటరు)	1.8570000
2	389	ప్రైవేట్	మెట్ట	8,760.0000000 (చదరపు మీటరు)	0.8760000
3	390	ప్రైవేట్	మెట్ట	1,185.0000000 (చదరపు మీటరు)	0.1185000
4	391	ప్రైవేట్	మెట్ట	275.0000000 (చదరపు మీటరు)	0.0275000
5	392	ప్రైవేట్	మెట్ట	710.0000000 (చదరపు మీటరు)	0.0710000
6	393	ప్రైవేట్	మెట్ట	13,230.0000000 (చదరపు మీటరు)	1.3230000
7	394	ప్రైవేట్	మెట్ట	3,655.0000000 (చదరపు మీటరు)	0.3655000
8	395	ప్రైవేట్	మెట్ట	10,000.0000000 (చదరపు మీటరు)	1.0000000
9	404	ప్రైవేట్	మెట్ట	2,760.0000000 (చదరపు మీటరు)	0.2760000
10	424	ప్రైవేట్	మెట్ట	1,120.0000000 (చదరపు మీటరు)	0.1120000
11	425	ప్రైవేట్	మెట్ట	1,265.0000000 (చదరపు మీటరు)	0.1265000
12	426	ప్రైవేట్	మెట్ట	560.0000000 (చదరపు మీటరు)	0.0560000
13	427	ప్రైవేట్	మెట్ట	3,975.0000000 (చదరపు మీటరు)	0.3975000
14	428	ప్రైవేట్	మెట్ట	740.0000000 (చదరపు మీటరు)	0.0740000
15	429	ప్రైవేట్	మెట్ట	715.0000000 (చదరపు మీటరు)	0.0715000
16	435	ప్రైవేట్	మెట్ట	120.0000000 (చదరపు మీటరు)	0.0120000
17	436	ప్రైవేట్	మెట్ట	2,315.0000000 (చదరపు మీటరు)	0.2315000
18	437	ప్రైవేట్	మెట్ట	3,955.0000000 (చదరపు మీటరు)	0.3955000
19	438	ప్రైవేట్	మెట్ట	5,680.0000000 (చదరపు మీటరు)	0.5680000
20	439	ప్రైవేట్	మెట్ట	200.0000000 (చదరపు మీటరు)	0.0200000
21	440	ప్రైవేట్	మెట్ట	6,415.0000000 (చదరపు మీటరు)	0.6415000
22	441	ప్రైవేట్	మెట్ట	4,500.0000000 (చదరపు మీటరు)	0.4500000
23	442	ప్రైవేట్	మెట్ట	1,595.0000000 (చదరపు మీటరు)	0.1595000
			మొత్తం	498,895.0000	49.8895

(F.No.. NHAI/PIU(WGL)JKW/LA/2016/3A)
రాజేష్ గుప్త, డిప్యూటి సెక్రటరీ

తెలంగాణ ప్రభుత్వము
రెవెన్యూ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఫారం–6 (ప్రాథమిక ప్రకటన)

(చట్టం–30/2013 లోని సెక్షన్ 11(1) మరియు పద రూల్–1 రూల్ 19 ప్రకారం)
ప్రత్యేక ఉప కలెక్టర్, (భూ. సే) [illegible] నెం.[illegible]/250/2018 తేది:26.01.2019
జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం గారి ఉత్తర్వులు [illegible]/14/2016, తేది:26.01.2019
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజ పత్రము నెం.: [illegible]/04/2019 తేది: 29.01.2019

[illegible] భద్రాద్రి కొత్తగూడెం జిల్లా [illegible] మండలం, [illegible] గ్రామంలో ఉన్న భూమి విస్తీర్ణం ఎ.82.29 గుంటలు ప్రజా ప్రయోజనం నిమిత్తం అనగా సీతా రామ ఎత్తి పోతల ప్రాజెక్ట్ క్రింద [illegible] నిమిత్తం ఈ దిగువ [illegible] భూమి అవసరమై ఉన్నదని [illegible] భూసేకరణ, పునరావాసము పునః నిర్మాణం [illegible] చట్టము 30/2013 లోని సెక్షన్ 11(1) అనుసరించి ప్రకటన జారీచేయనైనది. [illegible] భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అధికారిగా నియమించడమైనది. కావున ఈ ప్రాజెక్ట్ క్రింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా [illegible] మండలం, [illegible] గ్రామంలోని విస్తీర్ణం ఎ.82.29 గుంటలు [illegible] ఈ క్రింద చూపిన విధముగా భూసేకరణ నిమిత్తం ప్రాథమిక ప్రకటన జారీ చేయనైనది.

షెడ్యూల్
గ్రామము: [illegible] మండలము: [illegible] జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం

క్రమ సంఖ్య	సర్వే నెం.	[illegible]	భూమి [illegible]	[illegible]	విస్తీర్ణం	పట్టాదారు పేరు	అనుభవదారు పేరు	[illegible]
1	2	3	4	5	6	7	8	9
1	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.35	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
2	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.25	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
3	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.07	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
4	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.05	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
5	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.29	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
6	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.10	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
7	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.08	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
8	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.12	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
9	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
10	684/2	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
11	684/3	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.24	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
12	684/3	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
13	684/3	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.10	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
14	684/3	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.30	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
15	684/3	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.25	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
16	684/3	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.34	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
17	684/3	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.11	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
18	684/3	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.10	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
19	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.12	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు 1బావి
20	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.07	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
21	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.08	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
22	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.32	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
23	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.09	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
24	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.15	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
25	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.16	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
26	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.02	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
27	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.12	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
28	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.13	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
29	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.17	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
30	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట	2.12	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible] 1బోరు
31	684/4	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
32	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.10	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible] 1బోరు
33	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
34	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట	2.03	ప్రభుత్వ భూమి	[illegible]	1బావి
35	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
36	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
37	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.11	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
38	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.11	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
39	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
40	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
41	684/5	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
42	684/6	684	ప్రభుత్వ భూమి	మెట్ట	2.11	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
43	684/6	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
44	684/6	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.36	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
45	684/6	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.36	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
46	684/6	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.11	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
47	684/6	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.10	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
48	684/6	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.17	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
49	684/6	684	ప్రభుత్వ భూమి	మెట్ట	3.14	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
50	684/7	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.34	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
51	684/7	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.02	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
52	684/7	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.29	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
53	684/7	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
54	684/7	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.23	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
55	684/7	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
56	684/8	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.15	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
57	684/8	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.32	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
58	684/8	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.25	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
59	684/8	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.25	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
60	684/8	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.24	ప్రభుత్వ భూమి	[illegible]	50 [illegible] 1బోరు
61	684/8	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.20	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
62	684/9	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.13	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
63	684/9	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
64	684/9	684	ప్రభుత్వ భూమి	మెట్ట	2.03	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
65	684/9	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.33	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
66	684/9	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.08	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
67	684/9	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.01	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
68	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.10	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
69	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.09	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
70	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.37	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
71	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.34	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
72	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.32	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
73	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.23	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
74	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.17	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
75	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.36	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
76	684/10	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.02	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
77	684/11	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.06	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
78	684/11	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.38	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
79	684/11	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.06	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
80	684/11	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.08	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
81	684/11	684	ప్రభుత్వ భూమి	మెట్ట	1.00	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
82	684/11	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.18	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
83	684/11	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.15	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
84	684/11	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.32	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
85	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
86	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
87	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
88	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
89	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
90	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
91	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
92	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
93	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
94	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
95	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
96	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
97	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
98	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
99	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
100	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
101	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
102	684/[illegible]	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	[illegible]
103	684/14	684	ప్రభుత్వ భూమి	మెట్ట	[illegible]	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
104	684/14	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.09	ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
105	684/14	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.38	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
106	684/14	684	ప్రభుత్వ భూమి	మెట్ట	2.30	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు
107	684/14	684	ప్రభుత్వ భూమి	మెట్ట		ప్రభుత్వ భూమి	[illegible]	1బోరు
108	684/14	684	ప్రభుత్వ భూమి	మెట్ట	0.02	ప్రభుత్వ భూమి	[illegible]	లేవు

మొత్తం విస్తీర్ణం:82.29

చెట్లు		కట్టడములు	
రకం	సంఖ్య	రకం	కట్టడముల సంఖ్య
[illegible]	50	బోర్లు	23
[illegible]	12	బావులు	03
[illegible]	[illegible]		
మొత్తం	62		26

[illegible] భూసేకరణ భూనిర్వాసితుల పునరావాసం మరియు పునఃనిర్మాణం చట్టం, 2013 (నెం.30/2013 సెక్షన్ (11)1) ప్రకారం సంబంధిత [illegible] గ్రామ నోటిఫికేషన్ జారీచేయనైనది. భూమి యొక్క ప్లాను మరియు వివరములు జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు భూసేకరణ అధికారి మరియు ప్రత్యేక ఉప కలెక్టర్ (భూ. సే) సీతా రామ ఎత్తి పోతల ప్రాజెక్ట్, [illegible] గారి కార్యాలయంలో ఉంచనైనది. సంబంధిత వ్యక్తులు ఏదైన పని దినములలో కార్యాలయ వేళలలో తనిఖీ చేసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం/ జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం గారు, ప్రత్యేక ఉప కలెక్టర్ (భూ. సే) సీతారామా ఎత్తి పోతల ప్రాజెక్ట్, [illegible] గారిని మరియు వారి సిబ్బందిని [illegible] భూసేకరణకు సంబంధించి సెక్షన్ 12 ప్రకారం పై తెలిపిన భూమిలో ఏదైనా ప్రదేశములో ప్రవేశించి సర్వే భూమి [illegible] మరియు [illegible] పనులు చేయుటకు అనుమతించనైనది. సెక్షన్ 11(4) ప్రకారం భూసేకరణకు ప్రతిపాదించబడిన భూమి విషయంలో జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం గారి అనుమతి లేకుండా ప్రాథమిక ప్రకటన జారీచేసిన తేది నుండి ఈ ప్రకటనలో ఉదహరించబడిన భూములకు సంబంధించి ఎటువంటి కొనుగోలు, అమ్మకం, అనగా మొదలగు చర్యలు చేయరాదు. భూసేకరణ విషయంలో సంబంధించిన భూయజమానులు ఏదైనా అభ్యంతరములున్న యెడల చట్టంలోని 15వ విభాగం ప్రకారం జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / భూసేకరణ అధికారి మరియు ప్రత్యేక ఉప కలెక్టర్, సీతా రామ ఎత్తి పోతల ప్రాజెక్ట్, [illegible] వారికి [illegible] ప్రకటన జారీచేసిన (60) దినములలోపల ఏదైన అభ్యంతరములున్న యెడల తమ అభ్యంతరములు లిఖిత పూర్వకంగా తెలియచేయవలసి ఉన్నది.

సం/– [illegible] ప్రత్యేక ఉప కలెక్టర్(భూ. సే) సీతా రామా ఎత్తిపోతల ప్రాజెక్ట్ [illegible], భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సం/– [illegible] సంయుక్త కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం
సం/– [illegible] జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం

DIPR No.938/LA/PP/2018-19



సోమవారం పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో అధికారులకు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్

కొనుగోళ్లకు సిద్ధమవ్వాలి

గణనీయంగా పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి ■ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిందని, రానున్న వానకాలం, యాసంగి సీజన్‌లలో రైతుల నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పౌరసఫరాలశాఖ అధికారులు, ఉద్యోగులకు సోమవారం ఆ శాఖ కేంద్ర కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అకున్‌సబర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, 24 గంటల కరెంటుతో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నదని చెప్పారు. గతేడాది వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి 54 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేయగా.. ఈ ఏడాది వానకాలంలోనే 40 లక్షల టన్నులు కొనుగోలు చేసి రికార్డు సృష్టించినట్టు వెల్లడించారు. పెరుగుతున్న దిగుబడికి అనుగుణంగా కొనుగోలు ప్రణాళికలను రూపొందించుకొని, కనీస మద్దతు ధర అందించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. తదనుగుణంగా బిజినెస్ విభాగాన్ని ఏర్పాటుచేసి రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.

పురపాలికల్లో ఉప ఎన్నికకు ఏర్పాట్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న రెండు కౌన్సిలర్ల స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్, ఖమ్మం మున్సిపాలిటీలోని 31వ డివిజన్‌కు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. నన్నపనేని నరేందర్ వరంగల్ తూర్పుఎమ్మెల్యేగా గెలుపొందడంతో వరంగల్ 19వ డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఖమ్మం మున్సిపాలిటీలోని 31వ డివిజన్ కౌన్సిలర్ పాలెం అంకమ్మ మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. రెండుచోట్ల ఓటర్ల జాబితా సిద్ధంచేయాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

బెస్ట్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ నేడు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అందించే ఆర్థిక సహకారం పథకంలో భాగంగా బ్రాహ్మణ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ (బెస్ట్) పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టనున్నట్టు పరిషత్ అడ్మినిస్ట్రేటర్ రఘురామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా బెస్ట్ పథకంతోపాటు వివేకానంద ఓవర్సీస్ విద్యా పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేపడతామని, కార్యక్రమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నట్టు ఆయన వెల్లడించారు.

నేడు 'చనాక-కొర్ట' పనుల పరిశీలన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చనాక–కొర్ట బరాజ్‌తోపాటు ప్యాకేజీ–27, 28 పనుల పురోగతిని సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఆదిలాబాద్ చీఫ్ ఇంజినీర్ మంగళవారం పరిశీలించనున్నారు. సోమవారం రాత్రి ఆదిలాబాద్ చేరుకున్న అధికారులు మంగళవారం ఉదయం చనాక–కొర్ట బరాజ్, పంపుహౌస్, గ్రావిటీకాల్వతోపాటు ప్రెషర్ మెయిన్స్ పనులను పరిశీలించనున్నారు. బుధవారం ప్యాకేజీ–27, 28 పనులను, సదర్‌మాట్ బరాజ్ పనుల పురోగతిని పరిశీలిస్తారని, ఎస్ఈ, ఈఈలు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.

చిట్యాల - జగ్గయ్యపేట రైలుమార్గం వేయండి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి సూర్యాపేట, కోదాడల మీదుగా జగ్గయ్యపేట రూట్‌లో నడికుడి వరకు రైలుమార్గం కోసం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సోమవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషిని కోరారు. బీబీనగర్– నడికుడి రైలు మార్గంలో నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, జగ్గయ్యపేటల మీదుగా రైలుమార్గం వేస్తే ఈ ప్రాంతా లు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గతంలో రైల్వేమంత్రి పీయూష్ గోయల్, పాత రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్‌లకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

ఏపీజీవీబీ చైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్ నియామకం



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) చైర్మన్‌గా కే ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా వ్యవహరించిన ప్రవీణ్‌కుమార్, నర్సిరెడ్డి స్థానంలో ఫిబ్రవరి 2న బాధ్యతలను స్వీకరించారు. దాదాపు ఐదేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఎస్బీఐ ప్రాయోజిత బ్యాంకు అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు దేశవ్యాప్తంగా ఏటా రూ.31,208 కోట్ల వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నట్టు బ్యాంకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.



మైనార్టీ కమిషన్ కార్యాలయంలో కేసులను విచారిస్తున్న చైర్మన్ ఖమరుద్దీన్

కేసుల పరిష్కారానికే కోర్టు నిర్వహణ

■ మైనార్టీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమరుద్దీన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మైనార్టీ కమిషన్ పరిధిలోని కేసులను పరిష్కరించేందుకే ప్రతినెలా కోర్టు నిర్వహిస్తున్నామని మైనార్టీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమరుద్దీన్ తెలిపారు. సోమవారం కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోర్టులో 7 కేసులు వాదనకు వచ్చాయని చెప్పారు. ప్రతివాదులు హాజరుకాకపోవడంతో రెండు కేసులను, తదుపరి విచారణ కోసం మిగిలిన ఐదు కేసులను వాయిదావేసినట్టు తెలిపారు.



సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామ శివారులోని సింగ రాయ గుట్టల్లో వెలసిన లక్ష్మీనరసింహ స్వామికి ఏటా మాఘ బహుళ అమావాస్య సందర్భంగా ఒకరోజు జాతరను నిర్వహిస్తారు. సోమవారం జరిగిన సింగరాయ జాతరకు దాదాపు లక్షన్నరమంది భక్తులు తరలివచ్చి స్వామిని తరలివచ్చారు. -కోహెడ

కొండాపూర్ దవాఖాన ఉత్తమం

ఎన్‌హెచ్‌ఎం కాయకల్ప-18 సర్వేలో ఎంపిక

కొండాపూర్: కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖాన రాష్ట్రంలోని ఉత్తమంగా నిలిచింది. ఎన్‌హెచ్‌ఎం కాయకల్ప -18 సర్వేలో 81 శాతం పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. శుచి, శుభ్రత, పారదర్శకత, రోగులకు అందిస్తున్న సేవలు, రోగులు-వైద్యుల మధ్య సంబంధాలను పరిగణనలోకి తీసుకుని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాయకల్ప -18 సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 7 జిల్లా దవాఖానలు, 4 ఏరియా దవాఖానలు, 7 కమ్యూనిటీ సెంటర్లు 70 శాతానికి పైగా పాయింట్లు సాధించాయి. కొండాపూర్ జిల్లా దవాఖాన తర్వాతి స్థానాల్లో ఖమ్మం (74.5), కామారెడ్డి (77), జనగాం (72), కొత్తగూడెం (70.2), సంగారెడ్డి (70.2), సిరిసిల్ల (71.3) జిల్లా దవాఖానలు నిలిచాయి.

పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్య కోర్సులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పరిశ్రమలకు అనువైన నైపుణ్య కోర్సులను తీసుకొస్తే పరిశ్రమల అవసరాలను తీర్చడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో 'ఉన్నత విద్య, మానవ వనరుల అభివృద్ధి' అనే అంశంపై నిర్వహించిన రెండురోజుల సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కూడా ఆన్‌లైన్ కోర్సులు, పాఠాలే అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఇంటర్ బోర్డు సెక్రటరీ ఏ అశోక్ పాల్గొన్నారు.

నేటి నుంచి ఏజెంట్ల కేటాయింపు

మూడు నాలుగు రోజుల్లో పే టు స్టే స్కామ్ కేసు విచారణ

అమెరికా నుంచి వారంలోగా స్వదేశానికి విద్యార్థులు!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అమెరికాలో పే టు స్టే స్కామ్ విచారణ ఎదుర్కొంటున్న విద్యార్థులకు నేటి నుంచి ఏజెంట్ల కేటాయిస్తారు. మూడు నాలుగు రోజుల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసి అమెరికా నుంచి స్వదేశానికి పంపించనున్నట్టు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించిన ఉదంతంలో విచారణ ఎదుర్కొంటున్న విద్యార్థుల దర్యాప్తు వారాంతం సెలవుల కారణంగా ముందుకు సాగలేదు. వారి దర్యాప్తును కొనసాగించేందుకు ప్రభుత్వం తరఫున ఏజెంట్లను నియమించి ప్రక్రియను పూర్తి చేసేందుకు పలు అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే, వివిధ రూపాల్లో వచ్చిన ఒత్తిడి, విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచు కొని సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి ఏజెంట్లను కేటాయించే ప్రక్రియను అధికారులు చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. ఏజెంట్ల కేటాయింపు అనంతరం విద్యార్థుల అభిప్రాయాలు, వారి తరఫున న్యాయవాదుల వాదనలు, అమెరికా అధికారుల వాదనలు విని న్యాయమూర్తులు తుది తీర్పును వెలువరించనున్నట్టు సమాచారం. రాబోయే మూడు నాలుగు రోజుల్లో దాదాపుగా మెజార్టీ విద్యార్థులు దర్యాప్తు ప్రక్రియను పూర్తి చేసుకొని డిటెన్షన్ సెంటర్ల నుంచి విముక్తి పొందనున్నట్టు తెలుస్తున్నది.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

- వాహనదారుల భద్రతకు చర్యలు
- ట్రాఫిక్ రూల్స్‌ను పాటించండి
- హోంమంత్రి మహబూబ్ అలీ

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. క్రైంరేట్ 50 శాతానికి పైగా తగ్గిందని అన్నారు. అందరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటుచేసిన మెగా అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. వేగవంతమైన సేవల కోసం పోలీసులకు 540 వాహనాలు, 4092 గస్తీగస్తీ వాహనాలను అందించినట్టు తెలిపారు. పోలీసులు రూపొందించిన అవగాహన వీడియోలు, షార్ట్‌ఫిలింలను రద్దీప్రాంతాల్లో, ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించాలని ఆయన సూచించారు. ప్రమాదకర మలుపులు, రోడ్లను మరమ్మతులు చేసి సురక్షిత ప్రయాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆధునిక హంగులతో దేశంలోనే మొదటి సారిగా కమాండ్ కంట్రోల్‌ను నిర్మిస్తున్నామని హోంమంత్రి తెలిపారు.

ప్రాణంకంటే ఏదీ ముఖ్యంకాదు: కల్యాణ్‌రామ్

ప్రాణంకంటే ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వాహనాన్ని నడుపాలని సినీనటుడు కల్యాణ్‌రామ్ విజ్ఞప్తిచేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధిత కుటుంబాల్లో అవి తీవ్ర దు:ఖాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. 'మన భద్రత కోసం పోలీసులు రోడ్లపై నిత్యం నిలబడుతారు. మన కోసం ఓ రెండు నిమిషాలు ఆలోచించలేమా.. సెల్యూట్ టూ పోలీసు' అంటూ కితాబిచ్చారు. అనంతరం హోంమంత్రి ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ పోలీసులు నిర్వహించిన బైక్‌ర్యాలీని ప్రారంభించారు. పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ అథారిటీ డీజీ కృష్ణప్రసాద్, శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్, డీసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఐదు వేల మంది యువతీయువకులు పాల్గొన్నారు.





సరూర్‌నగర్ స్టేడియంలో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న హోం మంత్రి మహమూద్ అలీ, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సినీ నటుడు కల్యాణ్ రామ్, రోడ్ సేఫ్టీ డీజీ కృష్ణ ప్రసాద్ తదితరులు, హాజరైన ప్రజలు

10 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు

రవాణాశాఖ కమిషనర్ సునీల్‌శర్మ

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రోడ్డు భద్రతావారోత్సవాలు నిర్వహించనున్నట్టు రవాణాశాఖ కమిషనర్ సునీల్‌శర్మ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను ఆయన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పంచ సూత్రాలు పాటించాలని, వాహనచోదకులు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, అధికలోడ్‌తో వెళ్లరాదని సూచించారు. మంగళవారం రోడ్డు భద్రతపై, బుధవారం వాహనాల వేగ నియంత్రణ, డ్రైవర్ల సేఫ్టీ, గురువారం ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, శుక్రవారం వాహనాల డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శనివారం ఉచిత వైద్యశిబిరాలు, ఆదివారం హెల్మెట్లు, సీటు బెల్ట్ వాడకంతో జరిగే లాభాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.



అదృశ్యమైన వైద్యుడు చక్రపాణి

ఫీవర్ హాస్పిటల్ వైద్యుడు అదృశ్యం

దోమలగూడ: రాజధానిలో వైద్యుడు అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అశోక్‌నగర్ సెక్టార్ ఎస్సై పచ్చు బాల్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌నగర్ వీధి నంబర్ 9, ఫ్లాట్ నంబర్ 403లో డాక్టర్ బీఎల్ చక్రపాణి (50), పీ స్వర్ణలత దంపతులు నివసిస్తున్నారు. డాక్టర్ చక్రపాణి ఫీవర్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ సివిల్‌సర్జన్‌గా విధులు నిర్వహిస్తుండగా, స్వర్ణలత ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 2న సాయంత్రం 4 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన చక్రపాణి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన స్వర్ణలత తెలిసినవారితోపాటు స్థానికంగా భర్త కోసం వాకబుచేసినా ఆచూకీ లభించలేదు. సోమవారం ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

యజమానికి నమ్మక ద్రోహం

3 కోట్ల సొత్తు మాయంచేసిన రైసన్ జువెల్స్ ఉద్యోగి

నిందితుడి అరెస్టు.. 3 కిలోల బంగారం స్వాధీనం





సోమవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతున్న వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఏసీపీ కేఎస్.రావు (ఇన్‌సెట్) నిందితుడు వివేక్ (ఫైల్)

బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: ఓ ఆభరణాల తయారీషాపులో రూ.3 కోట్ల విలువైన బంగారం కాజేసిన ఉద్యోగిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం ఆ కేసు వివరాలను వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్‌రావు, ఇన్‌స్పెక్టర్ గోవిందరెడ్డి మీడియాకు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న రైసన్ జువెల్స్.. ముడి బంగారాన్ని ఆభరణాలుగా తయారుచేయించి హైదరాబాద్‌లోని వివిధ షాపులకు అందజేస్తున్నది. ఈ సంస్థలో కామారెడ్డి పట్టణానికి చెందిన గోడావత్ వివేక్ (29) ఏడాది క్రితం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. మలక్‌పేటలోని ఆనంద్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్న వివేక్.. యజమాని నమ్మకాన్ని చూరగొనడంతో అతడికి ఆభరణాలను నగరంలోని పలు షాపులకు అందజేసే పని అప్పగించారు. దుకాణాలకు ఇచ్చే ఆభరణాల డబ్బును రెండునెలల తర్వాత ఇచ్చే అవకాశం ఉండటంతోపాటు ఆయా సంస్థలతో క్రాస్‌చెక్ చేసుకోవడం లేదని గమనించిన వివేక్.. తప్పుడు డెలివరీ బిల్లులతో సుమారు రూ.కోట్ల విలువైన నగలు, వజ్రాలను మాయంచేశాడు. కొన్నింటిని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టాడు. మరి కొన్ని సోదరుడు విజయేంద్రజైన్‌కు ఇచ్చాడు.

పాపం పండిందిలా..

నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ట్రావెల్స్‌లో పనిచేసిన వివేక్ రూ.6 లక్షల మేర మోసానికి పాల్పడ్డాడంటూ గతంలో నమోదైన కేసుపై పదిరోజుల క్రితం అతడిని అరెస్టు చేశారు. అప్రమత్తమైన అనూప్‌కుమార్ అనుమానంతో తమ సంస్థలో మోసాలపై ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేక్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు అతడి వద్దనుంచి కిలోన్నర గ్రాముల బంగారం ఆభరణాలు, కిలోన్నర గ్రాముల బంగారం బిస్కట్లు, 20 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

అర్బన్ ఫారెస్ట్రీలకు 100 కోట్లు

కంపా నిధులు విడుదలకు కేంద్రం సుముఖత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్రీలుగా అభివృద్ధి చేయడానికి కంపా (కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల నుంచి అదనంగా రూ.100కోట్లు ఇవ్వడానికి కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది. ఈ మేరకు రాష్ట్రం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అటవీ భూములు ఆయా ప్రాజెక్టుల కింద సేకరిస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ అడవులను అభివృద్ధి చేయడానికి వీలుగా రాష్ట్రాలు కేంద్రం వద్ద ఆ మేరకు నిధులను డిపాజిట్ చేస్తాయి. అలా డిపాజిట్ చేసిన నిధులనే కంపా నిధులంటారు. ప్రస్తుతం కేంద్రం వద్ద రాష్ట్రానికి చెందిన రూ.2,500 కోట్ల కంపా నిధులున్నాయి. ఇందులో ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి 90శాతం (రూ.2,250 కోట్లు) నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి కేంద్రం నిర్ణయించి వాటిని బదిలీచేసే ప్రక్రియ వేగవంతం చేసింది. ఇవి కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కింద రాష్ట్రానికి చెందిన రూ.250 కోట్లు కేంద్రం వద్దే ఉంటాయి. ఇందులోనుంచి కూడా రూ.100 కోట్లను అర్బన్ పారెస్ట్రీల అభివృద్ధికి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. ఈ మేరకు సమగ్ర ప్రణాళికలను రాష్ట్ర ఉన్నతాధికారులు కేంద్ర అటవీశాఖ అధికారులకు సమర్పించారు. ఈ నిధులతో ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో కండ్లకోయ వద్ద ఆక్సిజన్ పార్క్‌ను, గజ్వేల్, మహబూబ్‌నగర్‌తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లో అర్బన్ ఫారెస్ట్రీలను అభివృద్ధి చేయనున్నారు. ఈ కంపా నిధులతో రానున్న ఐదేండ్లల్లో ప్రత్యామ్నాయ అడవులను ఏవిధంగా అభివృద్ధి చేస్తామో తెలిపే ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. ఏటా ఎంత మేరకు ప్రత్యామ్నాయ అడవుల అభివృద్ధి ఉంటుందో తెలిపే నిర్దిష్ట ప్రణాళికను రూపొందించి అందించింది. రాష్ట్రప్రభుత్వం అందించిన ప్రణాళికలపై సంతృప్తి వ్యక్తంచేసిన కేంద్రం రూ.2,500 కోట్ల కంపా నిధుల్లోనుంచి 90 శాతం (రూ.2,250 కోట్లు) ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఖాతా ఏర్పాటు ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం చకచకా పూర్తి చేస్తున్నది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న అర్బన్ ఫారెస్ట్రీలకు 100కోట్లు ఇవ్వడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంపై సీనియర్ అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

బ్లాక్‌చైన్ వర్సిటీతో డిజిథాన్ ఒప్పందం

టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బ్లాక్‌చైన్ టెక్నాలజీలో విద్యార్థులు అవకాశాలను ఒడిసిపట్ట వచ్చని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్, డిజిథాన్ సీఈవో సందీప్ మక్తాల తెలిపారు. అందుకోసమే బ్లాక్ చైన్ యూనివర్సిటీతో డిజిథాన్ ఒప్పందం కుదుర్చుకున్నదని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సందీప్‌కుమార్ మక్తాల, బ్లాక్‌చైన్ యూనివర్సిటీ కంట్రీహెడ్ ఆకాశ్ బన్సాల్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. బ్లాక్‌చైన్ వర్క్ ఎన్విరాన్‌మెంట్, ఈ రంగంలో ఉపాధి పొందేందుకు అవసరమైన పరిజ్ఞానంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ఉద్దేశమని సందీప్‌కుమార్ స్పష్టంచేశారు.

తెలంగాణ కరంటుపై ఏపీ కుట్రలు

తాల్చేర్ -కొలార్‌లైన్ నిర్వహణతో తగ్గిన సరఫరా

ప్రత్యామ్నాయంగా శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి

ఏపీ ఒత్తిడితో ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణకు కేఆర్‌ఎంబీ లేఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరంటు ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నీటిని వినియోగించుకొనేందుకు కృష్ణానదీ యాజమాన్యబోర్డు సహకరించడం లేదు. ఏపీ చేస్తున్న కుట్రలను నియంత్రించాల్సిన బోర్డు అధికారులు వారికే వంత పాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని మిగులు కరంటును దక్షిణాదికి సరఫరా చేసేందుకుగాను తాల్చేర్-కొలార్ లైన్ ఏర్పాటుచేశారు. ఈ లైన్ నుంచి తెలంగాణకు సుమారు రెండు వేల మెగావాట్ల కరంటు సరఫరా అవుతుంది. గత నెల 31 నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఈ లైన్ నిర్వహణ, ఓవర్ ఆయిలింగ్ కోసమంటూ సరఫరాను నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలో కరంటు కొరత ఏర్పడకుండా ఉండటంతోపాటు ఇక్కడి గ్రిడ్‌కు ఇబ్బంది కలుగకుండా తెలంగాణ డిస్కంలు ముందుగానే అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా షార్ట్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ ట్రాన్సక్షన్ (ఎస్టీవోఏ) ద్వారా కొంత విద్యుత్‌ను కొనుగోలు చేసి ఆ లోటును పూడుస్తున్నది. మిగిలిన లోటును అధిగమించేందుకు శ్రీశైలం నుంచి కరంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి జెన్‌కో అధికారులు ముందుగానే తెలంగాణ నీటిపారుదలశాఖకు లేఖ రాయడం.. ఆ మేరకు నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ రావు కృష్ణాబోర్డుకు కూడా లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నం దీనిపై దృష్టిసారించిన కృష్ణానదీయాజమాన్య బోర్డు ఉన్నతాధికారులు తెలంగాణ ఈఎన్సీ లేఖను జతపరిచి, ఏపీ ఈఎన్సీకి లేఖ రాశారు. వాస్తవంగా లిఖితపూర్వకంగా ఏపీ నుంచి అభిప్రాయంగానీ, సమాధానంగానీ వచ్చే వరకు బోర్డు ఉన్నతాధికారులు తమ నిర్ణయాన్ని వెల్లడించరనేది గత అనుభవాల ద్వారా స్పష్టమవుతున్నది. అందుకు భిన్నంగా బోర్డు ఉన్నతాధికారులు ఈ అంశంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ఈఎన్సీకి లేఖ పంపిన గంట వ్యవధిలోనే బోర్డు తనంతటతాను తుది నిర్ణయాన్ని వెలువరించడం విమర్శలకు తావిస్తున్నది. శ్రీశైలం జలాశయంలో తాజా నీటిమట్టం దృష్ట్యా వెంటనే కరంటు ఉత్పత్తిని నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు లేఖరాసింది.వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టు అనేది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. దాని ముఖ్యోద్దేశమే కరెంటు ఉత్పత్తి. పైగా తాల్చేర్-కొలార్ లైన్ నిర్వహణ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన కరంటు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ శ్రీశైలంలో కరంటు ఉత్పత్తిని ఆశ్రయించింది. ఇవేవీ పట్టించుకోకుండా కృష్ణాబోర్డు ఏపీ అధికారుల ఒత్తిడితో కరంటు ఉత్పత్తి నిలిపేయాలని తెలంగాణను ఆదేశించడం విడ్డూరం.



కిరీటాల చోరీ అనుమానితుడి ఫొటో విడుదల

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తిరుపతిలోని గోవిందరాజులస్వామి ఆలయంలో శనివారం మాయమైన మూడు ఉత్సవమూర్తుల కిరీటాల కేసులో అనుమానితుడి ఫొటోను పోలీసులు మంగళవారం విడుదలచేశారు. నేరస్థులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ కేకేఎస్ అన్బురాజన్ తెలిపారు. నిందితుల గాలింపు కోసం ఆరు బృందాలతో చర్యలు చేపట్టామని వెల్లడించారు.

ఏపీలో లక్షల్లో నకిలీ ఓట్లు

- తెలంగాణ, ఏపీలో డబుల్ నమోదు
- వైసీపీ సానుభూతిపరుల ఓట్ల తొలిగింపు
- నకిలీ ఓట్లు, టీడీపీ సర్కార్ అక్రమాలపై ఢిల్లీలో ఈసీకి వైసీపీ అధినేత జగన్ ఫిర్యాదు



సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. చిత్రంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పార్టీ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 59.18 లక్షల నకిలీ ఓట్లను సృష్టించారని, మరోవైపు రకరకాల సర్వేల పేరుతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలిగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగాలంటే డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌రావులను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సోమవారం వైఎస్ జగన్ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాను కలిసింది. అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడటం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై ఆధారాలతోసహ ఫిర్యాదుచేసింది. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా ధిక్కరిస్తుందో ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికల ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చారు. ఓటర్ల లిస్టును ఎలా తారుమారు చేస్తున్నారో ఈసీకి వివరించాం. సెప్టెంబర్ 2018 నాటికి 52 లక్షల 67వేల నకిలీ ఓట్లు చేర్చారు. ప్రస్తుతం నకిలీ ఓట్ల సంఖ్య 59.18 లక్షలకు చేరింది. మొత్తం 3 కోట్ల 69 లక్షల ఓట్లలో 59 లక్షల మంది నకిలీ ఓటర్లున్నారు. దాదాపు 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు ఏపీ, తెలంగాణలో డబుల్‌గా నమోదయ్యాయి. ప్రజా సాధికార సర్వే, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), డేటాబేస్, పరిష్కార వేదిక, పీరియాడిక్ సర్వేల పేరుతో వివరాలు తెలుసుకొని ఓట్లను తొలిగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలిగించారు. ఈ తొలిగింపు ప్రక్రియకు ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు. ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డులను లింక్‌చేస్తూ ఓట్లను తొలిగిస్తున్నారు. ఈ విషయాలన్నింటిని ఆధారాలతో సహ ఈసీ దృష్టికి తీసుకెళ్లాం' అని జగన్ వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు తమ సామాజికవర్గానికి చెందిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు అప్పగించారని, వారి సహకారంతో ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

సుప్రీం తీర్పుపై టీచర్ల సంఘాల హర్షం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పంచాయతీ రాజ్ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏకీకృత సర్వీసు రూల్స్ సాధనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం ప్రకటించాయి. దీనిపై మార్చి 23న విచారణ జరుగునున్న నేపథ్యంలో ఈ లోగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం వెంటనే షెడ్యూల్ జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ నాయకులు సరోత్తంరెడ్డి, కమలాకర్‌రావు తెలిపారు.

బాబుకు బుద్ధి చెప్తాం

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా

పలాస (శ్రీకాకుళం): మోసపూరిత రాజకీయాలుచేసే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తగిన బుద్ధిచెప్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ ప్రజాచైతన్య బస్సు యాత్రను ప్రారంభించిన అమిత్‌షా.. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు.


రేపటి నుంచి సేంద్రియ మేళా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్గానిక్ రంగంలో ఉన్న మహిళా రైతులు, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ఈనెల 6 నుంచి 10 వరకు మహిళా జాతీయస్థాయి సేంద్రియ మేళా జరుగనున్నది. శిల్పారామంలో కేంద్ర, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలు సంయుక్తంగా 7వ సేంద్రియ ఉత్పత్తుల మేళా-2019 నిర్వహిస్తున్నాయి. ప్రదర్శన వివరాలను మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం జగదీశ్వర్ సోమవారం మీడియాకు వివరించారు. 2015 నుంచి ఈ మేళా నిర్వహిస్తుండగా.. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్నదని తెలిపారు. సమావేశంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్ విజయేంద్రబోయి పాల్గొన్నారు.

నటుడు రాజశేఖర్ సోదరుడిపై

కాంగ్రెస్ నాయకుడి దాడి

- ఉత్తమ్ బంధువు కౌశిక్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు



బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువు కౌశిక్‌రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓజువెలరీ షాపు ముందు కారును పార్క్‌చేసిన కౌశిక్‌రెడ్డిని ఇదేంటని ప్రశ్నించిన షాపు యజమాని, సినీనటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నం 45లోని గుణాస్ డైమండ్స్ జువెల్స్ స్టోర్స్‌వద్దకు వచ్చిన కౌశిక్‌రెడ్డి తన కారును అక్కడే పార్క్‌చేసి పక్కనే ఉన్న పబ్‌కు వెళ్లాడు. స్టోర్స్‌కు వచ్చేవారి కార్లకు ఇబ్బందులు తలెత్తాయి. చాలాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన కౌశిక్‌రెడ్డిని షాపు నిర్వాహకుడు సుందర్‌రాజన్ గుణశేఖర్ నిలదీశాడు. కారును అడ్డుగా పెట్టి వెళ్తే ఎలా అని ప్రశ్నించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కౌశిక్‌రెడ్డి తీవ్ర పదజాలంతో గుణశేఖర్‌పై విరుచుకుపడటంతో పాటు దాడికి దిగాడు. ఈ ఘటనలో గాయపడ్డ గుణశేఖర్ దవాఖానలో చేరాడు. సోమవారం డిశ్చార్జి అయిన గుణశేఖర్‌తో పాటు జీవితా రాజశేఖర్ బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావును కలిసి ఘటనపై సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోకి వస్తుందన్న ఏసీపీ సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో గుణశేఖర్ ఫిర్యాదు చేశారు.

నమస్తే తెలంగాణ
ఆట
10
[కరీంనగర్]
మంగళవారం 5 ఫిబ్రవరి 2019
WWW.NTNEWS.COM

సెమీఫైనల్లో తెలంగాణ

క్వార్టర్స్‌లో ఢిల్లీపై విజయం, జాతీయ మహిళల టీ20 టోర్నీ

మయూరీ సెంటర్, ఖమ్మం: జాతీయస్థాయి మహిళల టీ20 టోర్నీలో ఆతిథ్య తెలంగాణ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఢిల్లీతో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో తెలంగాణ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. తెలంగాణ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులకు పరిమితమైంది. నవీనా(3/14), మమత(2/15), శైలజ(2/17) ధాటికి ఢిల్లీ జట్టు నిలదొక్కుకోలేకపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగడంతో ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. సుకృతారెడ్డి(55) అర్ధసెంచరీతో రాణించగా, కల్పన(44) ఆకట్టుకుంది. మంగళవారం సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి.




పెరెరా (201, 231)

'డబుల్' ధమాకా

ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు

అరుదైన రికార్డు నెలకొల్పిన లంక క్రికెటర్ పెరెరా

కొలంబో: సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు. ఒక మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కొట్టడమే అద్భుతం. అలాంటిది రెండు డబుల్ సెంచరీలు చేస్తే మహాద్భుతం. మహామహా క్రికెటర్లకు సాధ్యం కాని రికార్డు తాజాగా ఆవిష్కృతమైంది. శ్రీలంక దేశవాళీ క్రికెట్‌లో భాగంగా అంజెలో పెరెరా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో నాండెస్క్రిప్ట్స్ తరఫున బరిలోకి దిగిన అంజెలో రెండు ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీల(201, 231)తో విజృంభించాడు. ఓవరాల్‌గా క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు ద్విశతకాలు కొట్టిన రెండో క్రికెటర్‌గా అంజెల్లో రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు 80 ఏండ్ల క్రితం 1938లో ఇంగ్లండ్ కౌంటీల్లో ఎసెక్స్ జట్టుపై కెంట్ బ్యాట్స్‌మన్ ఆర్థర్ ఫాగ్(244, 202) డబుల్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. మళ్లీ ఇన్నాళ్లకు లంక యువ క్రికెటర్ అంజెలో అరుదైన ఫీట్‌తో వార్తల్లోకెక్కాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పెరెరా 203 బంతుల్లో 201 పరుగులతో రాణించాడు. సింహళీస్ బౌలర్లను దునుమాడుతూ పరుగుల వరద పారించాడు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. పెరెరా విజృంభణతో నాండెస్క్రిప్ట్స్ జట్టు 480 స్కోరు నమోదు చేసింది. అంతటితో ఆగకుండా రెండో ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయాడు. 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్‌గా ఆదుకున్నాడు. సహచరులు విఫలమైన చోట తాను ఉన్నానంటూ నాయకునిగా జట్టును ముందుండి నడిపించాడు. ఏ మాత్రం దూకుడు తగ్గించని పెరెరా ఆది నుంచి అదే స్థాయిలో జోరు కనబరుస్తూ..బౌండరీలతో కదంతొక్కాడు. పతున్ నిసాంకా(167)తో కలిసి నాలుగో వికెట్‌కు 267 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు బౌలర్లు దమ్మికా ప్రసాద్, సచిత్రా సేననాయకే లాంటి బౌలర్లను కూడా పెరెర విడిచిపెట్టలేదు. తన ఇన్నింగ్స్‌లో 256 బంతులెదుర్కొన్న అంజెలో 231 పరుగులు చేసి ఔట్ కావడంతో నాలుగో రోజుల మ్యాచ్ ఎలాంటి ఫలితం లేకుండా డ్రాగా ముగిసింది.

స్టార్క్ పాంచ్ పటాకా



రెండో టెస్ట్‌లో ఆసీస్ గెలుపు

లంకపై 2-0తో సిరీస్ కైవసం

కాన్‌బెర్రా: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (5/46) చెలరేగడంతో.. నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 366 పరుగుల తేడాతో గెలిచింది. 516 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 17/0 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. మెండిస్ (42), తిరిమన్నే (30) టాప్ స్కోరర్. 28 పరుగులకే కరుణరత్నే (8), చండిమల్ (4) ఔట్ కావడంతో లంక వికెట్లపతనం మొదలైంది. డిక్వెల్లా (27).. తిరిమన్నేతో మూడో వికెట్‌కు 30, మెండిస్‌తో నాలుగో వికెట్‌కు 25 పరుగులు జోడించాడు. కానీ ఇక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లు పడటంతో లంక కోలుకోలేకపోయింది. చివర్లో చమిక కరుణరత్నే (22), మెండిస్ ఏడో వికెట్‌కు 46 పరుగులు జత చేసినా ప్రయోజనం లేకపోయింది. కమిన్స్ 3 వికెట్లు తీశాడు. స్టార్క్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', కమిన్స్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.

కూర్పు ఇదేనా!

ప్రపంచకప్ జట్టుపై ఓ అంచనాకు వచ్చిన భారత్ ▪ మెగా టోర్నీకి పక్కా ప్రణాళికతో సిద్ధం



(నమస్తే తెలంగాణ క్రీడా విభాగం)

నాలుగేండ్లకోసారి అభిమానులను అలరించే ప్రపంచకప్ టోర్నీకి సమయం దగ్గర పడుతున్నది. ప్రతిష్ఠాత్మక కప్‌ను కైవసం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికను ఎంచుకుంటూ ముందుకు సాగుతాయి. భారత జట్టు దీనికి అతీతమేమి కాదు. గత కొన్ని నెలలుగా టీమ్‌ఇండియా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. స్వదేశం, విదేశమన్న తేడా లేకుండా అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. ఈ క్రమంలో అనితరసాధ్యమైన రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నది. మెగాటోర్నీ నాటికి మరో ఐదు వన్డేలు మిగిలున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ఇప్పటికే జట్టుపై ఓ అంచనాకు వచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌ల ద్వారా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పూర్తి క్లారిటీతో ఉంది. ఇన్నాళ్లు జట్టును వేధించిన నాలుగో నంబర్‌కు తోడు ఆల్‌రౌండర్, బౌలింగ్ సమతూకం లాంటి సమస్యలు తీరగా...ప్రపంచకప్ వేదిక ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని జట్టులోకి తీసుకోవాలన్న దానిపై జాతీయ సెలెక్టర్లు అంచనాకు వచ్చారు. మెగాటోర్నీ ప్రారంభం నాటికి గాయాలు దరిచేరకపోతే..దాదాపు ఇదే కూర్పును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుమించి భారీ మార్పులేమి చోటు చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.

రానున్న ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో భారత్ ఒకటి. ప్రస్తుతమున్న ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే టీమ్‌ఇండియాను దీటుగా ఎదుర్కొనే జట్టు కనిపించడం లేదు. దుర్భేద్యమైన బ్యాటింగ్‌కు తోడు ఎలాంటి జట్టునైనా పడగొట్టే బౌలర్లు మన అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నారు. ఒకరికి ఒకరు తీసిపోని విధంగా రాణిస్తూ జట్టులో పోటీ వాతావరణాన్ని నెలకొల్పారు. అటు అనుభవజ్ఞులైన క్రికెటర్లకు తోడు అద్భుత ప్రతిభ కల్గిన క్రికెటర్లతో ప్రస్తుతం మన జట్టు కళకళలాడుతున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై వరుస సిరీస్ విజయాలతో ప్రపంచకప్ టోర్నీకి ముందు మెండైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమ్‌ఇండియా అదే జోరులో మరో మారు కలల కప్‌ను ముద్దాడాలన్న కసితో కనిపిస్తున్నది. కివీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్, ఆ వెంటనే ఐపీఎల్ టోర్నీతో భారత్ బిజీగా గడపనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే పక్షం రోజుల తేడాతో కోహ్లీసేన..ప్రపంచకప్ టోర్నీకి వేదికైన ఇంగ్లండ్‌కు పయనం కానుంది. ఇలా ఊపిరి సలుపని షెడ్యూల్‌తో కనిపిస్తున్న టీమ్‌ఇండియా క్రికెటర్లు గాయాల పాలు కాకపోతే ప్రస్తుతమున్న జట్టులోని ఆటగాళ్లనే ప్రపంచకప్‌నకు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాప్-3 అదుర్స్:
రోహిత్‌శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఈ విధ్వంసక త్రయం ఏ జట్టుకు లేదు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్నా ప్రత్యర్థికి పరాజయం పక్కా. ఇది ఎవరో చెబుతున్న విషయం కాదు. ఈ ముగ్గురు గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న తీరుకు నిదర్శనం. పరుగుల వేటలో తమను మించినవారు ఎవరూ లేరన్నట్లు వీరు చెలరేగితే రికార్డులు దాసోహం కావాల్సిందే. గడిచిన కొన్నేండ్లుగా జట్టు సాధించిన పరుగుల్లో ఈ ముగ్గురు సాధించినవే మూడింట రెండొంతులు ఉన్నాయంటేనే వీరి ఫామ్ ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రత్యర్థి జట్టులో ఎంతటి భీకరమైన బౌలర్లు ఉన్నా..లెక్కచేయని ఈ పరుగుల వీరులు ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నారు. వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ కోహ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుంటే తనదైన రోజున పరుగుల సునామీ సృష్టించేందుకు హిట్‌మ్యాన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మరోవైపు నిలదొక్కుకుంటే ఏ జట్టుకు తలొగ్గని నైజం కల్గిన ధవన్..మీసం మెలితిప్పి తొడకొడితే ప్రత్యర్థి బౌలర్ తోక ముడువాల్సిందే.

తీరిన 'నాలుగు' సమస్య:
స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ తర్వాత నాలుగో నంబర్‌లో ఆస్థాయి ఆటగాని కోసం టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ చేయని ప్రయోగం లేదు, పరీక్షించని ఆటగాడు లేడు. చెప్పుకుంటే పోతే ఒడువని ముచ్చట. నాలుగో నంబర్ కోసం రహానే, మనీశ్ పాండే, కార్తీక్, శ్రేయాస్ అయ్యర్, కేదార్ జాదవ్, రాయుడు, హార్దిక్ పాండ్యా, ధోనీ లాంటి వాళ్లు ప్రయోగాలకు గురైన వారే. అయితే ఈ జాబితాల్లో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు క్రికెటర్ రాయుడు ఆ స్థానానికి తానే సరైనోడినంటూ చాటిచెబుతున్నాడు. గత సీజన్‌లో మెరుపులు మెరిపిస్తూ చెన్నైకి టైటిల్ కట్టబెట్టిన రాయుడు అనూహ్యంగా జాతీయజట్టులోకి దూసుకొచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని ఆసియాకప్ రూపంలో సద్వినియోగం చేసుకుంటూ వెస్టిండీస్ సిరీస్ ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో తన సత్తాఏంటో చూపించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన ఆఖరి వన్డేలో ఆపద్బాంధవునిలా రాణించి ప్రపంచకప్ టోర్నీకి బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాడు. నలుగురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరుకున్న వేళ క్రీజులో కొచ్చిన రాయుడు కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఒడ్డున పడేశాడు. సహచర బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టుకు పోరాడే స్కోరు కట్టబెట్టాడు. ఇదే స్థానం కోసం జాదవ్, కార్తీక్ నుంచి రాయుడుకు పోటీ ఏర్పడుతున్నది. అయితే బౌలింగ్ పరంగా జాదవ్ మెరుగ్గా ఉండటం..ఒత్తిడిలోనూ రాణించే సత్తా ఇతని సొంతం కావడం అదనపు బలంగా కనిపిస్తున్నది. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా అనుభవానికి తగ్గట్లు రాణిస్తున్న కార్తీక్‌పై మేనేజ్‌మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. మ్యాచ్ ఫినిషర్‌గా మన్ననలు అందుకోపోయినా..పరిస్థితులకు తగ్గట్లు బ్యాటు ఝుళిపించడంలో కార్తీక్ తన ఆటతీరును మలుచుకున్నాడు. ఆఖరి ఓవర్లలో కండ్లు చెదిరే బౌండరీలతో విరుచుకుపడటంలో కార్తీక్ ఈమధ్య కాలంలో ముందుంటున్నాడు. కార్తీక్ లాగే బంతిని బలంగా బాదే జాదవ్‌ను తీసుకుంటే అటు బ్యాటింగ్‌కు తోడు బౌలింగ్ లోనూ ఉపయుక్తంగా ఉండే అవకాశముంది. కండ్లు చెదిరే షాట్లు ఆడటంలోనే కాదు..కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో జాదవ్ ముందుంటున్నాడు. 15 మందిలోనే కాదు తుది పదకొండులోనూ చోటు నిలుపుకునే వాళ్లలో కేదార్ ఒకడు. ఇదిలా ఉంటే రాయుడు, కార్తీక్, జాదవ్‌లో ఎవరిని తీసుకోవాలనే ఆలోచన వస్తే..కచ్చితంగా జాదవ్ వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టులో ధోనీ అటు వికెట్‌కీపింగ్‌తో పాటు మ్యాచ్ ఫినిషర్‌గా సేవలందించనున్నాడు. జట్టులో సీనియర్‌గా కుర్రాళ్లకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో మహీ ఎప్పుడూ ముందుంటూనే ఉన్నాడు. ఇది జట్టుకు బాగా ఉపయోగపడనుంది. ఒకవేళ రిజర్వ్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను తీసుకుంటే..ఆల్‌రౌండర్ హార్దిక్‌తో కలిసి జట్టుకు హార్డ్ హిట్టర్లు దొరికినట్లే.

బౌలింగ్ సూపర్

ప్రపంచకప్ టోర్నీకి వేదికైన ఇంగ్లండ్‌లో నలుగురు పేసర్లు తప్పనిసరి. పేస్ బౌలింగ్‌కు స్వర్గధామమైన ఇంగ్లండ్ పిచ్‌లపై అక్కడి పరిస్థితులకు తగ్గట్లు రాణించేందుకు మన బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. గత ఏడాది కాలంగా భువనేశ్వర్, బుమ్రా భారత వన్డే జట్టును ముందుండి నడిపిస్తున్నారు. వీరిద్దరికి తోడు మహ్మద్ షమీ జత కలిశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో అంచనాలకు మించి రాణించడం ద్వారా షమీ..తన బెర్తును ఖాయం చేసుకున్నాడు. వేగానికి స్వింగ్ జోడిస్తూ బంతులు వేయడంలో షమీ దిట్ట. కొత్త బంతితో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో భువీది అందవేసిన చేయి అయితే..ఆఖర్లో యార్కర్లతో విజృంభించడం బుమ్రా నైజం. ఈ ముగ్గురు జతకలిస్తే.. ఏ జట్టు బ్యాట్స్‌మెన్‌కైనా వెన్నులో వణుకుపుట్టాల్సిందే. వీరికి తోడు రిజర్వ్ పేసర్‌గా ఎవరిని తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. శార్దుల్ ఠాకూర్, సిద్ధార్థ్ కౌల్, సిరాజ్, బాసిల్ థంపీ పోటీకి వస్తున్నా.. సెలెక్టర్లు లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ విషయానికొస్తే.. ట్విన్స్‌గా ప్రాచుర్యం పొందిన చాహల్, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి తుదిజట్టులో చాన్స్ దక్కచ్చు. ఇదిలా ఉంటే ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ కోసం 15 మంది కంటే ఎక్కువగా ఎంపిక చేయడానికి వీల్లేదు. దీంతో ప్రయోగాలకు పోకుండా ప్రస్తుతమున్న జట్టునే దాదాపు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా ప్రపంచకప్‌లో ఆడాలన్న ఆశలు పెట్టుకున్న వారు గుండె నిబ్బరం చేసుకోవాల్సిందే.

టీ20 సిరీస్‌కు గప్టిల్ దూరం



వెల్లింగ్టన్: భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్.. వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్‌ను తీసుకున్నారు. 'దురదృష్టవశాత్తు గప్టిల్ నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. ఐదు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఉండటంతో అతను ఆడటం అసాధ్యం. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో గప్టిల్ పాత్ర వెలకట్టలేనిది. ఏదేమైనా అతను తొందరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం' అని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు. భారత్‌తో ఐదో వన్డేకు ముందు వెన్ను నొప్పికి గురైన గప్టిల్.. వచ్చే వారం బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. ఆల్ బ్లాక్స్ కోచ్ జాన్ మిచెల్ కుమారుడు డారెల్ మిచెల్‌కు కివీస్ జట్టులో చోటు కల్పించారు. ఈనెల 6, 8, 10న భారత్, కివీస్ మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి.

కివీస్ జట్టు: విలియమ్సన్ (కెప్టెన్), బ్రాస్‌వెల్, గ్రాండ్‌హోమీ, ఫెర్గుసన్, కుగ్గెల్జిన్, డారెల్ మిచెల్, మున్రో, నీషమ్, సాంట్నెర్, సీఫెర్ట్, సోధీ, సౌతీ, టేలర్.

హోల్డర్‌పై ఓ మ్యాచ్ నిషేధం



దుబాయ్: స్లో ఓవర్ రేట్ కారణంగా.. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో విండీస్ బౌలర్లు నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే రెండు ఓవర్లు తక్కువగా వేశారు. గతేడాది జూన్‌లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ హోల్డర్ బృందం రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఈ రెండు సంఘటనలను పరిగణనలోకి తీసుకున్న మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో.. ఓ మ్యాచ్ నిషేధం విధించాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్ట్‌కు హోల్డర్ అందుబాటులో ఉండడు. నిషేధంతో పాటు హోల్డర్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. ఇతర జట్టు సభ్యులకు 20 శాతం కోత పడింది. శనివారం నుంచి సెయింట్ లూసియాలో విండీస్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కరీబియన్ జట్టు.. వైట్‌వాష్‌పై దృష్టిపెట్టింది.

విరాట్ ఒకటి.. భారత్ రెండు

నంబర్‌వన్‌లోనే బుమ్రా

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్



దుబాయ్: కొత్త ఏడాదిలో అరుదైన సిరీస్‌లు కొల్లగొట్టిన భారత్ వన్డే క్రికెట్ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ ఎగబాకింది. ఆటగాళ్లు కూడా వ్యక్తిగతంగా ఉత్తమ ర్యాంక్‌లను నమోదు చేశారు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్‌లో టీమ్‌ఇండియా 122 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డపై సిరీస్‌లు గెలువడం ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది. ఇంగ్లండ్ (126) అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దక్షిణాఫ్రికా (111) మూడో ర్యాంక్‌లో ఉండగా, సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ (111) నాలుగుకు పడిపోయింది. అయితే ఇరుజట్లకు సమానమైన పాయింట్లు ఉన్నా.. కివీస్ (51)తో పోలిస్తే ఒక మ్యాచ్ తక్కువగా ఆడిన సఫారీ జట్టు (50) దశాంశమానం తేడాతో మూడోస్థానంలో ఉంది. పాకిస్థాన్ (102) ఐదో ర్యాంక్‌లో ఉండగా, ఆస్ట్రేలియా (100) ఆరో ర్యాంక్‌కు పడిపోయింది. బంగ్లాదేశ్ (93), శ్రీలంక (78), వెస్టిండీస్ (72), అఫ్ఘనిస్థాన్ (67) ఏడు నుంచి పది ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నాయి. జింబాబ్వే (52), ఐర్లాండ్ (39), స్కాట్లాండ్ (33), యూఏఈ (15) తర్వాతి ర్యాంక్‌లో ఉండగా, నేపాల్ (15) ర్యాంకింగ్స్ జాబితాలోకి ప్రవేశించింది. యూఏఈపై 2-1తో సిరీస్ గెలువడం నేపాల్‌కు కలిసొచ్చింది.

టాప్‌లోనే కోహ్లీ..
బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (887) తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (854) రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న ఓపెనర్ శిఖర్ ధవన్ (744) పదో ర్యాంక్‌లోనే ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియాపై వరుసగా మూడు అర్ధసెంచరీలతో దుమ్మురేపిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (688) ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. మూడు స్థానాలు ఎగబాకి ప్రస్తుతం 17వ ర్యాంక్‌లో నిలిచాడు. కేదార్ జాదవ్ (590) 35వ, కివీస్‌తో ఆఖరి వన్డేలో చెలరేగిన తెలుగుతేజం అంబటి రాయుడు (574) 42వ, హార్దిక్ పాండ్యా (472) 79వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా (808) టాప్ ర్యాంక్‌ను పదిలం చేసుకున్నాడు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 12 వికెట్లు పడగొట్టిన కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (732) మూడో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. రషీద్ ఖాన్ (788) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ (719) నాలుగో ర్యాంక్‌లోనే కొనసాగుతుండగా, ఐదు స్థానాలు ఎగబాకిన యజ్వేంద్ర చాహల్ (709) ఐదో ర్యాంక్‌లో, 17 స్థానాలు మెరుగుపడ్డ భువనేశ్వర్ (628) 17వ ర్యాంక్‌లో ఉన్నారు. షమీ (563) 30వ, జడేజా (552) 33వ, హార్దిక్ పాండ్యా (482) 53వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జడేజా వరుసగా 16, 17, 19, 25వ ర్యాంక్‌ల్లో ఉన్నారు.


సోమవారం హైదరాబాద్‌లో కోటక్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్న గోపీచంద్

ఆల్ ఇంగ్లండ్ గెలుస్తాం!

గోపీచంద్ ఆశాభావం

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లండ్ టైటిల్‌ను ఈ ఏడాది సాధించే అవకాశాలున్నాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అద్భుత నైపుణ్యం ఉన్న ముగ్గురు క్రీడాకారుల్లో ఒకరు 18 ఏండ్ల కరువును తీరుస్తారన్నాడు. 'ఈ ఏడాది మన ప్లేయర్లలో ఒకరు ఆల్‌ఇంగ్లండ్ టైటిల్‌ను సాధిస్తారనే నమ్మకం ఉంది. సైనా, సింధు, శ్రీకాంత్ మంచి ఫామ్‌లో ఉన్నారు. గతేడాది మెరుగైన ప్రదర్శన చేసిన వీళ్లు ఈ ఏడాది మెగా ఈవెంట్‌లో కూడా రాణిస్తారు. సైనా ఇండోనేషియా గెలిచింది. సింధు కూడా బాగానే ఆడుతున్నది. కాబట్టి ఈ ఇద్దరికి కాస్త ఎక్కువ అవకాశాలుంటాయి' అని గోపీ పేర్కొన్నాడు. 1980లో ప్రకాశ్ పదుకొనే, 2011లో గోపీచంద్.. ఆల్‌ఇంగ్లండ్ టైటిల్స్‌ను గెలిచారు. ఆ తర్వాత మరెవరికీ ఇది సాధ్యంకాలేదు.

సౌరాష్ట్ర ఎదురీత

తొలి ఇన్నింగ్స్‌లో 158/5

విదర్భ 312 ఆలౌట్


పుజారా (1)

నాగ్‌పూర్: విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర ఎదురీదుతోంది. స్పిన్నర్ ఆదిత్య సర్వాటే (3/55) మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీంతో సోమవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. స్నెల్ పటేల్ (87 నాటౌట్), పరేక్ మన్కడ్ (16 నాటౌట్) క్రీజులో ఉన్నారు. విదర్భ స్పిన్నర్ ఆదిత్యతో పాటు అక్షయ్ వాఖరే (2/42) బంతిని బాగా టర్న్ చేయడంతో సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్నారు. 18 పరుగులకే దేశాయ్ (10) ఔటైనా.. స్నెల్ యాంకర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఔట్ నుంచి బయటపడటంతో.. సహచరులతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జడేజా (18)తో కలిసి రెండో వికెట్‌కు 61 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చారు. జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజార (1)కు ఆదిత్య ఊహించని ఝలక్ ఇచ్చాడు. క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న అతన్ని ఓ అద్భుతమైన ఫ్లిప్పర్‌తో బోల్తా కొట్టించాడు. స్వల్ప విరామాల్లో అర్పిత్ (13), షెల్డన్ జాక్సన్ (9) ఔట్‌కావడంతో సౌరాష్ట్ర పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం సౌరాష్ట్ర ఇంకా 154 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు 200/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 120.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అక్షయ్ ఖర్నేవార్ (73 నాటౌట్), అక్షయ్ వాఖరే (34) నిలకడగా ఆడారు. సౌరాష్ట్ర పేస్-స్పిన్ కాంబినేషన్‌ను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 78 పరుగులు జత చేశారు. అక్షయ్ ఔటైన తర్వాత ఓ ఎండ్‌లో ఖర్నేవార్ నిలకడగా ఆడినా.. ఉమేశ్ యాదవ్ (13), రజనీష్ గుర్బానీ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా.. 300ల స్కోరు దాటింది. ఉనాద్కట్ 3, సకారియా, మక్వానా చెరో 2 వికెట్లు తీశారు.

సెన్సెక్స్	నిఫ్టీ
36,583	10,912
↗113	↗19

ముడి చమురు (బ్రెంట్) ↘ 62.44 డాలర్లు

బంగారం ధరలు

న్యూఢిల్లీ(రూ.లలో)	
24 క్యారెట్లు	34,450
22 క్యారెట్లు	34,300
వెండి (కిలో)	41,530

విదేశీ మారకం

కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
అమెరికా డాలర్	68.20	74.70
యూరో	77.90	85.90
బహ్రెయిన్ దినార్	181.90	193.90
కువైట్ దినార్	225.50	238.50
సౌదీ రియాల్	17.70	19.50
యూఏఈ దిర్హామ్	18.30	19.90

చికెన్ ధరలు (రూ.లలో)

ఫారంధర	74.00
రిటైల్ లైవ్	96.00
డ్రెస్డ్	139.00
స్కిన్‌లెస్	158.00

నెక్ (వంద గుడ్లకు) (రూ.లలో)

హైదరాబాద్	400-00
రంగారెడ్డి	400-00
మెదక్	400-00
కరీంనగర్	402-00
వరంగల్	402-00
రిటైల్ ప్రైస్	4-60

పిచాయ్‌పై అపనమ్మకం!

గూగుల్ ఉద్యోగుల్లో సడలుతున్న విశ్వాసం • తాజా అధ్యయనంలో వెల్లడి



కాలిఫోర్నియా, ఫిబ్రవరి 4: ప్రతిభకు పట్టం కట్టడంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతిభావంతులను వెలికితీయడం, వారికి అవకాశాలను ఇవ్వడంలోనూ గూగుల్‌దే అగ్రస్థానం. అందుకే అత్యంత లాభదాయక ఇంటర్నెట్ సంస్థగా ఈ సెర్చింజన్ వెలుగొందుతున్నది. అలాంటిది నైపుణ్యం, సామర్థ్యం, తెలివితో తొణికిసలాడే గూగుల్ నాయకత్వంపై ఇప్పుడు సంస్థ ఉద్యోగుల్లో అపనమ్మకం ఏర్పడుతున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ విజన్‌పై ఉద్యోగుల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నదని ఇటీవలి ఓ అధ్యయనంలో తేలింది. గూగులెగిస్ట్ పేరిట జరిగిన వార్షిక అంతర్గత అభిప్రాయ సేకరణలో సంస్థ అభివృద్ధికి పిచాయ్ అనుసరిస్తున్న విధానాలు ప్రభావవంతంగా ఉంటున్నాయా? అన్నదానిపై 78 శాతం మంది ఉంటున్నాయి అని సమాధానమిచ్చారు. ఇంకేం మెజారిటీ ఉద్యోగులు మన పిచాయ్‌కే మద్దతు పలికారుగా.. అనుకోకండి. గతేడాదితో పోల్చితే ఇది తక్కువ. నిరుడు 88 శాతం మంది పిచాయ్ విజన్‌ను విశ్వసించారు. ఈసారి 10 శాతం తగ్గింది. 22 శాతం మంది పిచాయ్‌కి వ్యతిరేకంగా ఓటేశారు.

భవిష్యత్తుపై లేని భరోసా

ఇక భవిష్యత్తులో గూగుల్‌ను సమర్థవంతంగా పిచాయ్, ఆయన నేతృత్వంలోని బృందం నడిపిస్తుందా? అన్న ప్రశ్నకు బదులుగా 74 శాతం మంది అనుకూలంగా స్పందించారు. గతంతో పోల్చితే ఇది కూడా 18 శాతం తగ్గిపోయింది. అలాగే పిచాయ్ నిర్ణయాలు, వ్యూహాలు, వైవిధ్యం తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకూ పోయినసారితో చూస్తే మద్దతు పడిపోవడం గమనార్హం. పిచాయ్ నిర్ణయాలు, వ్యూహాలతో గూగుల్ ప్రదర్శన గొప్పగా ఉంటుందా? అంటే 75 శాతం మంది అవునని చెప్పారు. క్రిందటిసారితో పోల్చితే 13 శాతం తక్కువ. అలాగే పిచాయ్ ఆలోచనలు, దృక్పథం సంస్థ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయా? అన్నదానికి 79 శాతం అంగీకరించారు. నిరుడుతో చూస్తే 12 శాతం తగ్గిపోయింది. గూగుల్‌కు సరైన ప్రాధాన్యాలున్నాయా? అన్నదానికి 66 శాతం ఊ కొట్టగా, గతంలో కంటే ఇది 13 తక్కువ. గూగుల్ భవిష్యత్తుపై ఆత్రుతతో ఎదురుచూస్తున్నారా? అన్నదానికి 78 శాతం అవునని చెప్పారు. ఇది కూడా పోయినసారితో చూస్తే 11 శాతం మంది తగ్గిపోయారు. ఇతర సంస్థల ఉద్యోగులతో పోల్చితే గూగుల్‌లో తమ జీతాలు పోటీకరంగానే ఉన్నాయా? అన్నదానికీ 54 శాతం మందే అవునన్నారు. గతంతో చూస్తే 11 శాతం తక్కువ. ప్రస్తుతం గూగుల్‌ను వీడాలన్న ఆలోచనేదీ తమకు లేదు అన్న ప్రశ్నకు బదులుగా 74 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. పోయినసారి కంటే ఇది 2 శాతం తక్కువ. కాగా, ఉద్యోగుల అభిప్రాయాలు, ఆందోళనలు నిజమేనా? అని తెలుసుకోవడానికి.. ఈ ఫలితాలను గూగుల్ తమ ఉద్యోగులందరితోనూ పంచుకున్నది. ఈసారి సర్వేలో 89 శాతం ఉద్యోగులు పాల్గొన్నారు.

గతేడాది నుంచే లుకలుకలు

ఇదిలావుంటే గూగుల్ అధికారప్రతినిధి తాజా సర్వే ఫలితాలపై స్పందించేందుకు నిరాకరించారు. గతేడాది గూగుల్‌లో తీవ్ర సంఘర్షణకర పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు, యాజమాన్యం మధ్య బాహాటంగానే ఉద్రిక్తతలు చెలరేగాయి. కాంట్రాక్టు సిబ్బంది ప్రయోజనాల అంశం, కృత్రిమ మేధస్సు వినియోగంలో నీతి వంటి ఎన్నో అంశాలపై పెద్ద ఎత్తునే వర్కర్లు, మేనేజ్‌మెంట్ మధ్య గొడవలు జరిగాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను పెద్ద ఎత్తున చెల్లింపులు జరిపి సంస్థ వదిలించుకుందన్న వార్తలూ ఉద్యోగుల్లో అలజడిని రేపాయి. దీనివల్ల ఇతర సంస్థలకు ప్రతిభావంతులు వెళ్లిపోవడం మొదలవగా, ప్రకటనలు తదితర ఇతర వ్యాపారాలే లాభదాయకంగా ఉన్న దుస్థితి తయారైంది. తాజా సర్వే నేపథ్యంలో గూగుల్ అంచనాలు అన్ని అంశాల్లో పేలవంగా ఉంటున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుష్ప్రవర్తన నిరూపితమైతే వేగంగా చర్యలు ఉంటున్నాయా? అన్నదానికి 53 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. దీంతో దాదాపు సగం మందిలో ఈ విషయంలో అసంతృప్తి, అభద్రతాభావం నిండిపోయిందని తేటతెల్లమవుతున్నది. వేతనాల విషయంలోనూ 44 శాతం మంది పెదవి విరుస్తున్నట్లు బహిర్గతమైంది. అయినప్పటికీ ఇంకా 86 శాతం మంది గూగుల్‌లో పనిచేసేందుకే ఇష్టపడుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో జాగ్రత్త

న్యూఢిల్లీ: తమ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను సోమవారం గూగుల్ అప్రమత్తం చేసింది. మీ విలువైన సమాచారం అపహరణకు గురికాకుండా ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. ఫోన్ స్క్రీన్‌కు యూనిక్ పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలని సూచించిన గూగుల్.. అప్లికేషన్ల విషయంలో ఏమరుపాటు తగదని హితవు పలికింది. 'సెక్యూరిటీచెక్‌కియా' అనే ప్రచారంలో భాగంగా గూగుల్ ఈ మేరకు తమ కస్టమర్లకు సలహాలిచ్చింది. మంగళవారం ఇంటర్నెట్ భద్రతా దినం అవగా, దీన్ని పురస్కరించుకుని గూగుల్ ఈ ప్రచారాన్ని చేపట్టింది. 'టెక్నాలజీ నేడు మన జీవనంలో ఓ భాగమైపోయిన నేపథ్యంలో మోసగాళ్లకు బలికాకూడదనే సదుద్దేశ్యంతో ఆన్‌లైన్ జాగ్రత్తలను సూచిస్తున్నాం' అని గూగుల్ ఇండియా ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ సునితా మహంతి అన్నారు. వినియోగదారుల డేటా సురక్షితంగా ఉండేలా తమ ఉత్పత్తుల్లో అన్ని రకాల రక్షణ చర్యలను తీసుకుంటామని, అయినప్పటికీ కస్టమర్లు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదమని చెప్పారు. తెలిసో.. తెలియకో కొన్ని అప్లికేషన్లను క్లిక్ చేస్తే నష్టం వాటిల్లవచ్చని, కాబట్టి అనవసరమైన వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమమని ఓ బ్లాగ్‌లో పిలుపునిచ్చారు.

ఒకేరోజు రూ.340 పెరిగిన పసిడి

రూ.34,450 పలికిన తులం ధర



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గడిచిన కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న అతి విలువైన లోహాల ధరలు ఎగువ ముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.340 పెరిగి రూ.34,450 పలికింది. దేశీయంగా ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మద్దతు పలుకడం వల్లనే ధరలు ఎగువ ముఖం పట్టాయని ఆల్ ఇండియా సరాఫ అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పసిడితోపాటు వెండి మరింత బలపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో కిలో వెండి ధర రూ.130 అందుకొని రూ.41,530గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ దేశీయంగా ధరలు పెరుగడం విశేషం. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,312.20 డాలర్లు పలుకగా, వెండి 15.83 డాలర్ల వద్ద ఉన్నది.

తగ్గుముఖం పట్టిన ఎఫ్‌డీఐలు

ఏప్రిల్-సెప్టెంబర్‌లో 22.65 బిలియన్ డాలర్లకు



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: గడిచిన కొన్ని సంవత్సరాలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్న భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కేవలం 22.66 బిలియన్ డాలర్లను మాత్రమే వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 25.35 బిలియన్ డాలర్లతో పోలిస్తే 11 శాతం తగ్గినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయినప్పటికీ కీలక రంగాలు అత్యధికంగా ఎఫ్‌డీఐలను ఆకట్టుకున్నాయి. వీటిలో ఆర్థిక సేవల విభాగంలోకి 4.91 బిలియన్ డాలర్లు రాగా, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్‌లోకి 2.54 బిలియన్ డాలర్లు, టెలి కమ్యూనికేషన్స్‌లోకి 2.17 బిలియన్ డాలర్లు, ట్రేడింగ్ 2.14 బిలియన్ డాలర్లు, కెమికల్స్ 1.6 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ రంగంలోకి 1.59 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. దేశాల విషయానికి వస్తే సింగపూర్ నుంచి 8.62 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా, మారిషస్ నుంచి 3.88 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ నుంచి 2.31 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 1.88 బిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 970 మిలియన్ డాలర్లు, బ్రిటన్ నుంచి 845 మిలియన్ డాలర్లు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు ఐదేండ్ల కనిష్ఠ స్థాయి 44.85 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

మూడు ప్రభుత్వ బీమా సంస్థల విలీనం



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: మూడు ప్రభుత్వరంగ బీమా సంస్థల విలీనం వచ్చే ఏడాది పూర్తికానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయనున్నట్లు 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విలీనాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిచేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గత శుక్రవారం ప్రకటించి న మధ్యంతర బడ్జెట్‌లో ఈ విలీన ప్రక్రియ కొనసాగుతున్నదని, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తికానున్నదని తెలిపింది. మార్చి 31, 2017 నాటికి ఈ మూడు కంపెనీలు 200 బీమా ఉత్పత్తులను విక్రయిస్తుండగా, మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.41, 461 కోట్లుగా ఉన్నాయి. 44 వేల మంది సిబ్బంది కలిగిన ఈ మూడు సంస్థల నికర విలువ రూ.9,243 కోట్లుగా నమోదైంది. విలీనం తర్వాత ఏర్పడనున్న ఈ సంస్థ.. నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో రూ.1.2 –1.5 లక్షల కోట్ల నికర విలువతో అతిపెద్ద సంస్థగా అవతరించనున్నది. ఇందుకు సంబంధించి త్వరలో కన్సల్టెంట్‌ను నియమించబోతున్నది కేంద్ర ప్రభుత్వం.

ఐడీబీఐ బ్యాంక్ నష్టం మూడింతలు

క్యూ3లో రూ.4,185 కోట్లుగా నమోదు



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రభుత్వరంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,185.48 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,524.31 కోట్ల నష్టంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.7,125.20 కోట్ల నుంచి రూ.6,190.94 కోట్లకు పడిపోయినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ(ఎన్‌పీఏ) 29.67 శాతానికి ఎగబాకాయి. గతేడాది ఇది 24.72 శాతంగా ఉన్నది. అయినప్పటికీ నికర ఎన్‌పీఏ మాత్రం 16.02 శాతం నుంచి 14.01 శాతానికి తగ్గడం విశేషం. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.5,074.80 కోట్ల స్థాయిలో నిధులను కేటాయించింది. గతేడాది కేటాయించిన రూ.3,649.82 కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగాయి. మొండి బకాయిలను వసూలు చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండటం బ్యాంక్‌కు కలిసొస్తున్నది. గడిచిన మూడు నెలల్లో రూ.3,440 కోట్ల ఎన్‌పీఏలను వసూలు చేయగలిగింది బ్యాంక్. సంస్థ ఇక నుంచి ఎల్‌ఐసీ వశమైంది. బ్యాంక్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఎల్‌ఐసీ రూ.21,624 కోట్ల నిధులను వెచ్చించింది. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఇంట్రాడేలో 7 శాతానికి పైగా నష్టపోయిన బ్యాంక్ షేరు ధర చివరకు 4.07 శాతం తగ్గి రూ.50.65 వద్ద ముగిసింది.

పేరు మారనున్న ఐడీబీఐ బ్యాంక్

ఐడీబీఐ బ్యాంక్ పేరు త్వరలో ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్ లేదా ఎల్‌ఐసీ బ్యాంక్‌గా మారబోతున్నది. ఇందుకు సంబంధించి సోమవారం జరిగిన ఐడీబీఐ బ్యాంక్ బోర్డు ఈ ప్రతిపాదన చేసింది. బ్యాంక్‌లో అత్యధిక వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసిన విశేషం తెలిసిందే. 60 ఏండ్లకు పైగా బీమా రంగ సేవలు అందించిన ఎల్‌ఐసీ.. ఐడీబీఐ బ్యాంక్‌లో అత్యధిక వాటా కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ పేరు మార్పునకు రిజర్వు బ్యాంక్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతించాల్సి ఉంటుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేరు హోల్డర్ల అనుమతి కూడా తీసుకోనున్నది.

హైదరాబాద్‌లో సిర్కా వుడ్ స్టూడియో

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా.. సిర్కా ఇటలీ వుడ్ కోటింగ్ సంస్థ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. దక్షిణ భారతదేశంలో ఇలాంటి స్టూడియోను ఏర్పాటు చేయడం ఇది మూడోది. ఇప్పటిదాకా బెంగళూరు, చెన్నైల్లో రెండు స్టూడియోలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లో వుడ్ కోటింగ్ మార్కెట్ వార్షిక విలువ రూ.100 కోట్లకు చేరుకుందని.. ఏటా ఇరవై శాతం చొప్పున ఈ మార్కెట్ వృద్ధి చెందుతుందని సంస్థ అంచనా వేస్తున్నది. సిర్కా వుడ్ కోటింగ్ సంస్థ నగరానికి చెందిన పలు ఉత్పత్తి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. మొత్తం మూడు వందలకు పైగా విభిన్నమైన షేడ్లను వినియోగదారులకు అందిస్తామని సంస్థ తెలియజేసింది.

రెనో నుంచి నూతన క్విడ్

- ప్రారంభ ధర రూ.2.67 లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఫ్రెంచ్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ రెనో..ఎంట్రీలెవల్ కారైన క్విడ్‌లో సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. పాతదాంతో పోలిస్తే భద్రత ప్రమాణాలను మెరుగుపరిచిన ఈ కారు రూ.2.67 లక్షల నుంచి రూ.4.63 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంకు సంబంధించినవి. 0.8 లీటర్లు, 1 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు మాన్యువల్, ఆటోమోటెడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారుడికి సంస్థ కల్పించింది. భద్రత ప్రమాణాలను మెరుగుపరుచడంలో భాగంగా ఈ కారులో పెడెస్ట్రియన్ సెఫ్టీ, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ కలిగిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లు ఉన్నాయి. అలాగే డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, స్పీడ్ అలర్ట్, 17.64 సెంటిమీటర్ల టచ్‌స్క్రీన్ మీడియా, నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి.ఈ కారు ఇప్పటివరకు 2.75 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

రిలయన్స్ దన్నుతో...

వరుసగా మూడో రోజు లాభపడిన సెన్సెక్స్



ముంబై, ఫిబ్రవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో తీవ్ర ఊగిసలాడిన స్టాక్ మార్కెట్లకు బ్లూచిప్ సంస్థయైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా లాభపడం, రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్ష నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లలో భారీగా నిధులు కుమ్మరించడం సూచీలకు మరింత జోష్‌నిచ్చింది. ఫలితంగా రోజంతా 400 పాయింట్లకు పైగా ట్రేడింగ్ జరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ చివరకు 113.31 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 36,582.74 వద్ద ముగిసింది. వరుసగా ఇలా లాభాల్లోకి రావడం ఇది మూడోసారి. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 18.60 పాయింట్లు బలపడి 10,912.25 వద్ద స్థిరపడింది. దేశీయ సంస్థలపై మదుపరులు దృష్టి సారించడం, వినిమయం, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం కూడా సూచీలు పుంజుకోవడానికి దోహదపడ్డాయని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 3.52 శాతం లాభపడి రూ.1,291.15 వద్ద ముగిసింది. ఈ షేరు 139.52 పాయింట్లకు సమానంగా నిలిచింది. వీటితోపాటు ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, టీసీఎస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌ల షేర్లు మూడు శాతానికి పైగా లాభపడ్డాయి. కానీ పవర్‌గ్రిడ్, యెస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా, మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్‌ల షేర్లు 3.13 శాతం వరకు నష్టపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను చివరి పరపతి సమీక్షను రిజర్వు బ్యాంక్ ఈ గురువారం ప్రకటించడనుండటంతో వడ్డీరేట్లకు సంబంధించిన షేర్లు యథాతథంగా కొనసాగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత పరిస్థితి కొనసాగనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వు ప్రకటించడం, చైనా మందకొడి వృద్ధి కారణంగా భారత్ పెట్టుబడుల కేంద్రంగా మారిందని అశిక గ్రూపు ప్రెసిడెంట్ పరాస్ బోత్రా తెలిపారు. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒక్కశాతంకు పైగా పతనం చెందాయి.

ఆర్‌కామ్ ఢమాల్

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) భారీ పతనాన్ని మూట గట్టుకున్నది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లింపులు జరు పడంలో విఫలమైన నేపథ్యంలో కంపెనీ దివాలా ప్రక్రియకు మొగ్గుచూపుతున్నట్లు ప్రకటించడంతో ఒక దశలో 50 శాతానికిపైగా పతనం చెందిం ది. చివరకు 34.91 శాతం పతనంతో రూ.7.55 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 48.27 శాతం తగ్గి రికార్డు స్థాయి రూ.6కి పతనమైంది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు 34.91 శాతం తగ్గి రూ.7.55 వద్దకు జారుకున్నది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.1,120.02 కోట్లు తగ్గి రూ.2,087.98 కోట్లుగా నమోదైంది. గ్రూపునకు చెందిన ఇతర కంపెనీల షేర్లు కూడా భారీగా తగ్గాయి. రిలయన్స్ పవర్ 35.10 శాతం పతనమవగా, రిలయన్స్ క్యాపిటల్ 19.80 శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రా 14.87 శాతం, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ 14.72 శాతం తగ్గాయి. నికరంగా ఈ ఐదు సంస్థల మార్కెట్ విలువ రూ.5,830.72 కోట్లు తరిగిపోయింది. ప్రస్తుతం ఆర్‌కామ్‌కు రూ.46 వేల కోట్ల అప్పు ఉన్నది.

రూపాయి 55 పైసలు డౌన్

రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తదుపరి సమీక్ష కంటే ముందు దేశీయ కరెన్సీ భారీగా పతనం చెందింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం 55 పైసలు తగ్గి రూ.71.80 వద్ద ముగిసింది. డిసెంబర్ 17 తర్వాత కరెన్సీకి ఇదే అతి తక్కువ విలువ. వరుస రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ ఏకంగా 72 పైసలు పతనం చెందినట్లు అయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, అమెరికా ఉద్యోగ కల్పనలో భారీ వృద్ధిని నమోదు చేసుకోవడం, కీలక రంగాల్లో వృద్ధి మసకబారుతుండటం రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్ తెలిపారు. అలాగే ఈ నెల 5 నుంచి 7 వరకు జరుగనున్న రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్షపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రూ.71.57 వద్ద ప్రారంభమైన డాలర్–రుపీ ఎక్స్ఛేంజ్ రేటు ఒక దశలో రూ.71.82 కనిష్ఠ స్థాయిని తాకింది. ఈ పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగడం భారీ పతనాన్ని తగ్గించుకోగలిగింది. చివరకు 55 పైసల నష్టంతో రూ.71.80 వద్ద ముగిసింది. గత శుక్రవారం రూపాయి విలువ 17 పైసలు తగ్గి రూ.71.25 వద్ద స్థిరపడింది. వరుసగా ఐదో రోజు కూడా బ్రెంట్ క్రూడాయిల్ పెరగడం, గడిచిన వారం రోజుల్లో ఏకంగా 6 శాతం ఎగబాకడంతో రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచిందని పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 3.4 శాతంగా ఉంటుందని అంచనాలు కూడా రూపాయి పతనానికి ఆజ్యంపోశాయి.



- మూడేండ్లలో మూడింతలైన నకిలీ ఖాతాలు
- తాజా సంస్థాగత నివేదికలో వెల్లడి

ఫేస్‌బుక్‌లో పెరిగిన కేటుగాళ్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 4: గడిచిన మూడేండ్లలో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు మూడింతలకు పైగా పెరిగినట్లు ఓ తాజా నివేదిక ద్వారా స్పష్టమైంది. 250 మిలియన్లకుపైగా డూప్లికేట్ అకౌంట్లు ఉన్నట్లు ఈ ఫేస్‌బుక్ వార్షిక రిపోర్టులో వెల్లడైంది. దీంతో రిజిస్టర్డ్ ఫేస్‌బుక్ యూజర్లైన నెలసరి యాక్టివ్ యూజర్లు (ఎంఏయూలు) ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గతేడాది చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లోని ఎంఏయూల్లో దాదాపు 11 శాతం నకిలీ ఖాతాదారులే కావచ్చని ఫేస్‌బుక్ అంచనా వేస్తున్నది. 2015లో ఇది 5 శాతంగానే ఉండగా, నాడు డిసెంబర్ 31నాటికి ఎంఏయూలు 1.59 బిలియన్లుగా ఉన్నారని, 2018 డిసెంబర్ ఆఖరుకు 2.32 బిలియన్లకు పెరిగారని పేర్కొన్నది. కాగా, అభివృద్ధి చెందిన దేశాల కంటే ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో డూప్లికేట్ల జోరు ఎక్కువగా ఉందని ఫేస్‌బుక్ భావిస్తున్నది. నకిలీ ఖాతాలతోపాటు తప్పుడు ఖాతాలూ 2018 ఆఖరు త్రైమాసికంలో సుమారు 5 శాతం ఉండొచ్చని అంటున్నది. ఇదిలావుంటే రోజువారి యాక్టివ్ యూజర్లు నిరుడు డిసెంబర్‌లో 9 శాతం పెరిగి 1.52 బిలియన్లకు పెరిగారని, 2017 డిసెంబర్‌లో 1.40 బిలియన్లుగా ఉన్నారని ఈ సందర్భంగా ఫేస్‌బుక్ తెలియజేసింది.

పావు శాతం తగ్గొచ్చు

- ఆర్బీఐ పాలసీపై ఎస్‌బీఐ అంచనా



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కీలక వడ్డీరేటు పావు శాతం మేర తగ్గే వీలుందని ఎస్‌బీఐ రిసెర్చ్ అభిప్రాయపడింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్ష జరుగనున్నది. ఈ క్రమంలో సోమవారం ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక.. రెపో రేటు 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ).. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్న దృష్ట్యా ఈసారి రెపో రేటును పావు శాతం మేర తగ్గించే అవకాశాలు లేకపోలేదని చెప్పింది. ఈ ద్రవ్యసమీక్ష ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను జరుగుతున్న చివరి ద్రవ్యసమీక్ష అవగా, దాస్ నేతృత్వంలో జరుగుతున్న తొలి ద్రవ్యసమీక్ష. 'ఈ నెలలో ఆర్బీఐ తమ వైఖరిని మార్చుకోవచ్చని మేము భావిస్తున్నాం. కానీ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వడ్డీరేట్ల కోతకు అవకాశం ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019–20)గాను ఏప్రిల్‌లో జరిగే తొలి ద్వైమాసిక సమీక్షలో రేట్ల తగ్గింపునకు ఆస్కారం ఉన్నది' అని పేర్కొన్నది. గడిచిన మూడు ద్వైమాసిక ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచింది. అంతకుముందు రెండు సమీక్షల్లో మాత్రం 25 బేసిస్ పాయిం ట్ల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావ డం, వృద్ధిరేటు కూడా పురోగమిస్తుండటం.. ఈసారి ద్రవ్యసమీక్షలో కోతలకు అవకాశమిస్తున్నదని ఎస్‌బీఐ రిసెర్చ్ అభిప్రాయపడింది.

ఐఏఎస్ ఆత్మకథను ఆవిష్కరించిన గవర్నర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపీవీఎన్ శర్మ ఆత్మకథ 'నరుని సేవలో నారాయణుడు' పుస్తకాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ ఆర్ పద్మనాభరావు రచించారు. ఏపీవీఎన్ శర్మ మానవత్వానికి, మంచితనానికి మారుపేరుగా నిలిచారని గవర్నర్ ప్రశంసించారు. 1974 బ్యాచ్‌కు చెందిన శర్మ అంకితభావంతో విధులను నిర్వహించి ప్రజలకు సేవలనందించి బ్యూరోక్రాట్లకు మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. శర్మ ఎక్కడ పనిచేసినా, ఏ రకమైన విధులు నిర్వహించినా తనదంటూ ప్రత్యేక ముద్రవేశారని అన్నారు. శర్మ ఆత్మకథను రాసిన డాక్టర్ ఆర్ పద్మనాభరావును గవర్నర్ అభినందించారు.



సోమవారం రాజభవన్ దర్బార్‌హాలులో డాక్టర్ పద్మనాభరావు రచించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపీవీఎన్ శర్మ ఆత్మకథ 'నరుని సేవలో నారాయణుడు' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. చిత్రంలో విమలానరసింహన్, రచయిత పద్మనాభరావు కూడా ఉన్నారు.

అగ్రదేశాలతో కలిసి అంగారకుడిపై పరిశోధన

ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్



సోమవారం కుత్బుల్లాపూర్‌లో ఇన్‌కాయిస్ 20వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్

దుండిగల్, నమస్తే తెలంగాణ: అంతరిక్ష పరిశోధనలో అగ్రగాములైన దేశాలతో కలిసి భారత్ అంగారకుడి మీద మానవుడి మనుగడపై పరిశోధనలు ముమ్మరం చేసిందని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్ తెలిపారు. నగర శివారు కుత్బుల్లాపూర్‌లో భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం(ఇన్‌కాయిస్) 20వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం జరిగింది. ఇన్‌కాయిస్ సిబ్బంది, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని తీర ప్రాంత దేశాలకు నాణ్యమైన సేవలందిస్తుండటంపై సంతోషం వ్యక్తంచేశారు. ఇన్‌కాయిస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్సెస్సీ షెనాయ్ మాట్లాడుతూ.. ఇన్‌కాయిస్ మొదటి సంచాలకుడు డాక్టర్ రాధాకృష్ణన్ వార్షికోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. 20 ఏండ్లుగా ఇన్‌కాయిస్ సాధించిన విజయాలను వివరించారు. అనంతరం ఇన్‌కాయిస్ శాస్త్రవేత్తలు రూపొందించిన రీజినల్ అనాలసిస్ ఆఫ్ ఇండియన్ ఓసియన్ (రెయిన్) సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్‌కాయిస్, స్పేస్‌కు సంబంధించి నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రాధాకృష్ణన్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది, పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

పీహెచ్‌డీలకు నిధులు ఇస్తాం

ఏఐసీటీఈ డిప్యూటీ డైరెక్టర్ నీతూభగత్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా పీహెచ్‌డీలు పూర్తిచేయడానికి విద్యార్థులకు అవసరమైన నిధులు మంజూరుచేస్తామని అఖిల భారత సాంకేతిక విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ నీతూభగత్ చెప్పారు. ఇందుకు పంపించే దరఖాస్తులను పరిశీలించి నిధులు మంజూరుచేస్తామని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో నిర్వహించిన 9వ ఉన్నత విద్య, మానవ వనరుల అభివృద్ధి సదస్సులో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో నాణ్యమైన విద్యావిధానం అందుబాటులోకి తేవడం, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడానికి ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశామని చెప్పారు. మొత్తం 20 లక్షల ఇంజినీరింగ్ సీట్లలో 60 శాతం సీట్లు మాత్రమే నిండుతున్నాయని, 30 శాతం మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆమె చెప్పారు. పెరిగిన ప్రైవేటు కాలేజీల వల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడంలేదని, ఈ క్రమంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు ఇక కొత్తగా అనుమతి ఇవ్వకూడదని ఏఐసీటీఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. భారీ పెట్టుబడులతో, వరల్డ్‌క్లాస్ వసతులతో ముందుకొస్తే ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించే అంశాన్ని ఏఐసీటీఈ పరిశీలిస్తుందని చెప్పారు.

విలీన పంచాయతీలపై ముగిసిన వాదనలు

- తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు
- పట్టణీకరణ, జనాభా ప్రాతిపదికన శాస్త్రీయంగా విలీనం
- న్యాయస్థానానికి ప్రభుత్వం వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల చట్ట సవరణ ద్వారా గ్రామాల విలీనంపై దాఖలైన వందకు పైగా పిటిషన్లపై సోమవారం హైకోర్టు సమగ్ర విచారణ చేపట్టింది. అటు ప్రభుత్వం, ఇటు పిటిషనర్ల తరపున వాదనలు ముగియటంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ప్రకటించింది. గ్రామాల విలీనంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కోల్పోతామని.. ఆ పథకంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నవారు చాలా మంది ఉన్నారని సోమవారం పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఇండ్లు, ఇతర నిర్మాణాల అనుమతులకు భారీ రుసుములు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రారావు వాదనలు వినిపిస్తూ సమగ్ర అధ్యయనం, సర్వే తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఉపాధిహామీపై ఆధారపడ్డ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలను విలీనం చేయలేదని తెలిపారు. గ్రామాల్లో భూములు, నిర్మాణ అనుమతులకు సంబంధించి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకే ప్రభుత్వం శాస్త్రీయంగా పంచాయతీల విలీనం చేపట్టిందని తెలిపారు.

నీటిని ఒడిసిపట్టాలి

సీఎం ఆదేశంతో కసరత్తు ప్రారంభించిన నీటిపారుదలశాఖ

వాగులు, వంకలపై చెక్‌డ్యాంల నిర్మాణంపై అధ్యయనం

ఇంజినీర్లకు అవగాహన కోసం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని నదులు, వాగుల పునరుజ్జీవానికి అనువైన చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించాలి.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, అంచనా వ్యయాలతో సమగ్ర నివేదిక సమర్పించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ రంగంలోకి దిగింది. విశ్రాంత ఇంజినీర్-ఇన్-చీఫ్ విజయప్రకాశ్ నేతృత్వంలో ఇంజినీర్ల బృందం సమగ్ర అధ్యయనంపై కసరత్తు ప్రారంభించింది. ఇందుకు క్షేత్రస్థాయిలోని మైనర్ ఇరిగేషన్ ఇంజినీర్లకు సోమవారం జలసౌధలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు తొలుత సీఎం కేసీఆర్ చేసిన సూచనలు, వాటి లక్ష్యాలను వివరించారు. తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు చాలాకాలం కిందటే ప్రధాన నదులు, వాటి ఉపనదులపై చెక్‌డ్యాంలు, ఆనకట్టలు నిర్మించి నీటిని వినియోగించుకొంటున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంజీరా నదిపై తిరిగినపుడు కనిపించిన చెక్‌డ్యాంలు, ఆనకట్టలు తెలంగాణలో కూడా ఏర్పాటుచేయాలని ఆశించానని.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో తనకల నిజం కాబోతున్నదని సంతోషం వ్యక్తంచేశారు. వీలున్నచోట్ల షేక్‌హ్యాండ్ చెక్‌డ్యాంలు నిర్మించాలని సూచించారు. జహీరాబాద్ గొట్టిగానిపల్లె గ్రామంలో ఒకే వాగుపై 12 చెక్‌డ్యాంలు నిర్మించడంతో నీటి వనరుల లభ్యత పెరిగి ఏటా రెండుపంటలు పండిస్తున్నారని చెప్పారు.

అనువైన ప్రదేశాల గుర్తింపు ఎలా?

చెక్‌డ్యాంల నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని ఎలా గుర్తించాలి? అనే దానిపై విశ్రాంత ఈఎన్సీ విజయప్రకాశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని నదులు, వాగులను మొత్తం ఎనిమిది స్థాయిల్లో వర్గీకరించామని తెలిపారు. ప్రాజెక్టుల కమాండ్ ఏరియాల్లో ఉన్న వాగులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటికే నిర్మించిన చెరువులు, జలాశయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగినంత నీటి లభ్యత ఉన్న వాగులపైనే చెక్‌డ్యాంలు ప్రతిపాదించాలని సూచించారు. చెక్‌డ్యాంల మధ్య దూరాన్ని అక్కడి స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టు కమాండ్ ఏరియాల్లో షేక్‌హ్యాండ్ చెక్‌డ్యాంలను ప్రతిపాదించాలని సూచించారు. వర్క్‌షాప్‌లో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, మైనర్ ఇరిగేషన్ సీఈ శ్యాంసుందర్ పాల్గొన్నారు.



సోమవారం జలసౌధలో నిర్వహించిన వర్క్‌షాపులో పాల్గొన్న ఈఎన్సీ మురళీధర్‌రావు. చిత్రంలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే కూడా ఉన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం పిలుపు

నేడు ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ

పార్లమెంట్ ఎన్నికలు, కూటమిపై చర్చ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు పార్టీ నేతలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్ర పార్టీ నేతలంతా మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు రాహుల్‌గాంధీతో భేటీ అవుతారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తున్నట్టు పార్టీవర్గాలు ప్రకటించాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోటీతో ఎలాంటి ఫలితాలు వస్తాయి.. అందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే దానిపై చర్చ జరుగనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సీనియర్ నేతల్లో పార్లమెంట్ బరిలో ఉండేదెవరు.. వారికి ఆయాస్థానాల్లో ఉన్న బలాబలాలు ఏమిటనే దానిపై అధిష్ఠానం ఆరా తీయనున్నట్లు సమాచారం.


సీబీఐని కేంద్రం కీలుబొమ్మగా మార్చింది

కాంగ్రెస్ నేత విజయశాంతి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం సీబీఐని కీలుబొమ్మగా మార్చివేసిందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆరోపించారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తున్నదని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి డీకే అరుణ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్రం కక్షసాధింపు చర్యలు చేపట్టిందన్నారు. సీబీఐని ఉసిగొల్పి రాష్ట్రాలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.

మమతా బెనర్జీని అభినందిస్తున్నా: వీహెచ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలను అభినందిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా సీబీఐ ఓ ఐపీఎస్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వంపై ప్రధాని మోదీ, అమిత్‌షా కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కుట్రలను మమతా బెనర్జీ ఓ మహాశక్తిగా అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడారని కొనియాడారు.



దోమల వల్ల ఇప్పుడు పర్యావరణానికీ నష్టం వాటిల్లుతున్నట్టు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.

శాస్త్రలో..

స్వైన్ ఫ్లూ ప్రమాదకరం అని తెలుసు కానీ.. మరీ ప్రాణాలు తీసేంత డేంజరా అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు.

జీవనరేఖలో..



నమస్తే తెలంగాణ

జిందగీ

మంగళవారం 5 ఫిబ్రవరి 2019 WWW. NTNEWS.COM /nt.zindagi



డాక్టర్.. లాయర్..
పోలీస్.. పైలెట్.. ఫైర్‌మన్..
ఒక క్లాసులోని పిల్లల్ని ఈ బొమ్మలు వేయమంటే..
మరుక్షణం ఆలోచించకుండా..
ఆయా వృత్తిలో ఉండేది మగవాళ్లనే అనుకొని..
వాళ్ల బొమ్మలే గీసి ఇస్తారు..
ఇది వారి తప్పు కాదు..
సమాజంలో ఉన్న భావజాలం అలాంటిది అంటారు అంజలి హజారికా. ఆడ-మగ వేరు కాదు..
ఇద్దరూ సమానులనే భావన అందరిలో ఉండాలంటారీమె.. సంప్రదాయ భావజాలం మహిళల ఎదుగుదలకు ఎలా అడ్డంకిగా మారిందో..
'వాక్ ద టాక్.. ఉమెన్, వర్క్, ఈక్విటీ, ఎఫెక్టివ్‌నెస్' పేరుతో పుస్తకం రాశారు.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక సదస్సుకు ఆమె విచ్చేశారు..
ఈ సందర్భంగా ఆమె 'జిందగీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ..

అసమానత్వంపై తిరుగుబావుట

అంజలి హజారికా!

మగవాళ్లు ఓడిపోతే అది అతడి వ్యక్తిగత తప్పిదంగా భావిస్తారు. అదే ఓ మహిళ ఓడిపోతే.. అది మహిళా జాతి తప్పిదంగా చెబుతారు. ఇద్దరూ చేసింది తప్పే.. కానీ, ఇక్కడ ఒకరి తప్పు వ్యక్తిగతమైంది. మరొకరిది జాతికే మచ్చ తెచ్చిందని సమాజం భావిస్తుంది. చిన్నప్పుడు అమ్మాయి, అబ్బాయి పెరుగడంలో వ్యత్యాసం ఉండదు. వాళ్లు పిల్లలుగానే పెరిగి పెద్ద అవుతారు. సమాజమే వారిని స్త్రీ, పురుషుడు అనే భేదభావాన్ని వారి చిన్ని మెదళ్లలో నింపేస్తుంది. ఈ భావజాలాన్ని ప్రశ్నించేందుకు ఓ గొంతుక అయింది హజారికా.


ఏ రంగంలో పని చేసినా మగాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే వారు మగవాళ్లని జడుస్తున్నారు. ఇప్పటికీ ఆడవాళ్లను ఇంటికే పరిమితం చేసే మగవాళ్లున్నారు. దీనిని ఉద్దేశించి సమాజంలో మహిళలకు ఉన్న స్థానం ఏంటో తెలియజేయాలనుకున్నది అంజలి. అందుకు ఒక ఉదాహరణగా.. ''ఒక టీచర్.. ఎనిమిదేండ్ల ఆడ పిల్లలని, మగపిల్లలని ఎంచుకున్నది. అందులో ఇద్దరిద్దరినీ జట్టుగా నిలబెట్టింది. బంతులను కింద వేసి పక్కన ఉన్న ఒకదాంట్లో వేయమని చెప్పారు. అప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే చాకచక్యంగా ముందు బంతులను ఏరివేశారు. కానీ పక్కనున్న ఆవిడ మగపిల్లలనే విజేతలుగా ప్రకటించింది. దీంతో పిల్లలు ఆశ్చర్యపోయారు. మగపిల్లలు కావడం వల్లే వాళ్లను విజేతలుగా ప్రకటించినట్లు ఆ టీచర్ చెప్పింది' అంటే.. పురుషాధిక్య సమాజంలో ఉన్నామని చిన్నతనం నుంచే మనం నూరిపోస్తున్నామన్నట్లేగా!' చెప్పింది అంజలి. సమానత్వం కోసం పోరాటాలు చేయొచ్చు. కానీ అవి కొన్నిసార్లు గాడి తప్పి పూర్తి అర్థాన్నే మార్చేయకూడదంటారామె.

అంతా ఆమె చేతిలోనే..

అన్నిసార్లు నిర్ణయించుకునే హక్కు అమ్మాయికి ఇవ్వాల్సిందే! దాని కోసం అమ్మాయి కూడా పోరాటం చేయాలంటున్నది అంజలి. అందుకు ఒక చక్కని ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నది. 'ఆమె చదువుకుంటున్నది. యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేయాలనే ఆశ ఉండేది. ఆ సమయంలోనే ఒక పెండ్లి సంబంధం వచ్చింది. అత్తగారిది పెద్ద కుటుంబం. దాంతో పెండ్లి అయ్యాక ఉద్యోగం లాంటిది చేయొద్దని అత్తింటివారు కచ్చితంగా ఉన్నారు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది ఆ కుటుంబం. ఆ అమ్మాయి ఆశలను చిదిమేసి అతడికి ఇచ్చి కట్టబెట్టడమా? లేక ఆమె ఆశయాన్ని గౌరవించడమా? అన్న విషయంలో ఉన్నారా తల్లిదండ్రులు. ఆ అమ్మాయి తల్లి వెంటనే 'మీకు కావాల్సింది మీ ఇంటికో పనిమనిషి. మా అమ్మాయి ఈ పనులు చేయడానికి కాదు.. తనకంటూ కొన్ని ఆశలు, ఆశయాలున్నాయి. వాటిని మేం నెరవేరుస్తాం. మీరు దయచేసి వేరే సంబంధం చూసుకోండి' అని సమాధానమిచ్చింది. వెంటనే ఆ కూతురి ఆనందానికి అవధిలేకుండా పోయింది. ఇప్పుడా అమ్మాయి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. తనకు నచ్చిన వాడిని పెండ్లాడి సంతోషంగా ఉంది' అని చెప్పింది అంజలి. ఆ రోజు వాళ్లమ్మ తన వైపు నిలబడకపోతే ఒక చదువుల తల్లి మనకు దక్కనట్టే కదా! అందుకే ఆడవాళ్లని చదువనిద్దాం, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలుగచేద్దామని నినదిస్తున్నది హజరికా. కెరీర్ అంటే కేవలం డబ్బు సంపాదించడం గానే భావించవద్దంటున్నది హజారికా. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో కెరీర్ అనేది.. ఆమెకు కావాల్సిన ఐడెంటిటీ అనేది గుర్తుపెట్టుకోవాలంటున్నది. ఆ ఇంట్లో సభ్యులు అమ్మాయికి అండగా నిలబడినప్పుడే ఏదైనా సాధ్యమంటున్నది.

గమ్యం ఒక్కటే కానీ..

జెండర్ ఈక్వాలిటీ అనేది కొన్నిసార్లు సరైన దిశలో వెళ్లడం లేదు. ఆడవాళ్లు కూడా దాన్ని ఒక ప్రయోజనంగా భావించి మగవాళ్ల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఇక్కడ మగవాళ్లను కించపరుచడానికి కాదు. వివక్ష లేని సమాజ నిర్మాణానికి అందరూ ముందడుగు వేయాలంటున్నది అంజలి. 'ఆడ-మగ పని అనే ఓ పరుగు పందెం పెట్టుకున్నారు. మగవాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి తక్కువ సమయం పట్టింది. అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె ఎక్కువ సమయం తీసుకున్నది. దీనికి కారణం ఏమయి ఉంటుందని అనుకుంటున్నార'ని ప్రశ్నిస్తున్నది హజారికా. దీనికి ఆమె సమాధానంగా.. 'మగవాళ్లు గమ్యం చేరుకోవడానికి వారికి ఎలాంటి అడ్డు లేకుండా ఆమె పనిచేస్తుంది. అదే ఆమె పరుగెత్తాలంటే ఎన్నో అడ్డంకులను ఈ సమాజం సృష్టిస్తుంది. ఆమె కూడా తనకు తానుగా తెలియని ఆ ఛట్రంలో ఇరుక్కుపోయి లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయాన్ని ఎక్కువ తీసుకుంటుంది. గమ్యం ఒక్కటే కానీ దాన్ని చేరాలంటే మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎన్నో అడ్డంకులను దాటి రావాలి' అంటున్నది. అయితే పని విషయంలో ఆడవారు, మగవాళ్లు సమానమే అన్న విషయం మహిళలూ గుర్తుంచుకోవాలి. పని విషయానికొచ్చేసరికి మేము ఆడవాళ్లం అని వెనుకడుగు వేయకూడదంటారామె. పని విషయంలో ఏమైనా కొరతలుంటే డిమాండ్‌చేసే అధికారాన్ని వినియోగించుకోండి. చేసే పనిపట్ల అవగాహన కలిగి ఉండాలి. తన బాధ్యతలను పూర్తి చేయడానికి ఇతరుల మీద ఆధారపడకూడదు. అవసరమైతే ఇంకొకరికి చెప్పేలా తయారవ్వాలి. పదిమందికి మీరే ఆదర్శం కావాలంటున్నది అంజలి హజారికా.



అమ్మే ఆదర్శం..

ఏ దేశంలోనైనా అమ్మాయిలు ఈ పనిచేయలేరు. కొన్ని పనులకే పరిమితం చేయాలనే భావన నాటుకుపోయింది. మహిళలు ప్రొఫెషనల్‌గా ఎదుగలేరు. వారికి ఈ ప్రొఫెషన్ సూట్ కాదని ముందే నిర్ణయిస్తుంటారు. ఈ భావజాలంలో మార్పు రావాలని కోరుకుంటున్నది అంజలి. అమెరికాలాంటి అగ్రదేశాలు కూడా ఇలాంటి అపోహల్లో బతుకడం ఎంతో శోచనీయమంటున్నది. కొందరు మహిళలు కూడా ఈ భావజాలంలో ఇరుక్కుపోయి ఉన్నారు. వారిలో మార్పు కోరుకుంటున్నది. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి భావాలను ఎక్కించకూడదని విజ్ఞప్తి చేస్తున్నది. తన తల్లి చిన్నప్పుడు తన భావాలను చెబుతూ పెంచింది. 'నీ కారణంగా ఎవరూ బాధపడకూడదు. అలానే నీ సహాయం ఇతరులకు అవసరమైనప్పుడు వెనుకడుగు వేయకు. అందరినీ ముందుండి నడిపించు' అని చెప్పిందట. ఆ మాటలే ఇప్పటికీ గుర్తుంచుకుంది. అమ్మాయిలు పెళ్లి విషయానికి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తున్నారు. యువత ఇప్పటికైనా మేలుకోవాలి. ఆస్తి, అంతస్తులు కాకుండా మంచి మనసుతో పాటు, అభిప్రాయలను గౌరవించే వరుడ్ని ఎంచుకోండని చెబుతున్నది అంజలి.

మహిళా సంక్షేమం కోసం..

అంజలి హజారికా పుట్టింది మహారాష్ట్రలోని పుణెలో. సైకాలజీ, సోషల్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. దీంతో పాటు మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్ చేసింది. భారతదేశంలోని పెట్రోలియం, గ్యాస్ కంపెనీలతో పనిచేసింది. ఉద్యోగుల సంక్షేమం, రక్షణ కోసం ఆయా కంపెనీలకు దిశానిర్దేశం చేసింది. ఆమె సేవలకు భారత పెట్రోలియం మంత్రిత్వశాఖ 'ఎక్సలెన్స్' అవార్డుతో సత్కరించింది. అమెరికాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ద సొసైటీ ఆఫ్ డ్రీమ్స్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్‌లో పని చేస్తున్న మహిళల కోసం వేదికను నెలకొల్పడంలో అంజలి సేవలందించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకుల సదస్సుకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించింది అంజలి హజారికా. డేరింగ్ టూ డ్రీమ్, వాక్ ద టాక్ ఉమెన్, వర్క్, ఈక్విటీ, ఎఫెక్టివ్‌నెస్ అనే పుస్తకాలు రాసింది.



... వనజ వనిపెంట

ఆమె శ్రమకు విలువేది?



అమ్మలా, గృహిణిలా, ఉద్యోగిలా ఇలా ఏ చోటైనా ఆమె లేకపోవడాన్ని ఊహించలేం. ఆమె శ్రమించనిదే రోజు గడవడమూ కష్టమే. ఇంటా బయట ఆమె చేస్తున్న శ్రమకు గౌరవం దక్కుతుందా? ఎలాంటి వేతనం లేకుండా గృహిణిగా ఆమె చేస్తున్న పనికి విలువెంతుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ లెక్కలనే ఆక్స్‌ఫామ్ విడుదల చేసింది.

గృహిణులు చేసే ఇంటిపని, పిల్లల సంరక్షణ వంటి పనులతో మహిళలకు ఎలాంటి వేతనం రాదు. మహిళలు ఉద్యోగం చేస్తూ వేతనం పొందుతున్నప్పటికీ ఇంటి పని మాత్రం ఆమెకు అదనపు బాధ్యత. పిల్లలను చూసుకోవడం, భర్తకు చేదోడువాదోడుగా ఉండడం, ఇంటిని చక్కదిద్దడం లాంటి పనుల్లో గృహిణులు తలమునకలవుతుంటారు. మరి ఇలాంటి పనులు మహిళలు రోజుకు ఎన్ని గంటలు చేస్తారో తెలుసా? ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో అయితే 5.20గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4.51 గంటలు పని చేస్తున్నారు. అదే పురుషులు అయితే పట్టణ ప్రాంతాల్లో 29 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 32 నిమిషాలు మాత్రమే ఇంటి పనికి సాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు చేస్తున్న ఇలాంటి పనికి విలువ కడితే సంవత్సరానికి రూ. 710 కోట్లు. అయితే భారతదేశంలో మహిళలు చేస్తున్న చెల్లింపు లేని పని విలువల దేశ జీడీపీలో 3.1శాతానికి సమానం అని ఆ నివేదిక పేర్కొంది. మహిళలకు చెల్లింపు లేని పని విలువే ఇంత ఉన్నప్పటికీ అయినా వివక్ష తప్పడం లేదు. దేశంలో స్త్రీ పురుషుల వేతనాల్లోనూ తీవ్ర వ్యత్యాసం ఉందని నివేదిక తెలిపింది. అందువల్ల మహిళల ఆదాయంపై ఆధారపడిన కుటుంబాలు పేదరికంలోనే ఉంటున్నాయని చెప్పింది. మహిళల, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం దాదాపు 34 శాతం అని పేర్కొంది. కుల, మత, వయస్సు, లింగ దృక్పథం వంటి అంశాలు అసమానతలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది.దీంతో మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారు. ప్రపంచ లింగ వివక్ష సూచి 2018లో మన దేశం 108వ స్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ జండర్ గ్యాప్ రిపోర్ట్ స్పష్టం చేసింది. భారతదేశంలో ఆస్తుల విషయంలోనే స్త్రీలు వెనుకబడి ఉన్నారు. దేశంలో మొత్తం 119 మంది కుబేరులు ఉంటే వారిలో 9 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే దేశంలోని కుబేరులలో పది శాతం కూడా మహిళలు లేరు.

చక్కని చర్మం కోసం!



చాలామంది మహిళలు సింపుల్‌గా ఉండాలనుకుంటారు. అంటే.. మేకప్ లేకుండా సాధారణంగా అన్న మాట. మరి అలా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం.

- గంధపు పొడి, రోజ్‌వాటర్‌ని రెండింటినీ కలుపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మొటిమలు రావు.
- అరచేతిలో బాదంనూనె వేసి బాగా కలుపాలి. నెమ్మదిగా ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.
- తేనె, గంధపు పొడి, నిమ్మరసం, రోజ్‌వాటర్ వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
- ముల్తానీ మట్టి, శనగపిండి, గంధపు పొడి, రోజ్‌వాటర్‌ని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
- గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. అలోవెరా గుజ్జుని ముఖానికి రాస్తూ ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
- దూదిని వేపనూనెలో ముంచి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మానికి కావలసిన విటమిన్లని అందించడంతో పాటు తేమని అందిస్తుంది.


వాషింగ్ మెషిన్ ఉంటే సరిపోదు!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో వాషింగ్ మెషిన్ లేని ఇల్లుండదు. కొంతమంది ఇండ్లలోది ఉన్నా ఎలా వాడాలో తెలియదు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు తెలుసుకోండి.

- కరంట్ డిమ్‌గా ఉన్నప్పుడు వాషింగ్ మెషిన్‌ను వాడకూడదు. మెషిన్‌లో పోసే నీరు శుభ్రంగా ఉండాలి. ఉప్పునీరు అసలు పోయకూడదు. లెవల్‌కి మించి నీరు అధికంగా పోయకూడదు. అలా చేస్తే మెషిన్ తొందరగా పాడవుతుంది.
- వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసేటప్పుడు జేబులో పెన్, పెన్సిల్లు లేకుండా చూసుకోవాలి. వాష్ అయిన తర్వాత స్విచ్‌ఆఫ్ చేయాలి. ఆ తర్వాతే బట్టలు మెషిన్ నుంచి బయటకు తీయాలి.
- తెల్ల బట్టలు ఒకసారి, రంగు బట్టలు మరొకసారి వాషింగ్‌కి వేయాలి. మెషిన్ నడుస్తున్నప్పుడు మూత తప్పనిసరిగా పెట్టాలి లేకుంటే నీళ్లు పైకి చిమ్మగలవు. దీన్ని రోజంతా కొనసాగించకూడదు. మధ్యలో కొంత గ్యాప్ ఇస్తుండాలి.
- తెల్లబట్టలు వేసేముందు నీళ్లల్లో కొంచెం నిమ్మరసం పిండితే మురికి తొలిగి సువాసనా భరితంగా ఉంటాయి. ఆ నీళ్లలోనే కొంచెం నీలిపొడిని కలిపితే బట్టలు ధగధగమని మెరుస్తాయి.
- కాఫీ, టీ పదార్థాలు బట్టలపై పడిన వెంటనే వేన్నీళ్లతో కడిగితే మరకలు పడవు. ఎండిపోయిన మరకలను బోరెక్స్ పొడితో బాగా రుద్ది వేడి నీళ్ళతో ఉతికితే శుభ్రంగా పోతాయి.



బాక్సర్ బామ్మ!



ఫ్రొఫెషనల్ బాక్సర్ చేస్తున్న వ్యాయామాలన్నింటినీ చకచకా చేసేస్తున్నది ఈ బామ్మ. ఒక్కరోజు కూడా వదలకుండా జిమ్‌కి వెళ్తుంది. వెయిట్‌లిఫ్టింగ్, థ్రెడ్‌మిల్ ఒకటని లేకుండా అన్నీ చెయ్యాల్సిందే. ఆమె వ్యాయామాల వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ బామ్మకి 72 యేండ్లు. వయసు అయిపోయింది కదా కృష్ణా.. రామా.. అంటూ మూలన కూర్చోవడం ఆమెకి ఇష్టం లేదు. ఈ వయసులో కూడా జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నది. ఆవిడ చేసే వర్కవుట్‌లని చూసి ప్రొఫెషనల్ బాక్సర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ఈ బామ్మ ఋజువు చేస్తున్నది. చాలామంది బరువు ఎక్కువయితేనో, లావైతేనో వ్యాయామానికి వెళ్తుంటారనుకుంటారు. అది ఒట్టి అపోహ మాత్రమే. పేరుగాంచిన బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ చేసే వ్యాయామాలు చాలా సులువుగా చేస్తున్నదామె. తపన ఉంటే ఏదైనా చేయగలం అని చెబుతున్నది. ఆమె చేసే వ్యాయామాలన్నింటినీ వీడియో తీసి అప్‌లోడ్ చేశారు. ఇప్పుడవి నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె వీడియోలు చాలామందిని చైతన్య పరుస్తున్నాయి. చాలామంది వ్యాయామం చేసి బామ్మకు మేం పోటీ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇలా ఆ బామ్మ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయింది.

II.
నమస్తే తెలంగాణ
జీవనరేఖ
[కరీంనగర్]
మంగళవారం 5 ఫిబ్రవరి 2019



సైలెంట్ కిల్లర్.. స్వైన్‌ఫ్లూ

మారుతున్న వాతావరణం.. విస్తరిస్తున్న వైరస్.. విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్.. వీటిలో ప్రతీది జలుబుతోనే ప్రారంభమవుతుంది. జలుబే కదా.. అని లైట్ తీసుకోకండి. అది లైఫ్‌ను ఇబ్బంది పెట్టే స్వైన్‌ఫ్లూ కూడా అయుండొచ్చు. అప్రమత్తంగా ఉండి.. అపాయం నుంచి బయటపడి.. స్వైన్‌ఫ్లూ వ్యాధికి స్వస్తి చెప్పండి!

స్వైన్‌ఫ్లూ ప్రమాదకరం అని తెలుసు కానీ.. మరీ ప్రాణాలు తీసేంత డేంజరా అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. అలా ఆందోళన చెందడం కాకుండా వ్యాధిపట్ల అవగాహన.. దాని తీవ్రత పట్ల అప్రమత్తత కలిగి ఉంటేనే స్వైన్‌ఫ్లూను అరికట్టవచ్చు. గతంలో సెప్టెంబర్-డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకేది. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తూనే ఉంది.

జనవరి ఒకటవ తేదీ నుంచి 24వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 2,572 కేసులు నమోదయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆందోళన కలిగించే ఇంకో విషయం ఏంటంటే స్వైన్‌ఫ్లూ సోకినవారిలో 77 మంది మృతి చెందారు. అత్యధికంగా రాజస్థాన్‌లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60% రాజస్థాన్‌కు సంబంధించినవే నట. రాజస్థాన్ తర్వాత గుజరాత్.. ఢిల్లీ.. హర్యానాలో ఇది విజృంభిస్తున్నది. మెల్లగా దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నది.

ఎలా వ్యాపిస్తుంది?

స్వైన్‌ఫ్లూ హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల సోకుతుంది. దగ్గు.. తుమ్ముల ద్వారా వైరస్ గాలిలోకి వ్యాపిస్తుంది. ఆ గాలిని పీల్చితే వారి శరీరంలోకి స్వైన్‌ఫ్లూ వైరస్ చేరుతుంది. రోగుల తుంపర్లు.. ఉమ్మిలోనూ వైరస్ ఉంటుంది. పొరపాటున వాటిని తాకితే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఎవరికి సోకుతుంది?

అన్ని వయసుల వారికి హెచ్1ఎన్1 వైరస్ సోకుతుంది. ముఖ్యంగా పిల్లలు.. వృద్ధులకు తొందరగా వస్తుంది. ఆస్తమా.. డయాబెటీస్.. స్థూలకాయం.. గుండె జబ్బులు.. తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవారికి.. గర్భిణులకు ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది.

ఎప్పుడు మొదలైంది?


మెక్సికోలో తొలిసారిగా 2009లో స్వైన్‌ఫ్లూ కేసు నమోదయ్యింది. పందుల నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తించారు. ఒక్క 2009లోనే 14,83,520 మంది స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. 18449 మంది ప్రాణాలు కల్పోయారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. క్రమేపీ దీని ఉధృతి తగ్గటంతో తిరిగి 2010లో స్వైన్‌ఫ్లూ నుంచి ఎలాంటి ముప్పు లేదని ప్రకటించింది.

లక్షణాలేంటి?

ఇది సాధారణ జలుబుగా ప్రారంభం అవుతుంది. సుమారు ఆరు రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. విడువని జ్వరం.. తలనొప్పి.. గొంతు నొప్పి స్వైన్‌ఫ్లూ ప్రధాన లక్షణాలు. ఆయాసం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఒళ్లు నొప్పులు.. తీవ్ర నీరసం.. ముక్కు కారడం.. విడువని దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు.. విరేచనాలు కూడా అవుతుంటాయి. వైరస్ ఎప్పుడూ మన చుట్టూ, గాలిలో ఉంటూనే ఉంటుంది. దీంతో ఎప్పుడైనా, ఎవరికైనా వ్యాధి రావచ్చు. కాకపోతే చలికాలంలో ఈ వైరస్ వాతావరణంలో ఎక్కువకాలం బతికి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత 40 డిగ్రీలపైన ఉంటే వైరస్ వాతావరణంలో త్వరగా చచ్చిపోతుంది. చల్లటి, పొడి వాతావరణంలో ఎక్కువ కాలం బతికి ఉంటుంది. అందుకే చలికాలంలో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

ఎలా గుర్తిస్తారు?

జ్వరంతో పాటు జలుబు చేసినప్పుడు ముక్కు, నోటి నుంచి



వచ్చే స్రావాల నమూనాలను సేకరిస్తారు. పీసీఆర్ పరీక్ష ద్వారా వైరస్ ఉందా లేదా తెలుసుకుంటారు. ఒకవేళ దానిని స్వైన్‌ఫ్లూ వైరస్ అని నిర్ధారిస్తే మార్కెట్‌లో నివారణ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి డోసు ఇచ్చాక మూడు వారాలు ఆగి.. మరో డోసు ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరానికి రెండు వారాల సమయం పడుతుంది.

రోగ నిరోధకశక్తి పెరగాలంటే?

రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం చేయాలి. తగినంత నిద్రపోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. పండ్లు.. పండ్ల రసాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను నమలాలి. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు గోరువెచ్చటి నీటితో తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. దాల్చిన చెక్క.. లవంగాలతో చేసిన చాయ్ తాగితే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సీజనల్ పండ్లను తినడం ద్వారా రోగాల నుంచి తప్పించుకోవచ్చు.



జాగ్రత్తలు

స్వైన్‌ఫ్లూ బారినుంచి తప్పించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పరిశుభ్రత చాలా అవసరం. వీలైనన్నిసార్లు చేతులు కడుక్కోవాలి. దగ్గినప్పుడుగానీ.. తుమ్మినప్పుడు గానీ ముక్కు కు. నోటికి కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోవాలి. చిన్నారులకు ముందుగానే సీజనల్ ఫ్లూ నివారణకు వ్యాక్సిన్లు వేయించాలి. బయటకు వెళ్లేవారు మూతికి సర్జికల్ మాస్క్ లేదా కర్చీఫ్ చుట్టుకోవాలి. జ్వరంతోపాటు తలనొప్పి.. గొంతునొప్పి.. దగ్గు.. ఒంటి నొప్పులు.. తీవ్రమైన నీరసం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

తీవ్రమైన సమస్యలు

స్వైన్‌ఫ్లూ నిజంగానే సైలెంట్ కిల్లర్. ఇది ఎలా అంటే అలా టర్న్ తీసుకోగలదు. న్యుమోనియాగా.. ఏఆర్‌డీఎస్‌గానూ మారవచ్చు. ఏఆర్‌డీఎస్ అనేది తీవ్ర కాలేయ సమస్య. ఒక్క వెంటిలేషన్ మీదనే ఆధారపడి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల. స్వైన్‌ఫ్లూ వల్ల సెకండరీ బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఏర్పడుతాయి. అంటే కుటుంబంలో ఎవరికైనా ఒకరికి స్వైన్‌ఫ్లూ సోకితే ఆ కుటుంబంలో హైరిస్క్ ఫ్యాక్టర్ కలిగిన వారికి వెంటనే ఈ వ్యాధి సోకుతుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోగా సత్వర చికిత్స చేయించడం మంచిది. వీటివల్ల మరణాలను నివారించవచ్చు. పరీక్షల ద్వారా ఫ్లూ ఉందో లేదో తెలుసుకోవచ్చు. అయితే చికిత్స పొందేందుకు పరీక్ష ఫలితాల కోసం వేచి చూడటం కాకుండా చికిత్స చేయించుకోవడం శ్రేయస్కరం.

డాక్టర్
నళిని నాగళ్ల
సీనియర్ కన్సల్టెంట్ పల్మనరీ అండ్ స్లీప్ డిజార్డర్స్
కాంటినెంటల్ హాస్పిటల్స్, గచ్చిబౌలి



మహిళలు సున్నితం కాదు!

పురుషుల కన్నా మహిళలు చాలా సెన్సిటివ్ అంటుంటారు. కానీ ఇది నిజం కాదని చెప్తున్నాయి అధ్యయనాలు. చూడటానికి అలా కనిపిస్తారుగానీ బాధ.. నొప్పి వంటి వాటిని తట్టుకోవడంలో పురుషుల కన్నా స్త్రీలే నయమట.

అధ్యయనం



ఒత్తిడి.. హైపర్‌టెన్షన్ లాంటివి తట్టుకోవడం మహిళలకు పెద్ద విషయమేమీ కాదు అంటున్నారు నిపుణులు. జీవితంలో ఎదురయ్యే అనుభవాలే వారిని దృఢంగా మారుస్తాయంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు. మహిళలు.. పురుషుల మానసిక స్థైర్యంపై తాజాగా ఈ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. జీవితంలో జరిగిన సంఘటనల తాలూకు అనుభవాల వల్ల పురుషులు భయపడితే.. మహిళలు మాత్రం వాటిని తట్టుకొని నిలబడతారట. శృంగారం.. ప్రసవం వంటి అనుభవాల దృష్ట్యా వాళ్లు శక్తివంతులుగా మారిపోతారట. కాబట్టి మహిళలను సెన్సిటివ్ అని అనుకోవడం పొరపాటు అని చెప్తున్నారు నిపుణులు.

మీ పిల్లలు.. టూత్‌పేస్ట్ తింటున్నారా?

మీకు తెలుసా

మొదట్లో 'కన్నా.. బ్రష్ చేసుకోరా' అని ఎంత బతిమిలాడినా పట్టించుకోరు పిల్లలు. కానీ ఒక్కసారి టూత్‌పేస్ట్ రుచి చూశారు అంటే.. 'మమ్మీ.. పేస్ట్ కావాలీ' అంటూ లొల్లి చేస్తుంటారు.



పిల్లలు టూత్‌పేస్ట్ విషయంలో పేరెంట్స్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సూచిస్తున్నారు నిపుణులు. 3-6 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల దినచర్య కేవలం బ్రష్ చేసుకోవడంతోనే ప్రారంభం అవుతుంది. నిద్రలోంచి లేచీ లేవగానే బ్రష్ చేతబట్టుకొని టూత్‌పేస్ట్ కోసం వెతుకుతుంటారు. అయితే నాసిరకం టూత్‌పేస్ట్‌లు ఏవో.. నాణ్యమైనవి ఏవో మాత్రం చూసుకోవాలంటున్నారు. నాణ్యమైన పేస్ట్ అయితే నోట్లోనే మిగిలిపోయింది దంతాలకు రక్షణగా నిలుస్తుందంటున్నారు. ముఖ్యంగా పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ దంతాలకు నష్టమేమీ చేయవని.. కాకపోతే నాసిరకం టూత్‌పేస్ట్‌ల్లో మోతాదుకు మించిన ఫ్లోరైడ్.. లవణ శాతం ఉంటాయని చెప్తున్నారు. పళ్లు తోమడం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి పేరెంట్స్ నాణ్యమైన టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకోవడం పిల్లలకు అలవాటు చేయించాలి అనేది నిపుణుల సలహా.

సూచన



ఉపవాసం మంచిదే!

చాలామంది వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటుంటారు. ఏదీ తినకుండా అలా ఉంటే ఆరోగ్యానికి ప్రమాదం అని కొందరంటే.. వారంలో ఒకరోజు కడుపును డ్రైగా ఉంచడం శ్రేయస్కరమే అని మరికొందరు అంటుంటారు. దీంట్లో ఏది నిజం?

ఉపవాసం వల్ల శరీరంలో జీర్ణక్రియ విశ్రాంతి తీసుకొని ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఉపవాసం వల్ల మెటబాలిజం సరిగ్గా ఉంటుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైంటిస్టులు. ఈ అంశంపై వాళ్లు ఒక అధ్యయనం చేశారు. వారంలోగానీ.. పక్షంలోగానీ ఒకరోజు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు ఆయుష్షు కూడా పెరుగుతుందని చెప్పారు. ఆహారం పూర్తిగా మానేసి అవసరమైనప్పుడు నీళ్లు తాగడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత మెరుగవుతాయి. ఎప్పుడు చూసినా యాక్టివ్‌గా కనిపిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు.. జలుబు లాంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. కాబట్టి ఉపవాసం గురించి ఎలాంటి ఆందోళన చెందకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాటించాలి అంటున్నారు నిపుణులు.

సలహా

ప్రాణాంతక పసరికలు

పసరికలు అంటే తెలుసా? అదేనండీ కామెర్లు. ఒక్కోసారి ప్రాణం పోయేదాకా వీటిని గుర్తించలేం. వ్యాధి లక్షణాలేంటో తెలిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. కాబట్టి పసరికలను ఎలా గుర్తించాలి? చికిత్స ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుందాం.

చర్మం.. కళ్లు పచ్చని రంగులోకి మారడమే కామెర్లు. రక్తంలోకి బైలిరుబిన్ అధికంగా చేరటంవల్ల ఈ వ్యాధి వస్తుంది. బైలిరుబిన్ పరిమాణం అధికం అయి అది మిగతా కణజాలంలోకి చేరుతుంది. వాటన్నింటినీ పుసుపు రంగులోకి మారుస్తుంది. మామూలుగా అయితే బైలిరుబిన్‌ను కాలేయం తొలగించేస్తుంటుంది. కాలేయానికి చేరుకోగానే దానిపై కొన్ని రసాయనాలు పనిచేస్తాయి. అప్పుడది 'అన్ కంజుకేటెడ్ బైలిరుబిన్' పదార్థంగా మారిపోతుంది. దీనిని కాలేయం పైత్యరసంలోకి పంపేస్తుంది.

ఎలా నిర్ధారిస్తారు?

మొదటగా పొట్టలో గడ్డలు ఏమైనా ఉన్నాయా? కాలేయం గట్టిపడిందా? వంటి పరీక్షలు చేస్తారు. కాలేయం గట్టిగా మారటం సిరోసిస్ వ్యాధిని సూచిస్తుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా కామెర్ల స్థితిని తెలుసుకోవచ్చు. కాలేయం సరిగ్గ ఆపనిచేస్తుందా లేదా అనే పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. కారణాలు బయటపడని పక్షంలో బైలిరుబిన్ పరిమాణం.. రక్తపు తాజా పరిస్థితిని అర్థం చేసుకోవటానికి బైలిరుబిన్ టెస్ట్.. ఫుల్ బ్లడ్ కౌంట్.. కంప్లీట్ బ్లడ్ కౌంట్.. హెపటైటిస్ టెస్టుల ద్వారా కూడా పసరికలను నిర్ధారిస్తారు.

ఎలా గుర్తించాలి?

మామూలుగా అయితే చర్మం.. కళ్లు పుసుపు రంగులోకి మారడం వల్ల పసరికలను గుర్తించవచ్చు. తల నుంచి మొదలై శరీరమంతా ఇది వ్యాపిస్తుంది. ఇది కాకుండా మరికొన్ని లక్షణాల ద్వారా కూడా పసరికలు శరీరంలోకి వ్యాపిస్తాయి. చర్మంలో బైల్ సాలట్స్ అధికంగా చేరటంతో శరీరం అంతటా దురదలు పెడుతుంటాయి. విపరీతమైన అలసట ఏర్పడుతుంది. బరువు తగ్గిపోతారు. హఠాత్తుగా జ్వరం వస్తుంది. వాంతులవుతాయి. పొట్టలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. మూత్రం చిక్కగా.. గోధుమరంగులో వస్తుంది. మలం.. పసుపు, ఆకుపచ్చ రంగులో వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే కామెర్లు ఉన్నట్లుగా గుర్తించాలి.



కారణం ఏంటి?

రెండు కారణాల వల్ల కామెర్లు సోకుతాయి. మొదటిది.. శరీరంలో బైలిరుబిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడం వల్ల. రెండోది.. సహజంగా ఉత్పత్తి అవుతున్న బైలిరుబిన్‌ను కాలేయటం తొలగించలేక పోవటం వల్ల. రెండు సందర్భాల్లోనూ బైలిరుబిన్ శరీర కణజాలంలో చేరి స్థిరపడుతుంది. దీనివల్ల కాలేయం వాస్తుంది. పైత్యరస నాళంలో అడ్డంకులు ఏర్పడతాయి. హెమోలైటిక్ ఎనీమియా సమస్య ఏర్పడుతుంది. మలేరియా వంటిది కూడా దరిచేరుతుంది. పైత్యరసం విడుదలలో అడ్డంకులు ఏర్పడటం వల్ల కంజుకేటెడ్ బైలిరుబిన్ విసర్జితం కాకుండా కాలేయంలోనే ఉండిపోతుంది. వయోజనుల్లో అయితే అధికంగా మద్యపానం అలవాటు ఉంటే ఈ సమస్య వస్తుంది. హెపటైటిస్-బీ, సీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జాండీస్ వస్తాయి. హెపటైటిస్-ఏ, ఈ వైరస్‌ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. వీటివల్ల ప్రాణాపాయం కూడా ఉంటుంది.



నయం చేయొచ్చు

కామెర్లకు సరైన చికిత్స చేయించుకోలేకపోతే కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్ కారణంగా వచ్చిన కామెర్లను తగ్గించటానికి యాంటీ వైరల్, స్టెరాయిడ్ మందులను ఇస్తారు. నాళాలలో అడ్డంకుల కారణంగా కామెర్ల వ్యాధి సోకితే శస్త్ర చికిత్స ద్వారా తొలగించి పరిస్థితి మెరుగుపరుస్తారు. ఏవైనా మందులు వాడటం వల్ల వాటిలోని రసాయనాల వల్ల కామెర్ల వ్యాధికి గురైన పక్షంలో మొదట వాటి వాడకం నిలిపివేయిస్తారు. ప్రత్యామ్నాయ ఔషధాలను సిఫార్సు చేయటం ద్వారా దుష్ఫలితాలను తగ్గించి వ్యాధి తగ్గేట్టు చేస్తారు. కామెర్లు నయం అయ్యేవే కాబట్టి.. భయాందోళనకు గురికావద్దు. అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చేజేతులా కామెర్లకు ప్రాణాన్ని పణంగా పెట్టొద్దు.

డాక్టర్ ఎ. ఒలిత్ సెల్వన్
సీనియర్ హెపటాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్



సుడోకు

డైలీ సుడోకు 56 సమాధానం

1	3	5	8	4	6	2	9	7
6	7	4	3	9	2	5	8	1
8	9	2	1	5	7	3	4	6
2	8	9	4	1	3	6	7	5
3	4	7	5	6	8	1	2	9
5	6	1	7	2	9	4	3	8
7	1	8	6	3	4	9	5	2
9	5	3	2	8	1	7	6	4
4	2	6	9	7	5	8	1	3


1. నిలువుగా, అడ్డంగా ప్రతివరుసలోనూ 1 నుంచి 9 వరకు అంకెలను నింపాలి.
2. ఒకసారి రాసిన అంకెను మరోసారి నింపకూడదు.
3. ప్రతి గడిలోనూ నింపిన అంకెను మళ్లీ నింపకూడదు.

సమాధానం రేపటి సంచికలో


డైలీ సుడోకు -57

		7	2					1
6	8		1			2		
				4	6			5
							3	
		8			3	9	7	4
		6	7		9			
				3	1		4	8
							5	
1				5				

ట్వీట్



ప్రియదర్శి
@priyadarshi_i



ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మల్లేశం సినిమా ఫస్ట్‌లుక్‌కు వచ్చిన స్పందన మాకు మరింత బలాన్నిచ్చింది. అది నిజంగా మా గుండెలకు హత్తుకున్నది.

ప్రియదర్శిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 1,46,908

కామన్‌మ్యాన్ వాయిస్

అంటే.. ఇప్పుడు మేము చంద్రబాబుని కాల్చుకు తినాలి అంతేగా..? కవర్ల మీద బొమ్మలు వేయడం చూశాం కానీ ఇలా డైరెక్ట్‌గా అప్పడాల మీద వేయడం అంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు టెక్నాలజీని ఎంతలా వాడుతున్నాడో..
-Bala Ravi Teja

గండి కొడితే ఎండిపోవడానికి కేసీఆర్ కాలువ కాదు.. సముద్రం.
-E Ravi Kanth

ఒకప్పుడు వార్త మంచిగా రాయాలనే తపన ఉండేది. వెబ్ పేజీలు స్టార్ట్ అయ్యాక శీర్షిక షాకింగ్‌గా పెట్టాలని అర్థం అయింది. లోపల రామాయణ భారత ఖురాన్ బైబిల్ రాసినా పట్టించుకోరు. కావలసింది క్లిక్కేగా..
-John Kora

వైరల్ వీడియో



మ్యారేజ్ కన్సల్టెంట్లలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. పెళ్లి సంబంధం కోసం ఎదురయ్యే సంఘటనలు మీరెప్పుడైనా చూశారా? అయితే వెంటనే ఈ వీడియో చూసేయండి.

"The" Series - The Marriage Consultant | Avatar 4 | VIVA
Total views : 1,334,978+
Published on Feb 1, 2019

III.
నమస్తే తెలంగాణ
శాస్త్ర
[కరీంనగర్]
మంగళవారం 5 ఫిబ్రవరి 2019

ఎలాగంటే?



చంద్రబింబం సూర్యునిలా ఎప్పుడూ ఒకలా ఉండక పోవడానికి కారణం అది మన భూమి చుట్టూ తిరుగుతుండడమే. నెలలో సగం రోజులు ఒకవైపు (సూర్యుని వైపు), మిగిలిన సగం రోజులు వ్యతిరేక దిశవైపు (సూర్యునికి ఎదురుగా) వస్తుండడం వల్ల 'చంద్రకళలు' ఏర్పడుతుంటాయి. 'భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు' అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. చంద్రుడు సూర్యుని వైపు ఉన్నపుడు సూర్యకాంతి వల్ల చందమామ మనకు రోజుకింత పరిమాణంలో కనిపించకుండా పోతుంది. పూర్తిగా బింబం సూర్యునివైపే వచ్చినప్పుడు 'అమావాస్య' (new moon), సూర్యునికి ఎదురుగా వచ్చినపుడు పూర్ణిమ (full moon) ఏర్పడతాయి. ఇక, చంద్రుడు భూమిచుట్టూ ఒకసారి తిరిగి రావడానికి చాంద్రమాసం (synodic) ప్రకారం 29.53 రోజులు, నక్షత్రమాసం (sidereal) మేరకు రెండు రోజులు తక్కువగా 27.32 రోజుల సమయం పడుతుంది.

ఎవరేమన్నారు?



సాంకేతికత తనను తాను వృద్ధి పరచుకుంటూ, మరింత సాంకేతికతను సాధిస్తుంది!

- అల్విన్ టోఫ్లర్

సుచరిత



మన ఒంటిని, వస్త్రాలను శుభ్రపరచుకోవడానికి తప్పనిసరి సాధనంగా మారిన సబ్బు ప్రస్తుత స్థితికి రావడం వెనుక సుదీర్ఘ చరిత్రే ఉంది. నలుగు పిండి వంటి ఆయుర్వేద పద్ధతుల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దేహశుద్ధికి ఏం వాడారో తెలిస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. రోమన్లకు చెందిన 'మౌంట్ సపో' పేరు మీదే 'సబ్బు' అన్న పదం పుట్టింది. భారీ వర్షాలు కురిశాక వాగులు, వంకలకు వెళ్లి బట్టలు పిండుకొంటే మురికి త్వరగా వదులుతుందన్న నమ్మకం అప్పట్లో వుండేది. వర్షం నీరు శాస్త్రీయంగానూ అత్యుత్తమం కాబట్టి, ఇది సరైందే. క్రీ.పూ. 2800 సం|| కంటే ముందే బెబిలోనియన్లు సబ్బు వంటి పదార్థాన్ని వాడినట్లు చరిత్ర ఉంది. తొలుత బూడిదను చమురులో కలిపి వాడే వారుట. క్రీ.శ. 2వ శతాబ్దికల్లా శుభ్రత, ఔషధ గుణాల కోసం 'సబ్బుల' అవసరాన్ని ప్రజలు గుర్తించారు. శుభ్రతా లోపంతో మధ్యయుగంలో అనేక ప్లేగు వ్యాధులు ప్రబలాయి కూడా. 7వ శతాబ్ది కల్లా గొర్రె మాంసం, 'బీచ్ ట్రీ' బూడిదల నుండి సబ్బుల వంటివి తయారు చేశారు. వీటి తయారీకి ఫ్రెంచిలో ఆలివ్ ఆయిల్ వాడారు. 18వ శతాబ్దం నాటికి స్నానం తప్పనిసరితోపాటు ఫేషన్‌గానూ మారింది. 19వ శతాబ్దిలో అమెరికాలో సబ్బు తయారీ పరిశ్రమ బాగా వేగం పుంజుకుంది.

ఆధునిక పోకడ

స్మార్ట్ పేపర్

మనం కోరుకున్న విధంగా కాగితాన్ని కళాత్మకంగా మలుపులు తిప్పే 'పేపర్ ఆక్చువేషన్ టెక్నాలజీ'ని పరిశోధకులు ఇటీవల అభివృద్ధి పరిచారు. దీనితో అనేక కొత్త రూపాలను సృష్టించగలగడమే కాక 'పేపర్ రోబో'లకూ కావలసినంత శక్తిని సమకూర్చవచ్చనీ వారంటున్నారు.



కాగితపు కళలు మనకు కొత్తేమీ కావు. కాగితం పడవలు, పంకాలు వంటి వాటితో పిల్లలు ఆడుకోవడం సహజం. కాకపోతే, మన దేశంలో ఈ కాగితపు మడత కళను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ, జపాన్‌లో ఆరిగామీ, కిరిగామీ (Origami and kirigami) పేరున కాగితపు మడత కళలు సుప్రసిద్ధం. ఈ సంప్రదాయ కళను ఆధారంగా చేసుకొనే ఇప్పుడు కొందరు పరిశోధకులు ఏకంగా 'పేపర్ ఆక్చువేషన్' సాంకేతికతను అభివృద్ధి పరిచారు. దీనితో మామూలు కాగితం కాస్తా 'స్మార్ట్ పేపర్'గా మారిపోతుంది. 3డి ప్రింటింగ్ సాయంతోకానీ లేదా చేతితో అయినా సరే పలుచని థర్మోప్లాస్టిక్ పొరను సాధారణ కాగితంపై సృష్టిస్తారు. ఉష్ణవాహకమైన ఈ పొరకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయడం ద్వారా సదరు కాగితాన్ని ఎలాగంటే అలా రిమోట్ కంట్రోల్‌తో మలచుకోవచ్చు. కోరుకున్న మడతలలోకి వచ్చాక కరెంటు సరఫరాను ఆపేస్తే సరి, అది యథారూపులో వుండిపోతుంది. అమెరికాలోని కార్నెగీ మెలోన్ యూనివర్సిటీ (సిఎంయు) పరిశోధకులు ఆవిష్కరించిన ఈ విధానాన్ని పేపర్ రోబోలకు శక్తిగానూ ఉపయోగించవచ్చునని చెబుతున్నారు.



పనితనం



శరీర నిర్మాణం ఎంత అద్భుతమో ఒక్కో అవయవం గురించి తెలుసుకుంటుంటే అర్థమవుతుంది. రక్తంలోని వ్యర్థాలను, మలినాలను తొలగించడమే పనిగా గల కిడ్నీలు (మూత్రపిండాలు) నిర్వహించే పాత్ర అమోఘం. చాలామందికి రెండు కిడ్నీలుంటాయి. చిక్కుడు గింజల ఆకారంలో పొట్ట వెనుక వైపు, వెన్నెముకకు ఇరుపక్కలా అంగరక్షకుల్లా ఇవి కొలువై వుంటాయి. జీవక్రియలోని ఉప ఉత్పాదక పదార్థమే మూత్రం. దీనిని మూత్రపిండాలే తమ విధి నిర్వహణలో భాగంగా తయారు చేసి, మూత్రాశయానికి పంపిస్తే, అక్కడ్నుంచి మూత్రనాళాలు బయటికి విసర్జిస్తాయి. 1-2 క్వార్ట్స్ (0.94-1.81 లీటర్లు) మూత్రాన్ని తయారు చేయడానికి కిడ్నీలు వడకట్టు (ఫిల్టర్) కోసం 120-152 క్వార్ట్స్ (113-144 లీటర్లు) రక్తాన్ని ఉపయోగించుకుంటై. ఒక్కో కిడ్నీ పెద్ద స్పాంజిలా మిలియన్ల కొద్ది మూత్రనాళాల (Nephrons)తో ఉంటుంది. పెద్ద అణువులు, రక్తకణాలను విష (వ్యర్థ) పదార్థాలు, మలినాల నుండి రక్తకేశనాళికల గుత్తి (glomerulus) వేరు చేసి సన్న నాళికల (tubules) కు పంపిస్తే, అవి వాటిలోంచి శరీరానికి కావలసిన ఖనిజాలను సేకరించి మళ్లీ శుద్ధి చేయడం కోసం రక్తవాహినికి పంపిస్తాయి. ఇలా వీటి పనితనం చాలా పకడ్బందీగా ఉంటుంది.

పర్యావరణం




ప్లాస్టిక్ విషకణాలు

దోమలతో మరో దారుణం జరిగిపోతున్నది. ఇప్పటికే అనేక రోగాలను వ్యాపింపజేస్తున్న దోమల వల్ల ఇప్పుడు పర్యావరణానికీ నష్టం వాటిల్లుతున్నట్టు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. లార్వా దశలోని పలు కీటకాలతో ప్లాస్టిక్ సూక్ష్మకణాలు పక్షులు, జంతువుల ఆహారచక్రంలోకి బదిలీ అవుతున్న తీరు ఆశ్చర్యకరంగా ఉన్నట్టు వారు అంటున్నారు.

లార్వా దశలో ఉన్న కీటకపు పసిపిల్లలు తమకు తెలియకుండానే సూక్ష్మప్లాస్టిక్ (మైక్రోప్లాస్టిక్స్) కణాలను తింటున్నాయని, అవి వాటిలో పూర్ణ పరివర్తన దశ (Adult: యుక్తవయసు)కు వచ్చేదాక నిక్షేపంగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ఇలాంటి కీటకాలను వేటాడి తినే పక్షులు, సాలెపురుగులు వంటి జంతువులలోకీ ఆ ప్లాస్టిక్ విషాలు చేరిపోతున్నాయని, ఈ రకంగా మొత్తం ఆహార చక్రానికే ముప్పు వాటిల్లుతున్నదని వారు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా దోమల లార్వాలు ఇలా సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను తింటున్న సంగతిని ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు తొలిసారిగా ఇటీవల గుర్తించారు. బురదగుంటలు, సముద్ర అవక్షేపాలలో దోమల గుడ్ల నుంచి అప్పుడప్పుడే బయటపడిన పసిపిల్లలు (లార్వా) అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాలను తింటున్న తీరు వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సముద్ర గర్భం నుంచి వ్యవసాయ భూముల వరకూ ఈ ప్లాస్టిక్ కణాలు చేరుతున్నట్టు వారు పసిగట్టారు. పెద్ద ప్లాస్టిక్ పదార్థాలన్నీ చిన్నగా, అతిసూక్ష్మ స్థాయికి విడివడుతున్నాయని, వాటిని అంతేస్థాయి సూక్ష్మ జంతువులు, వాటి పిల్లలు తినేస్తున్నాయని, దీంతో జలసంబంధ పర్యావరణ- జీవావరణ వ్యవస్థల ఆహారచక్రంలోకి ఈ ప్లాస్టిక్ విషాలు బదిలీ అవుతున్నాయని వారు అన్నారు. 'బయోలజీ లెటర్స్'లో ఈ పరిశోధనా ఫలితాలు ప్రచురితమైనాయి.

లార్వా దశలోనే ఎక్కువ!



దోమలు ఒక్కో దశకు పెరుగుతున్న కొద్దీ అవి తింటున్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గ్రహించారు. లార్వల్ దశనుంచీ అవి ఎదుగుతున్న కొద్దీ ఎన్నో కొన్ని కణాలను విసర్జిస్తూ వచ్చాయని కూడా వారు అంటున్నారు. యుక్తవయసు దోమలకన్నా లార్వాదశ పిల్లలే ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ కణాలను తింటున్నట్టు కూడా వారి పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్ కణాలు ఒక్కో దోమలో ఒక్కో పరిమాణంలో వెలుగు చూశాయని, చిట్టచివరకు వాటిని తినే మరికొన్ని జంతువులు, పక్షులు, గబ్బిలాలలోకి కూడా ఇవి బదిలీ అవుతున్నట్టు వారు తెలిపారు.

వానపాముల నుంచి చిన్న చేపల (mussels) వరకూ అనేక రకాల జంతుజాతులు ప్లాస్టిక్ కణాలను అనివార్యమైన పరిస్థితులలోనే తినేస్తున్నాయి. పై విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అక్కడి జంతుశాస్త్ర విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమందా కల్లాఘన్ (Amanda Callaghan) నాయకత్వంలో దోమలపై పరిశోధనలు జరపగా అనూహ్యమైన సత్యాలు వెలుగుచూశాయి. దోమల లార్వాలను ఆమె బృందం అతిసూక్ష్మ స్థాయి (ఫ్లోరోసెంట్ పాలిస్టర్ పార్టికల్) లో రెండు విభాగాలు (రెండు 15 మైక్రోన్స్ లేదా సుమారు 'ఎచెరిచియా కోలి' (Escherichia coli) బ్యాక్టీరియా పరిమాణం, 1.5 మానవ రక్తకణాల సైజు) గా విభజించి, తర్వాత వాటిని శుద్ధజలాలలో ఉంచి విశ్లేషించారు. అప్పుడు వాటిని కోత (dissection) కోసి చూడగా, పేగుల్లో సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు కనిపించాయి. తర్వాతి కొన్ని ప్యూపా దశలోని దోమపిల్లలనూ, యుక్తవయసుకు చేరిన పెద్ద దోమలనూ కోత కోశారు. ఆశ్చర్యకరంగా వాటిలోనూ ఆ కాలుష్య కణాలు దర్శనమిచ్చాయి. అవి కూడా కీటకాలలో కిడ్నీలంతటి పరిమాణంలో నిండుకొని ఉన్నాయి. సూక్ష్మ ప్లాస్టిక్ కణాలకు దూరంగా వున్న దోమ పిల్లల్లో, యుక్తవయసు దోమల్లో వారు వీటిని కనుగొనక పోవడం గమనార్హం. దీన్ని బట్టి, లార్వాదశల్లో ఉన్నపుడు అవి తిన్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలే వాటి ఆంత్రవ్యవస్థలో ఇన్నాళ్లుగా నిలువ వున్నట్టు వారు నిర్ధారించారు.

జంతువుల పేగుల్లోకి చేరిన ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు వాటిలో ఆకలిని మందగించేలా చేస్తాయని, ఫలితంగా వాటి పెరుగుదల, పునరుత్పత్తి తగ్గిపోయే ప్రమాదం తప్పక ఉంటుందని ఆమందా కల్లాఘన్ తెలిపారు. ఐతే, పాదరసం వంటి కాలుష్య కారకాల మాదిరిగా కాకుండా సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు పేగుల్లోంచి తప్పించుకొని, ఇతర శరీర అవయవాలను చేరుతాయా? అన్న విషయంలో మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదని ఆమె అన్నారు. అలాగే, ప్లాస్టిక్ కణాలు వివిధ పరిమాణాలు, ఆకారాలలో అణుపుంజాల మాదిరిగానూ ఉంటున్నాయని, అవన్నీ పర్యావరణంపైన, జీవావరణాలపైన, ఆహారచక్రంలోనూ విభిన్న ప్రభావాలను చూపుతాయని ఆమందా వివరించారు.

దోమలు ఇతర జంతువులు ప్రకృతిలోని అనేక రకాల కణాలను తినేస్తూ వాటిని జీర్ణం చేసుకోవడం లేదని, 'మైక్రోప్లాస్టిక్స్' మరింత ప్రమాదకరమని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. దోమలు మనుషులను కుట్టే వేళ వ్యాధికారకాల వలె ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలనూ మనలోకి ప్రవేశపెడతాయా అన్నదీ తేలాల్సి ఉందని ఆమందా కల్లాఘన్ తెలిపారు. కీటకాల లాలజల గ్రంథులపై పరిశోధనలు జరపడం ద్వారా దీనిని తెలుసుకోగలమని ఆమె చెప్పారు.

దోర్బల బాలశేఖరశర్మ

నమూనా శాస్త్రం

నకిలీ ముఖాలు



జపాన్‌లోని ఒక చిన్న కంపెనీ తయారు చేస్తున్న వాస్తవికమైన మాస్క్‌లు అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకొంటున్నాయి. అసలును మించిన నాణ్యత వీటిలో కనిపిస్తుండడం ఆశ్చర్యమే మరి.

'కొత్తగా సృష్టించడమంటే కష్టమేమో కానీ కాపీ కొట్టడమైతే ఎంతో ఈజీ కదా!' అనుకొనే వారు కూడా ఆశ్చర్యపడేలా అసాధారణ నాణ్యతతో నకిలీ ముఖాలను తయారు చేస్తున్న ఒక చిన్న జపాన్ కంపెనీ సంచలనం సృష్టిస్తున్నది. 'రియల్- ఎఫ్ కో' (REAL-f Co.,) పేరుతో కేవలం అయిదుగురు ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ సృష్టిస్తున్న నకిలీ ముఖాలు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయి. సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. వీరు తయారు చేస్తున్న మాస్క్‌లు ఎంత కచ్చితత్వంతో వుంటున్నాయో ఈ డిమాండే చెబుతున్నది. అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రంలోని త్రిమితీయ ముఖ సమాచారాన్ని సేకరించి లక్క, ప్లాస్టిక్‌లతో ఈ మాస్కులను తయారు చేస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు ఒసాము కిటగావా తెలిపారు. 2011లోనే మొదలైన వీరి మాస్కుల తయారీ ప్రక్రియ ప్రస్తుతం ఏడాదికి 100 ఆర్డర్లకు చేరింది. టెక్, కారు కంపెనీలకే కాక భవిష్యత్తులో 'హ్యూమనాయిడ్ రోబో'లకూ వీటి అవసరం వుంటుందని, ఈ మేరకు సిలికాన్ వంటి పదార్థాలతో వాటి తయారీకి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

కొత్త రకం రాక్షసబల్లి

పొడవాటి మెడతో మరో కొత్త రకం రాక్షసబల్లి జాతిని పురాజంతు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో పెద్ద వయసు వాటికి మెడ తోకదాకా సాగుతుందని వారు అంటున్నారు.

పురావృక్ష శాస్త్రం



'లావోక్యాటిసారస్ అగ్రియోన్సిస్' (Lavocatisaurus agrioensis) గా పిలిచే సుమారు 110 మిలియన్ సంవత్సరాల కిందటి కొత్త రకం రాక్షసబల్లి శిలాజాలను అర్జెంటినాలోని పాటగోనియా ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. వీటి మెడ దాదాపు 39 అడుగుల (12 మీటర్లు) వరకూ (దాని తోకదాకా) సాగుతుందని వారన్నారు. వీటిలో బాల్యదశలోని రాక్షసబల్లి పిల్లల మెడ 20-23 అడుగుల పొడవు దాకా సాగుతుంది. ఒక రకం మొక్కలను తినే భారీ స్థాయి 'సారోపోడ్' తరగతికి చెందినట్లుగానూ వారు వీటిని భావిస్తున్నారు. పై కొత్త జాతి డైనోసార్స్‌కు చెందిన ఒక పెద్దది, రెండు పిల్లల శిలాజ నమూనాలను పురాజంతు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కపాలం, ముచ్చిక (నోరు-ముక్కు తాలూకు), దవడలు, పండ్లు, కండ్లు, మెడ, తోక, వెన్ను భాగాలకు చెందిన అనేక ఎముకల శిలాజాలు వాటిలో ఉన్నాయని, ఐతే, ఇవన్నీ తల్లి- పిల్లలా, కాదా అన్నది మాత్రం చెప్పలేమని వారు అంటున్నారు. దీని తాలూకు పరిశోధనా పత్రం 'యాక్టా పాలియోంటొలొజికా పొలోనికా' (Acta Palaeontologica Polonica) లో ప్రచురితమైంది.

నిపుణ — విద్య, ఉద్యోగ సమాచారం —

జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2018

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ పోస్టుల కోసం నిర్వహించే జేఈ ఎగ్జామినేషన్-2018 ప్రకటన విడుదలైంది.



- **పోస్టు:** జూనియర్ ఇంజినీర్ (గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్)
- **పేస్కేల్:** రూ. 35,400-1,12,400/-
- **విభాగాలు:** సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్.
- **సంస్థల వారీగా పోస్టులు:** సెంట్రల్ వాటర్ కమిషన్- జేఈ (సివిల్, మెకానికల్), సీపీడబ్ల్యూడీ-జేఈ (సివిల్, ఎలక్ట్రికల్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్-జేఈ (సివిల్), మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్-జేఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్), ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్టు- జేఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్-జేఈ (సివిల్), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్-జేఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నేవల్)-జేఈ (ఎలక్ట్రికల్, మెకానికల్), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్-జేఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్).

నోట్: ఖాళీల సంఖ్యను తర్వాత ప్రకటిస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది.

- **వయస్సు:** 2019, ఆగస్టు 1 నాటికి సీడబ్ల్యూసీ, సీపీడబ్ల్యూడీ శాఖలకు 32 ఏండ్లు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు 27 ఏండ్లు, ఎంఈఎస్, నేవల్, సీడబ్ల్యూపీఆర్, ఎన్‌టీఆర్‌వో శాఖల్లో పోస్టులకు 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- **విద్యార్హతలు:** గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి సంబంధిత బ్రాంచీలో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. క్వాంటిటీ సర్వేయింగ్&కాంట్రాక్ట్స్ పోస్టులకు మూడేండ్ల సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్స్ (ఇండియా) నుంచి బిల్డింగ్స్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ సబ్ డివిజన్-2 ఇంటర్ ఎగ్జామ్ ఉత్తీర్ణులు. కొన్ని పోస్టులకు అనుభవం ఉండాలి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

పరీక్ష విధానం:

- రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్), పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
- పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-50, జనరల్ అవేర్‌నెస్-50, జనరల్ ఇంజినీరింగ్ (సంబంధిత బ్రాంచీ)-100. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండుగంటలు.
- పేపర్-2 జనరల్ ఇంజినీరింగ్ (సంబంధిత బ్రాంచీ)-300 మార్కులు. కాలవ్యవధి రెండు గంటలు.

ముఖ్యతేదీలు:

- **దరఖాస్తు:** ఆన్‌లైన్‌లో
- **చివరితేదీ:** ఫిబ్రవరి 25
- **దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ:** ఫిబ్రవరి 27
- **పేపర్-1 ఎగ్జామ్:** సెప్టెంబర్ 23-27
- **పేపర్-2 ఎగ్జామ్:** 2019, డిసెంబర్ 29
- **వెబ్‌సైట్:** https://ssc.nic.in

ఆర్మీలో జాగ్ ఎంట్రీ స్కీమ్

ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా జాగ్ ఎంట్రీ స్కీమ్ (23వ కోర్సు)లో ప్రవేశాల కోసం లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.



- జాగ్ ఎంట్రీ స్కీమ్-అక్టోబర్ 2019
- **మొత్తం ఖాళీల సంఖ్య:** 14 (పురుషులు-7, మహిళలు-7)
- **అర్హత:** 55 శాతం మార్కులతో మూడేండ్ల లేదా ఐదేండ్ల ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం ఉండాలి.
- సంస్థ నిబంధనల ప్రకారం నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
- **వయస్సు:** 2019 జూలై 1 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
- **ప్రొబేషనరీ పీరియడ్:** ఆరు నెలలు
- **ఎంపిక విధానం:** రాతపరీక్ష, పీఎఫ్‌టీ
- **దరఖాస్తు:** ఆన్‌లైన్‌లో
- **చివరితేదీ:** ఫిబ్రవరి 14
- **వెబ్‌సైట్:** www.indanarmy.nic.in

ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం (46వ కోర్సు) కింద ఎన్‌సీసీ సర్టిఫికెట్ కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.



- ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (46 వ కోర్సు)- అక్టోబర్ 2019
- మొత్తం ఖాళీలు -55 (ఎన్‌సీసీ మెన్ - 50, ఎన్‌సీసీ ఉమెన్ - 5)
- **అర్హతలు:** ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ ఉన్నవారు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీతోపాటు ఎన్‌సీసీలో సీనియర్ డివిజన్‌లో కనీసం రెండు ఏండ్లపాటు సర్వీస్ చేసి ఉండాలి. అదేవిధంగా ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో కనీసం బీ లేదా సీ సర్టిఫికెట్లను కలిగి ఉండాలి.
- **వయస్సు:** 2019 జూలై 1 నాటికి 19 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
- **ఎంపిక విధానం:** ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా
- ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపికైన వారిని రెండు అంచెల పద్ధతిలో పరీక్షించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
- చెన్నైలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఇస్తారు. విజయవంతంగా శిక్షణను పూర్తిచేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
- **దరఖాస్తు:** ఆన్‌లైన్‌లో
- **చివరితేదీ:** ఫిబ్రవరి 7
- **వెబ్‌సైట్:** www.joinindianarmy.nic.in

యునైటెడ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (స్కేల్ I) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- **పోస్టు పేరు:** అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్
- **మొత్తం పోస్టులు:** 12 (జనరల్-6, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1)
- **అర్హత:** ఎంబీబీఎస్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- **వయస్సు:** 2018 డిసెంబర్ 31 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
- **పే స్కేల్:** రూ. 32,795-62,315/- న్యూ పెన్షన్ స్కీమ్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ ఇతర అలవెన్స్‌లు కలుపుకొని సుమారుగా నెలకు రూ. 63,000/-జీతం వస్తుంది.
- **ప్రొబేషనరీ పీరియడ్:** ఏడాది
- **ఎంపిక విధానం:** పర్సనల్ ఇంటర్వ్యూ
- **దరఖాస్తు:** ఆఫ్‌లైన్‌లో
- **చివరితేదీ:** ఫిబ్రవరి 28
- **వెబ్‌సైట్:** www.uiic.co.in

నమస్తే తెలంగాణ
చిత్రం
[కరీంనగర్]
మంగళవారం 5 ఫిబ్రవరి 2019

సినిమాలో కథానాయకుడి ధీరత్వం, శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శించాలంటే ప్రతినాయకుడి పాత్ర కూడా అంతే బలంగా ఉండాలి. ఇది సినిమా తాలూకు సార్వజనీన సూత్రం. తెలుగు చిత్రసీమ చరిత్రను పరిశీలిస్తే హీరోలతో సమానంగా విలనిజానికి ప్రేక్షకులు జేజేలు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్‌ను మన నాయికలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రతి నాయిక ఛాయలున్న పాత్రల్లో తమ అభినయకౌశలాల్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమలోని మరో కోణాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి సంసిద్ధులవుతున్నారు. పలువురు అగ్ర నాయికలు ఇదే బాటను అనుసరించడం ఇప్పుడు దక్షిణాదిన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కోవలో ప్రతి'నాయిక' పాత్రల్లో నటిస్తున్న కథానాయికలపై కథనమిది..


కేథరిన్

కథానాయిక - ప్రతి'నాయిక'


తమన్నా

కొద్ది రోజుల క్రితం విడుదలైన తమిళ చిత్రం 'సూపర్‌డీలక్స్' టీజర్ అందరిని షాక్‌కు గురిచేసింది. చూడముచ్చటైన రూపంతో సాత్విక, చలాకీ అభినయానికి పేరుపొందిన చెన్నై సోయగం సమంత ఆ ట్రైలర్‌లో ఓ వ్యక్తి తలను పదునైన కత్తితో నరకబోతున్నట్లు చూపించారు. ఈ టీజర్‌తో సినిమాలో సమంత పాత్ర చిత్రణ ఏమిటో తెలుసుకోవాలని అందరిలో ఆసక్తిమొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సమంత 'వేంబూ' అనే పేరుగల హంతకురాలి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ప్రతీకారేచ్ఛతో కూడిన ఈ పాత్రలో సమంత నెగెటివ్‌షేడ్స్‌తో కనిస్తుందట. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమా గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ 'ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. నాయికా పాత్రల్లో నవ్యత కోసం అన్వేషిస్తున్నారు. 'సూపర్‌డీలక్స్'లో నా క్యారెక్టర్ షాకింగ్‌గా ఉంటుంది' అని పేర్కొంది. సమంత మాటలు ఈ సినిమాపై మరింత ఉత్సుకతను పెంచాయి.

తమన్నా కథానాయికగా నటించిన తమిళ చిత్రం 'దేవి' తెలుగులో 'అభినేత్రి' పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'దేవి-2' తెరకెక్కుతున్నది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభుదేవా కథానాయకుడు. ప్రతి సినిమాలో వినూత్న కథాంశాల్ని ఎంచుకుంటూ ప్రయోగాలు చేసే దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని సంగీతనేపథ్యంలో హారర్ అంశాల్ని మేళవించి రూపొందిస్తున్నారు. ఇందులో తమన్నా దెయ్యం పాత్రలో నటిస్తున్నది. కథానుగుణంగా ఆమె పాత్ర భీతిగొలిపేలా ఉంటుందని చెబుతున్నారు. పాల సంద్రం నుంచి స్నానమాడి వచ్చిన దేవకన్య అని అభిమానులు అభివర్ణించుకునే ఈ సొగసరి దెయ్యం పాత్రలో భయపెట్టడానికి పూనుకోవడం ఆసక్తికరంగా మారింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.


పాయల్‌రాజ్‌పుత్

ఢిల్లీ సొగసరి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో సత్తాచాటుతున్నది. సామాజిక నేపథ్య ఇతివృత్తాల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. గత ఏడాది విడుదలైన 'నీవెవరో' చిత్రంలో ప్రతినాయిక పాత్రలో కనిపించిన ఈ సుందరి మరోసారి విలనీ పండించడానికి సిద్ధమవుతున్నది. 'గేమ్ ఓవర్' పేరుతో తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్‌శరవణన్ దర్శకుడు. మాదకద్రవ్యాల నేపథ్యంలో క్రైమ్ కథాంశమిది. ఈ సినిమాలో తాప్సీ పాత్ర చిత్రణ నెగెటివ్‌షేడ్స్‌తో సాగుతుందని తెలిసింది. సినిమాలో తాప్సీ పాత్ర ఎక్కువ భాగం వీల్‌ఛైర్‌కే పరిమితమైనప్పటికీ కథాంశం మొత్తం ఆమె చుట్టే పరిభ్రమిస్తుందని చిత్ర బృందం వెల్లడించింది.

ఇలా అగ్ర నాయికలు కథల్లో నవ్యతకు ప్రాధాన్యతనిస్తూ విలనీ పండించడానికి సిద్ధమవడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. 'ఆర్.ఎక్స్.100' చిత్రంలో పాయల్‌రాజ్‌పుత్ నెగెటివ్ షేడ్స్ పాత్ర చేసినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళంలో ఎక్కువగా ప్రతినాయిక పాత్రల్లోనే కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు. త్రిష గతంలో 'కొడి' (తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదలైంది), మోహిని చిత్రాల్లో విలన్‌గా మెప్పించింది. ఒకప్పుడు ప్రతినాయిక పాత్రల్లో కనిపిస్తే అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందేమోననే భావనలో ఉండేవారు మన కథానాయికలు. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులొస్తున్నాయి. కథాంశాల్లో నూతనత్వం ఉంటే ప్రతినాయిక పాత్రల్ని కూడా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకున్న నాయికలు ప్రతి 'నాయిక' పాత్రల వైపు మొగ్గుచూపుతున్నారు.


సమంత

హన్సిక నటిస్తున్న యాభయ్యవ చిత్రం 'మహా'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. వాటిలో కాషాయవస్త్రాలు ధరించి ఘాటుగా దమ్ముకొడుతున్న పోస్టర్‌తో పాటు బాత్‌టబ్‌లో రక్తపు నీళ్లలో స్నానం చేస్తూ చేతిలో తుపాకీ పెట్టుకొని తీక్షణంగా చూస్తున్న ఫొటోలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. నూతన దర్శకుడు యు.ఆర్.జమీల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డబ్బు కోసం భిన్న వేషాల్ని ధరించి మోసాలు చేసే యువతిగా హన్సిక పాత్ర ప్రతినాయిక ఛాయలతో సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. కేథరిన్ థెరిస్సా తమిళ చిత్రం 'నీయా-2'లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించనుంది. జై కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదలకానుంది.


హన్సిక


కాజల్‌అగర్వాల్

పంజాబీ ముద్దుగుమ్మ కాజల్‌అగర్వాల్ సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు విలనీ షేడ్స్ ఉన్న పాత్రలో నటించలేదు. నవనవలాడే అందంతో వెండితెరపై వలపు మంత్రం వేసే ఈ సొగసరి తాజాగా 'సీత' చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించనుందని సమాచారం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ తనకు ఇష్టంలేనివారిని వేధిస్తూ ఇబ్బందులు పెట్టే మనస్తత్వమున్న పాత్రను పోషిస్తున్నదట. కథానుగుణంగా ఆమె పాత్ర చిత్రణ కీలకంగా ఉంటుందని, సీతలో పరివర్తన ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తంలో ప్రధానాంశమని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. వేసవికానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టైటిల్ మారింది!


నిఖిల్

నిఖిల్ హీరోగా ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై రూపొందుతున్న తాజా చిత్రానికి 'అర్జున్ సురవరం' అనే పేరును ఖరారు చేశారు. తొలుత ఈ చిత్రానికి 'ముద్ర' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆ పేరును మార్చిన చిత్ర బృందం కొత్త టైటిల్ లోగోను సోమవారం విడుదలచేశారు. టి.ఎన్ సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. మార్చి 29న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'నిజాయితీపరుడైన ఓ పాత్రికేయుడి కథ ఇది. నకిలీ ధృవపత్రాలతో విద్యార్థుల జీవితాలతో చలగాటమాడే ఓ ముఠా అక్రమాల్ని అర్జున్ సురవరం ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. జర్నలిస్ట్‌గా నిఖిల్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. యూరప్‌లో ఇటీవలే ఓ గీతాన్ని చిత్రీకరించాం. ఈ పాటతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం' అని తెలిపారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, తరుణ్ అరోరా, సత్య ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సూర్య, సంగీతం: సామ్ సి.ఎస్.



'ఫిదా' ఘన విజయం తర్వాత దర్శకుడు శేఖర్‌కమ్ముల నూతన తారాగణంతో సంగీతభరిత ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో సోమవారం శేఖర్ కమ్ముల పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్‌మోహన్‌రావుతో పాటు పాటు ఏషియన్ గ్రూప్ భాగస్వామి సదానంద్ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌భాస్కర్, ఎగ్జిబిటర్ శ్రీధర్, విజయ్.సి.కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నది.

మిషన్ మంగళ్


నిత్యామీనన్

ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) చేపట్టిన మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) నేపథ్యంలో హిందీలో రూపొందిస్తున్న చిత్రం 'మిషన్ మంగళ్'. అంగారక కక్ష్యలోకి శాటిలైట్‌ను పంపించి పరిశోధనలు చేసిన భారత సైంటిస్టుల బృందం విజయగాథ స్ఫూర్తిగా కాల్పనిక అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో నిత్యామీనన్‌కు సంబంధించిన చివరి రోజు షూటింగ్ ఫొటోల్ని అక్షయ్‌కుమార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నిత్యామీనన్ నటిస్తున్న తొలి హిందీ చిత్రమిదే కావడం విశేషం. సైంటిఫిక్ ఇతివృత్తంతో భారీస్థాయిలో రూపొందుతున్న చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం కావడం ఆనందంగా ఉందని నిత్యామీనన్ పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలకానుంది.

ప్రశ్నించే నాయకుడు


మనీష్ ,అక్షిత

'కాంబినేషన్ కంటే కథలను నమ్ముకుంటూ మనీష్ హీరోగా నిలదొక్కుకోవాలి. 'ప్రశ్నిస్తా' చిత్రం అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాలి' అని అన్నారు నిర్మాత సి.కల్యాణ్. మనీష్ బాబు, అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ప్రశ్నిస్తా'. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. పి.సత్యారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ లోగోను సోమవారం హైదరాబాద్‌లో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దాసరి కిరణ్ కుమార్, సి.కల్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ 'సందేశాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి' అని పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ ''క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సమయంలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తానని దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాటిచ్చారు. ఈ సినిమాతో ఆ మాటను నిలబెట్టుకున్నారు. సమాజంలోని అవినీతి, అక్రమాల్ని ప్రశ్నించే ఓ విద్యార్థి నాయకుడి కథ ఇది. ఈ పోరాటంలో అతడికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాన్నది ఆసక్తిని పంచుతుంది' అని తెలిపారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా వినూత్న కథ, కథనాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు అన్నారు. . కథాబలమున్న మంచి సినిమాతో హీరోగా పరిచయం కానుండటం ఆనందంగా ఉంది మనీష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, అక్షిత తదితరులు పాల్గొన్నారు.

బిలాల్‌పూర్ కహాని

మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్'. ఎం.ఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మించారు. నాగసాయిమాకం దర్శకుడు. గోరెటి వెంకన్న కీలక పాత్రను పోషించారు. మార్చి రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'బిలాల్‌పూర్ అనే ఊరిలోని పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వింత కేసుల నేపథ్యంలో సాగే చిత్రమిది. అశ్లీలతకు తావు లేకుండా చక్కటి కథ, కథనాలతో రూపొందించాం. ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంటాయి' అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ 'పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. నేటి సమాజం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను చర్చిస్తూ రూపొందించిన ఈ చిత్రం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. పెద్ద పంపిణీ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం' అని తెలిపారు. ప్రణవి, ఆర్.ఎస్ నందా, వైభవ్ కీలక పాత్రలను పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తోట.వి.రమణ, సంగీతం: సాబూ వర్గీస్, పాటలు: గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, రామాంజనేయులు, మౌనశ్రీమల్లిక్.


సాన్వీ మేఘన ,శ్రీనాథ్